ఈనాడు



కరీంనగర్ 8-2-2019 శుక్రవారం సిటీ సంపుటి 45 సంచిక 179
THE LARGEST CIRCULATED TELUGU DAILY
రూ. 6-50. పేజీలు 16+16 www.eenadu.net
Karimnagar, Visakhapatnam, Hyderabad, Vijayawada, Tirupati, Ananthapuramu, Rajamahendravaram, Suryapet, Guntur, Nellore, Srikakulam, Kurnool, Tadepalligudem, Warangal, Kadapa, Nizamabad, Khammam, Ongole, Mahaboobnagar, Chennai, Bengaluru, Mumbai, Delhi



ప్రధాని, రాష్ట్రపతి విమానాలకు 'ఎయిర్ ఫోర్స్ వన్' తరహా భద్రత

14 లో

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల నియామకం

- నాలుగు నగరాలకు అధ్యక్షులు, ఖమ్మానికి కార్యనిర్వాహక అధ్యక్షుడు
- ఎమ్మెల్యేలు, వారి సతీమణులకు ప్రాధాన్యం
- ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమోద ముద్ర
- కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు
- పార్టీ పదవులకు పినపాక ఎమ్మెల్యే రాజీనామా

11 లో




శెభాష్ గడ్కరీ!

- కేంద్ర మంత్రికి సోనియాగాంధీ ప్రశంసలు
- లోక్‌సభలో బల్లలు చరిచి అభినందించిన కాంగ్రెస్ ఎంపీలు

14 లో

జమ్ము-కశ్మీర్‌లో విరిగిపడిన మంచుచరియలు

- కూరుకుపోయిన పది మంది పోలీసులు!

14 లో

చేసిందంతా చేసి మాపై విమర్శలా?

వ్యవస్థల నాశనానికి మీరే కారణం

- కాంగ్రెస్‌ను దుయ్యబట్టిన ప్రధాని నరేంద్ర మోదీ
- అవినీతిని ఉపేక్షించేది లేదని స్పష్టీకరణ
- విపక్షాలది మహాకల్తీ కూటమి అని ఎద్దేవా
- రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానం


లోక్‌సభలో గురువారం మాట్లాడుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

దిల్లీ: భాజపాపైనా, తనపైన విమర్శలు చేయడం పేరుతో కొందరు దేశంపైనే దాడి చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఆరోపణలు చేయడం సహజమేనని, కానీ ఆ పేరుతో ప్రతిపక్షాలు దేశాన్నే విమర్శిస్తున్నాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని ఆయన అభిలషించారు. గురువారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇచ్చారు. దాదాపు 100 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో కాంగ్రెస్‌ను, ప్రతిపక్షాలను దుయ్యబట్టారు. అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి సైన్యం కుట్ర పన్నుతోందంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేసి పాపానికి ఒడిగట్టాయని ఆరోపించారు. ...మిగతా 2లో

నెలాఖరుకల్లా కాంగ్రెస్ జాబితా



- లోక్‌సభ అభ్యర్థుల ఎంపికను పూర్తిచేయాలని పార్టీ పదాధికారులకు రాహుల్ ఆదేశం
- ప్రధాని మోదీ పిరికిపంద
- అయిదు నిమిషాలపాటు ముఖాముఖి చర్చకు రాగలరా?
- దేశాన్ని పాలిస్తోంది ఆరెస్సెస్
- కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

2 లో



కాళేశ్వరం ప్రాజెక్టు ఎనిమిదో ప్యాకేజీలో భాగంగా కరీంనగర్ జిల్లాలోని లక్ష్మీపూర్‌లో గురువారం 160 టన్నుల బరువున్న మూడో పంపు రోటర్‌ను బిగిస్తున్న ఇంజినీర్లు, సిబ్బంది ...కాళేశ్వరం పనులు వేగిరం 2లో

నీళ్లు ఉరకాలి

- వానాకాలంలో శ్రీరామసాగర్ పరిధిలో 14.40 లక్షల ఎకరాలకు నీరు
- ఎగువ, దిగువ మానేరుల్లో 50 టీఎంసీల నిల్వ
- అన్ని చెరువులనూ నింపేలా కాల్వలకు తూములు
- ప్రతి ప్రాజెక్టు నిర్వహణకు బడ్జెట్‌లో నిధులు
- పాలకుర్తి, ఉప్పుగల్లు, చెన్నూరు రిజర్వాయర్లకు టెండర్లు

సమీక్షలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు

2 లో


శ్రీరామసాగర్ ప్రాజెక్టుపై గురువారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్

భీకర ఎదురుకాల్పులు

ఛత్తీస్‌గఢ్‌లో 10 మంది మావోయిస్టుల మృతి

- శిక్షణ ఇవ్వడానికి వచ్చిన నక్సల్ నేతలు
- నిఘా సమాచారంతో గాలింపు చేపట్టిన భద్రతా బలగాలు
- రాష్ట్రంలో ప్రభుత్వం మారాక తొలి భారీ ఎన్‌కౌంటర్



రాయ్‌పుర్: ఛత్తీస్‌గఢ్‌లో తుపాకులు గర్జించాయి. బీజాపూర్ జిల్లాలోని బైరాంగఢ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గురువారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు.

ఈ అటవీ ప్రాంతంలో మావోయిస్టు డివిజనల్ కమిటీ సభ్యులు రాజ్‌మాన్ మాందవి, సుఖ్‌లాల్‌లు 50-60 మందితో కూడిన దళంతో సంచరిస్తున్నారన్న సమాచారం తమకు అందిందని డీజీపీ డి.ఎం. అవస్థి తెలిపారు. దిగువ స్థాయి క్యాడర్‌కు వారు శిక్షణ ఇస్తున్నట్లు తెలిసిందన్నారు. దీంతో దాదాపు 200 మందితో కూడిన ప్రత్యేక పోలీస్ బలగాలు, డీఆర్జీ (డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డు)లు బుధవారం రాత్రి అక్కడ గాలింపు మొదలుపెట్టాయని వివరించారు. బోర్గా గ్రామానికి చేరువలోని అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం 11 గంటల సమయంలో భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారని చెప్పారు. తొలుత వారు పోలీసు బృందంపై కాల్పులు జరిపారని, ఇది ఎన్‌కౌంటర్‌కు దారితీసిందని వివరించారు. ...మిగతా 2లో

పూచీకత్తు లేకుండా రైతులకు రూ. 1.6 లక్షల రుణం

- రిజర్వు బ్యాంకు నిర్ణయం

11 లో

పావు శాతం తగ్గిన కీలక రేట్లు



లో



వేస 'విహారం'

- ఓ మంచి ప్రణాళిక మంచి పర్యటనకు కారణం అవుతుంది. ముందస్తుగా మీరు చేసుకునే ఏర్పాట్లు.. ముచ్చటైన విహారాన్ని ఇస్తాయి. అందుకే సిద్ధంకండి. ఈ వేసవిని ఆనందమయం చేసుకోండి.

ఈ వేసవిలో మీ పర్యాటక ప్రణాళిక ఇలా ఉందా?

- మొఘల్ గార్డెన్స్ మంచు ముత్యాలు పిలుస్తున్నాయ్ పదండి

ఆసక్తికరమైన పర్యాటక కథనాల సమాహారం నేటి 'విహారి'లో



పిల్లల ప్రాణాలతో చెలగాటమా?

పిల్లలను బడికి చేర్చాల్సిన బస్సు దుస్థితి ఇదీ..! గేర్ రాడ్డుకు బదులుగా వెదురు కర్రను ఉపయోగించాడు డ్రైవర్. ఇష్టమొచ్చినట్టు నడుపుతూ బీఎండబ్ల్యూ కారునూ ఢీకొట్టాడు. ముంబయిలో ఈ ఘటన జరిగింది. బస్సును కారు డ్రైవర్ వెంబడించడంతో కర్ర కథ బయటపడింది. బస్సు డ్రైవర్ రాజ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరమ్మతుకు సమయం లేకపోవడం వల్లే కర్ర సాయంతో బస్సును నడపాల్సి వచ్చిందని అతడు పోలీసులకు వివరించాడు. అనంతర విచారణలో అతడు మూడేళ్లుగా ఇలానే ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తున్నట్లు తేలింది.

ఇదీ సంగతి!



అది మీ జిల్లా పర్యటనలకోసం తెప్పించిన హెలీక్యాప్టర్ మేడం, ... ప్లీజ్!

ఓటు తప్పనిసరి చేద్దామా?

- ఎన్నికలు స్వేచ్ఛగానే జరుగుతున్నాయా?
- ఎవరైనా భయపెడితే ఓటు వేస్తుంటారా?
- ఏ పార్టీకైనా సానుభూతిపరులా?
- ఓటింగ్ తగ్గిపోవడానికి కారణమేంటి?
- ఈవీఎంలపై నమ్మకముందా?
- కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నల పరంపర
- ఎన్నికల క్రతువుపై సర్వేకు నిర్ణయం
- దేశవ్యాప్తంగా సమగ్ర వివరాల సేకరణ
- తెలంగాణలో త్వరలో మొదలు



5 లో

శ్రీశైలం ప్రాజెక్టులో

కనీస మట్టం కంటే తగ్గిన నీటి నిల్వ

ఈనాడు హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ కనీస మట్టం కంటే దిగువకు వెళ్లింది. కనీస నీటిమట్టం నిర్వహించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పలుమార్లు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినా ఫలితం లేకపోయింది. శ్రీశైలం కనీస నీటి మట్టం 834 అడుగులు కాగా, గురువారం నిల్వ 833.80 అడుగులకు పడిపోయింది. ...మిగతా 2లో

చేసిందంతా చేసి మాపై విమర్శలా?



(మొదటి పేజీ తరువాయి)

భారత్ వైమానిక దళాన్ని కాంగ్రెస్ బలహీన పరిచిందని మోదీ ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపినప్పటికీ ప్రసంగాన్ని కొనసాగించారు. "భారత వాయుసేన బలపడాలన్న ఉద్దేశం కాంగ్రెస్‌కు లేదు. అందుకే రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలుపై అసంతృప్తితో ఉంది. ఏ సంస్థకు ప్రయోజనం చేకూర్చేందుకు ఇంతలా ఆరాటపడుతోంది? ముగ్గురు 'రాజ్దార్' (మధ్యవర్తి)లను దేశానికి రప్పించి విచారించడంతో కాంగ్రెస్ కలత చెందుతోంది" అని విమర్శించారు. సైన్యాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని ప్రధాని ఆరోపించారు.

నాలుగు వేళ్లు మీ వైపే..

వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారంటూ కాంగ్రెస్ చేసిన విమర్శలకు మోదీ సమాధానం ఇచ్చారు. 'ఒక వేలిని నావైపు చూపిస్తే నాలుగు వేళ్లు మీ వైపే చూపిస్తాయి' అని అన్నారు. "కాంగ్రెస్ అత్యయిక పరిస్థితిని విధించింది. కాంగ్రెస్ సైన్యాన్ని అవమానపరిచింది. సైన్యాధిపతిని గూండా అని విమర్శించింది. ఎన్నికల కమిషన్‌ను, ఈవీఎంలను తప్పుపట్టింది. న్యాయ వ్యవస్థను అణగదొక్కింది. ప్రణాళికా సంఘాన్ని జోకర్ల నిలయమని వ్యాఖ్యానించింది. ఇప్పుడేమో మోదీ అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారంటూ నన్ను ఆడిపోసుకుంటోంది. ఇందిరా గాంధీ 50సార్లు రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసింది" అని విమర్శించారు.

అది 'మహా కల్తీ'

మమతా బెనర్జీ ఆధ్వర్యంలో 'మహాకూటమి' ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలపైనా మోదీ ఎద్దేవా చేశారు. దాన్ని 'మహా మిలావత్' (మహా కల్తీ) అని అభివర్ణిస్తూ అలాంటి ప్రభుత్వాన్ని ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం తిరస్కరిస్తుందని చెప్పారు. "ప్రభుత్వమంటే భారత ప్రజల కోసం పనిచేయాలి. అవినీతికి అవకాశం ఉండకూడదు' ' అని అన్నారు. కోల్‌కతాలో సమావేశమైన నాయకులంతా హోల్‌సేల్‌గా బెయిల్‌పై ఉన్నవారేనని విమర్శించారు.

ధనవంతులకు మరుగుదొడ్లు కట్టించాగా

తన ప్రభుత్వం ధనవంతుల కోసమే పనిచేస్తున్నట్టు వచ్చిన విమర్శలను మోదీ తిప్పికొట్టారు. "నా ప్రభుత్వం ధనవంతుల కోసమే పనిచేస్తున్నట్టు కొందరు అంటున్నారు. ఔను! వారి కోసమే పనిచేశాను. ఎందుకంటే వారికి మరుగుదొడ్లు కట్టించి ఇచ్చానుగా..."అని వ్యంగ్యంగా అన్నారు.

అహంకారం నాకా? మీకా?

అహంకారంతో మాట్లాడుతున్నారంటూ ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యులు వ్యాఖ్యానించారు. ఇందుకు మోదీ సమాధానం ఇస్తూ "1984లో రెండు సీట్లకు పరిమితమైన మా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చింది. అహంకారం వల్లనే మీరు 440 సీట్ల నుంచి 44కు పడిపోయారు" అంటూ వ్యాఖ్యానించారు.

దోపిడీదార్లు మోదీ అంటే భయపడాల్సిందే

"దేశాన్ని దోచుకున్నవారు నరేంద్ర మోదీ అంటే భయపడాల్సిందే. నేను ఎవరికి ఏమీ ఇవ్వను. ఎవరి నుంచి ఏమీ తీసుకోను. 2010 నాటి కామన్వెల్త్ క్రీడలనే తీసుకోండి. భారత్‌కు పతకాలు సాధించిపెట్టాలని క్రీడాకారులు కఠోరంగా చెమటోడ్చితే కాంగ్రెస్‌లోని కొందరు పెద్దలు మాత్రం తమ వ్యక్తిగత సంపద వృద్ధికి దాన్నొక అవకాశంగా మార్చుకున్నారు. యూపీఏ పాలకులు బ్యాంకులకు ఫోన్‌చేస్తే చాలు.. వారి మిత్రులకు డబ్బులు చేరిపోయేవి. ఇలాంటి విధానాలతో బ్యాంకింగ్ వ్యవస్థ చిక్కుల్లో కూరుకుపోయింది." అని మోదీ విమర్శించారు.

'బిఫోర్ కాంగ్రెస్.. 'ఆఫ్టర్ డైనాస్టీ'...

జూలియన్, గ్రెగోరియన్ కేలండర్లలో కాలానికి కొలమానాలుగా పేర్కొన్న 'బీసీ' (క్రీస్తు పూర్వం), 'ఏడీ' (క్రీస్తుశకం)లకు సరికొత్త భాష్యాన్ని చెబుతూ కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు గుప్పించారు. 'బీసీ' అంటే 'బిఫోర్ కాంగ్రెస్' (కాంగ్రెస్ కంటే ముందు) అనీ, 'ఏడీ' అంటే 'ఆఫ్టర్ డైనాస్టీ' (వారసత్వం తర్వాత) అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు.

కొత్తగా ఉద్యోగాల సృష్టి

దేశంలో నిరుద్యోగ సమస్య నానాటికీ పెరుగుతోందన్న విపక్షాల ఆరోపణలను ప్రధాన మంత్రి ఖండించారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో కోట్ల సంఖ్యలో కొత్త ఉద్యోగాల సృష్టి జరిగిందన్నారు. ప్రస్తుతం ఉద్యోగ డేటా సేకరణకు ఒక వ్యవస్థను తాము తెస్తున్నామన్నారు. యాప్ ఆధారిత క్యాబ్ నిర్వాహక రంగంలోను, ముద్రా పథకం ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు.

ప్రసంగాన్ని విన్న యూపీ గవర్నర్

లోక్‌సభలో ప్రధాని ప్రసంగాన్ని సందర్శకుల గ్యాలరీలో కూర్చొని ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ రాంనాయక్ విన్నారు. రాజ్యసభకు చెందిన భాజపా, అన్నాడీఎంకే సభ్యులు కూడా ఈ గ్యాలరీలో కూర్చోవడం విశేషం.

ప్రధాని మోదీ పిరికిపంద

- కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘాటు విమర్శ

దిల్లీ

ప్రధాని నరేంద్ర మోదీ పిరికిపంద అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శ చేశారు. రఫేల్ యుద్ధ విమానాల వ్యవహారం, జాతీయ భద్రతపై తనతో అయిదు నిమిషాల పాటు ముఖాముఖి చర్చలకు రావాలని సవాలు చేశారు. గురువారం ఇక్కడ పార్టీ మైనార్టీ విభాగం సదస్సులో ఆయన ప్రసంగిస్తూ మోదీపై విరుచుకుపడ్డారు. "అయిదేళ్ల పోరాటం తరువాత మోదీ తత్వమేమిటో అర్థమయింది. ఆయన పిరికిపంద అని గుర్తించాను. నేను వెనక్కు తగ్గనని గట్టిగా చెప్పేవారంటే ఆయనకు భయం. అలాంటి వారిని చూసి ఆయనే వెనక్కి తగ్గుతారు. ప్రధాని ముఖంలో భయం కనిపిస్తోంది. విద్వేషాలు పెంచేవారికి ఓటమి తప్పదు"అని విమర్శించారు. ఈ సందర్భంగా మైకు దగ్గర నుంచి వెనక్కి నడిచివెళ్తూ రాహుల్ నటించి చూపడంతో హర్షధ్వానాలు మోగాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల్లోని వ్యవస్థల్లో ఉన్న ఆర్ఎస్ఎస్ సానుభూతిపరులను తొలగిస్తామని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఐకమత్యంగా ఉంటే ఆర్ఎస్ఎస్, భాజపా కార్యకర్తలు పరారవుతారన్నారు.



దిల్లీలో గురువారం కాంగ్రెస్ మైనార్టీ విభాగం సదస్సులో రాహుల్ గాంధీకి ఖడ్గాన్ని బహూకరిస్తున్న పార్టీ నాయకులు

ప్రభుత్వాన్ని నడుపుతోంది మోహన్ భగవతే

రాజ్యాంగాన్ని పక్కనపెట్టి, నాగ్‌పూర్ నుంచి పాలన కొనసాగించడమే ఆర్ఎస్ఎస్ ఆశయమని రాహుల్ ఆరోపించారు. 'ఆర్ఎస్ఎస్ తన మనుషులను న్యాయవ్యవస్థలో పెడుతుంది. ఎన్నికల సంఘంలో పెడుతుంది. నరేంద్ర మోదీపై దర్యాప్తు చేయాలని సీబీఐ అధినేత అనుకుంటే ఆయన్ని పక్కన పెట్టేస్తారు. ఆర్ఎస్ఎస్ మనిషిని తెచ్చిపెడతారు. అన్ని వ్యవస్థలను నాశనం చేయాలన్నదే వారి లక్ష్యం. ప్రభుత్వానికి నరేంద్ర మోదీ ముఖం మాత్రమే. వాస్తవంగా నడిపిస్తోంది ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్" అని అన్నారు.

చైనా ముందు చేతులు కట్టుకున్నారు

చైనా విషయంలో ప్రధాని అనుసరిస్తున్న విధానాలనూ రాహుల్ తప్పుపట్టారు. "ఎలాంటి అజెండా లేకుండానే ప్రధాని బీజింగ్ వెళ్లారు. అదే సమయంలో వారు డోక్లాంకు సైన్యాన్ని పంపించారు. ఆయనకు 56 అంగుళాల ఛాతీ కాదుకదా, నాలుగు అంగుళాల ఛాతీకూడా లేదని రెండున్నర నెలల తరువాత చైనాకు అర్థమయింది. మోదీ చైనా ముందు చేతులు కట్టుకున్నారు" అని విమర్శించారు..

పేదల ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ చేస్తాం

తాము అధికారంలోకి వస్తే నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పారు. "దేశాన్ని ప్రభావితం చేసే పథకం రూపొందించాలని మా పార్టీ ప్రణాళిక రూపకర్తలకు చెప్పాను. అదే పేదలకు కనీస ఆదాయ పథకం" అని చెప్పారు.

సర్పంచులను బెదిరించడానికే తనిఖీ

- భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శ

ఈనాడు డిజిటల్, హైదరాబాద్: పంచాయతీల్లో ఆకస్మిక తనిఖీలకు 25 బృందాలు ఏర్పాటు చేస్తానని, అందులో ఒక బృందంలో స్వయంగా తానే ఉంటానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం ప్రతిపక్ష పార్టీల సర్పంచులను బెదిరించడానికేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. కోర్టుకు వెళ్లే అవకాశం లేకుండా సర్పంచులను సస్పెండ్ చేస్తామనడం నియంతృత్వ పోకడలకు నిదర్శనమని విమర్శించారు. గురువారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు. చిన్న, సన్నకారు రైతులకు హామీ అవసరం లేకుండా ఇచ్చే వ్యవసాయ రుణాల పరిమితిని ఆర్‌బీఐ రూ.1.60 లక్షలకు పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకునేందుకు తెరాస ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. తెలంగాణలో గ్రామపంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయాలని, లేని పక్షంలో ఉద్యమాలకు దిగుతామని హెచ్చరించారు. ఈ నెల 9న భాజపాకి చెందిన వెయ్యి మంది అసెంబ్లీ ఇన్‌ఛార్జులు, కన్వీనర్లతో రాష్ట్రస్థాయి కార్యశాల నిర్వహించనున్నట్లు లక్ష్మణ్ వెల్లడించారు. అంతకు ముందు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆ పార్టీ అన్ని రాష్ట్రాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో తెలంగాణ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శులు ప్రేమేందర్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, మంత్రి శ్రీనివాస్ పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కార్యకర్తలతో సమానంగా వేతనం ఇవ్వాలి

ఈనాడు, దిల్లీ: తమకు అంగన్‌వాడీ కార్యకర్తలతో సమానంగా వేతనం ఇవ్వాలని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీకి మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ మినీ అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం అధ్యక్షురాలు వరలక్ష్మి నేతృత్వంలో దిల్లీలో కేంద్ర మంత్రిని గురువారం కలసి తమ సమస్యలను వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు, ఆయాలు చేసే పనిని మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో తాము ఒక్కరమే చేస్తున్నామని కేంద్ర మంత్రికి తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు రూ. 10,500 వేతనం ఇస్తుంటే తమకు ఆయాల మాదిరే రూ.6 వేల వేతనం ఇస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. త్వరలోనే తీపికబురు వింటారని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారని వెల్లడించారు.

నెలాఖరుకల్లా కాంగ్రెస్ జాబితా

దిల్లీ

సార్వత్రిక ఎన్నికల్లో తలపడేందుకు కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తోంది. లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరి నెలాఖరుకల్లా పూర్తిచేయాలని పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పథాధికారులను ఆదేశించారు. గురువారమిక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, పలు రాష్ట్రాల ఇన్‌ఛార్జులతో ఆయన సమావేశమయ్యారు. లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితులు, భాజపా వ్యవహారశైలిపై దాదాపు మూడు గంటలపాటు మంతనాలు సాగించారు. రెండు మూడు సార్లు ఓడిపోయిన వారి కంటే ఈసారి కొత్తవారికే ప్రాధాన్యమివ్వాలని రాహుల్ నేతలకు సూచించినట్టు సమాచారం. యువతరానికి, అనుభవజ్ఞులకు చోటు కల్పిస్తూ అభ్యర్థుల ఎంపిక ఉండాలని ఆయన చెప్పినట్టు నేతలు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై చర్చించేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో శనివారం రాహుల్ దిల్లీలో సమావేశం కానున్నారు.

విశ్రమించేది లేదు...

'ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పతాకం ఉన్నత స్థితిలో రెపరెపలాడే వరకూ విశ్రమించను. పార్టీ నాయకులతో కలిసికట్టుగా పనిచేస్తా. కుల, విభజన రాజకీయాలను అంతమొందించేందుకు గట్టి కృషి చేస్తా'

- ఏఐసీసీ సమావేశంలో ప్రియాంకా గాంధీ శపథం

తొలిసారిగా...

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, యూపీ తూర్పు ప్రాంత బాధ్యురాలిగా నియమితులైన ప్రియాంక తొలిసారిగా ఏఐసీసీ సమావేశంలో పాల్గొన్నారు. యూపీలో కాంగ్రెస్‌ను ఉన్నత స్థానంలో నిలబెట్టే వరకూ విశ్రమించబోనని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి 'మిషన్-మోడ్'లో పనిచేయాలని ప్రియాంక, జ్యోతిరాదిత్య సింధియాలకు రాహుల్ సూచించారు. కార్యక్రమం అనంతరం రణ్‌దీప్ సూర్జేవాలా తదితర నేతలు విలేకరులతో మాట్లాడారు. భాజపా మాదిరిగా కాకుండా... కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం చాలా హుందాగా ఉండాలని రాహుల్ తమకు సూచించినట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ వెల్లడించారు. వివిధ రాష్ట్రాల్లో ప్రచార సరళిని ఎప్పటికప్పుడు సమీక్షించేలా జాతీయ స్థాయిలో ప్రత్యేక బృందం ఏర్పాటు; పొత్తులు, ప్రచార వ్యూహాలపై తామంతా చర్చించామన్నారు. భాజపా ప్రభుత్వ హయాంలో వ్యవస్థల దుర్వినియోగం, తప్పుడు హామీలు వంటి విషయాలు ప్రస్తావనకు వచ్చాయన్నారు.

శ్రీశైలంలో కనీస మట్టం కంటే తగ్గిన నీటి నిల్వ

(మొదటి పేజీ తరువాయి)

కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్కులు, హంద్రీనీవా ఎత్తిపోతల పథకానికి 960 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బోర్డు జారీ చేసిన ఆదేశాల ప్రకారమే ఇంకా 2.7 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి తీసుకోవాల్సి ఉందని, ఈ నేపథ్యంలో కనీస నీటిమట్టం దిగువకు వెళ్లక తప్పదని రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. ఇదే అంశంపై బోర్డుకు లేఖ రాయనున్నట్లు తెలిసింది. శ్రీశైలంలో ప్రస్తుతం 53.65 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇందులో డెడ్‌స్టోరేజి పోనూ మిగిలింది (సుమారు 25 టీఎంసీలు) వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే, జులై వరకు ఈ నీటిపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఈ ప్రభావం వచ్చే ఖరీఫ్‌పైన ఉంటుందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.

భీకర ఎదురు కాల్పులు

(మొదటి పేజీ తరువాయి)

ఈ కాల్పులు రెండున్నర గంటలపాటు సాగాయన్నారు. అనంతరం అక్కడ గాలింపు జరిపినప్పుడు 10 మంది మావోయిస్టుల మృతదేహాలు కనిపించాయన్నారు. ఘటనా స్థలంలో తుపాకులు, భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయని చెప్పారు. మృతదేహాలను తీసుకురావడానికి అదనపు బలగాలను పంపామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చోటుచేసుకున్న ప్రధాన ఎన్‌కౌంటర్ ఇది. నక్సల్ సమస్యను పరిష్కరించేందుకు సంబంధీకులందరితోనూ చర్చలు జరుపుతామని కొత్త ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

ఇన్‌ఫార్మర్ నెపంతో వ్యక్తి హత్య

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసు ఇన్‌ఫార్మర్ నెపంతో ఆనందరావు సంతు (31) అనే వ్యక్తిని నక్సల్స్ చంపేశారు. విసామండి గ్రామం నుంచి సాయుధ నక్సల్స్ బుధవారం రాత్రి అతడిని అపహరించుకెళ్లారు. గురువారం అతడు విగతజీవుడై కనిపించాడు. అతడిని గొంతుకోసి చంపేశారు.



శ్రీరామసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని ప్రజాప్రతినిధులతో గురువారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్. సమీక్షలో పాల్గొన్న ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్‌శర్మ, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, సీఎస్ ఎస్కే జోషి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్

నీళ్లు ఉరకాలి

- ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం కేసీఆర్

ఈనాడు, హైదరాబాద్: రానున్న వానాకాలం సీజన్‌లో శ్రీరామసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) పరిధిలో 14.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రజాప్రతినిధులు, ఇంజినీర్లను ఆదేశించారు. గురువారం ప్రగతి భవన్‌లో సీఎం ఎస్సారెస్పీ ఆయకట్టు ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, నీటిపారుదల శాఖ ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు జె.సంతోష్‌కుమార్, సీతారాం నాయక్, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రెడ్యానాయక్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తదితరులతో కలసి ప్రాజెక్టుల పనులపై సమీక్ష నిర్వహించారు. వచ్చే జూన్ నాటికి ఎస్సారెస్పీ ప్రాజెక్టు కాల్వలు, తూముల నిర్మాణం, లైనింగ్ పనులు పూర్తిచేయాలని సీఎం ఇంజినీర్లను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజీ నుంచి వర్షాకాలంలో నీటిని మధ్య, దిగువ మానేరు జలాశయాలకు తరలిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ రెండు జలాశయాల్లో 50 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంటాయని, ఆ నీటితో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా అన్ని చెరువులు నింపాలని సూచించారు. దీనికోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. భూసేకరణ, ఇతర పనులకు కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖను ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.."మొదటి దశతోపాటు ఎస్సారెస్పీ రెండో దశలో నిర్మించిన కాల్వలకు లైనింగ్ పనులు పూర్తిచేయాలి. అవసరమైతే కాల్వల నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచాలి. ఎక్కడ ఏ పనిచేయాలో గుర్తించేందుకు వెంటనే 50 మంది ఇంజినీర్లను నియమించండి. యుద్ధప్రాతిపదికన సర్వే చేసి అంచనాలు రూపొందించాలి. వెంటనే నిధులు మంజూరు చేస్తాం. అన్ని డిస్ట్రిబ్యూటరీలకు లైనింగ్ పూర్తిచేయాలి. దీనికోసం అంచనాలు రూపొందించి టెండర్లు పిలవండి. ఎండాకాలంలోపు పనులు పూర్తిచేయాలి. కాల్వల పనులు పూర్తిచేయడానికి ఎక్కడికక్కడ ఎక్కువ మంది గుత్తేదారులను నియమించాలి. అన్నిచోట్లా సమాంతరంగా పనులు జరిగేలా చూడాలి.

'గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి. ఈ నీటిని ఎత్తిపోయడానికి భారీ వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. ఇక్కడి నుంచి మానేరు జలాశయాలకు వచ్చే నీటితో అన్ని చెరువులను నింపేలా చూడాలి. చెరువులను నింపడమే ప్రథమ కర్తవ్యంగా గుర్తించాలి.

'శ్రీరామసాగర్ ప్రాజెక్టు ప్రాంతం నుంచి చివరి ఆయకట్టున్న డోర్నకల్, తుంగతుర్తి, భూపాలపల్లి, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల వరకు అన్ని దిక్కులా నీరు అందాలి. కాకతీయ కాలువ-వరద కాలువ మధ్య ఉన్న 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందాలి. క్షేత్ర స్థాయిలో సర్వే చేసి పనులు ప్రారంభించాలి. అవసరమైన చోట్ల తూములు ఏర్పాటు చేయాలి.

- ప్రాజెక్టుపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్

ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు

రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల సమగ్ర సమాచారం తయారు చేయాలి. వాటి నిర్వహణకు నిబంధనలు రూపొందించాలి. ప్రాజెక్టుల నిర్వహణకు ఎంత వ్యయం అవుతుందో అంచనా వేస్తే ఆ నిధులను బడ్జెట్‌లోనే కేటాయిస్తాం. కాల్వలకు హద్దులను నిర్ణయించాలి. ప్రాజెక్టుల భూముల సమగ్ర వివరాలను(ఇన్వెంటరీ) రూపొందించాలి. ఎస్సారెస్పీ పంట కాల్వలను ఎవరైనా దున్నుకుంటే వాటిని పునరుద్ధరించాలి. ఈ విషయంలో ఎమ్మెల్యేలు చొరవ చూపి రైతులను ఒప్పించాలి. కడెం గేటు మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలి. చనాఖా-కొరాటా పనులు మే 15వ తేదీ నాటికి పూర్తిచేయాలి. దేవాదుల నీటిని తరలించే రామప్ప, లక్నవరం, ఘన్‌పూర్, పాకాల కాల్వల పనులను ఈ ఎండాకాలంలోనే పూర్తి చేయాలి. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా నిర్మించతలపెట్టిన పాలకుర్తి, ఉప్పుగల్లు, చెన్నూరు రిజర్వాయర్ల నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలి" అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

జీవితానికి లంగరు

సంకల్పం లేని జీవితం..
లంగరు లేని ఓడలాంటిది, ఇంకా
చెప్పాలంటే ఇసుక మీద కట్టిన
భవంతికీ, దానికీ తేడా ఏముండదు!

– మహాత్మా గాంధీ

ఐఎస్‌డబ్ల్యూఆర్-2018 పుస్తకం ఆవిష్కరణ

ఈనాడు, హైదరాబాద్: అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాలు, అంతర్జాతీయ అవుట్‌లుక్ పుస్తకాన్ని (ఐఎస్‌డబ్ల్యూఆర్- 2018) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి గురువారం సచివాలయంలో ఆవిష్కరించారు. అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ ఎస్.నరసింహారావ్ ఈ పుస్తక రచనకు నేతృత్వం వహించారు.

గ్రహం అనుగ్రహం

8–2–2019 శుక్రవారం

శ్రీ వికారి నామ సం॥రం॥ ఉత్తరాయణం
శిశిర రుతువు; మాఘ మాసం; శుక్ల పక్షం
తదియ: ఉ. 7.39 తదుపరి చవితి
పూర్వాభాద్ర నక్షత్రం: మ. 12.43 తదుపరి ఉత్తరాభాద్ర
అమృత ఘడియలు: ఉ. 9.29 నుంచి 11.13 వరకు
వర్జ్యం: రా. 11.05 నుంచి 12.49 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.50 నుంచి 9.35 తిరిగి మ. 12.37 నుంచి 1.22 వరకు
రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు
సూర్యోదయం: ఉ.6-34; **సూర్యాస్తమయం:** సా.5.54

కాళేశ్వరం పనులు వేగిరం

- ప్రాజెక్టు పరిధిలోనే అతి బరువైన పరికరాలను అమర్చిన ఇంజినీర్లు

రామడుగు, న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. వానాకాలం సీజన్ కల్లా గోదావరి జలాలను వరదకాలువలోకి ఎత్తిపోసేందుకు పనులను వేగిరం చేశారు. ఎనిమిదో ప్యాకేజీలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో మొత్తం ఏడు పంపులు నిర్మించాల్సి ఉండగా ఇప్పటికే 1, 2, 4, 5 నంబర్ల పంపులను బిగించి డ్రైరన్ నిర్వహించారు. మెయిల్ కంపెనీ గుత్తేదారులు, నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులు గురువారం 139 మెగా వాట్ల సామర్థ్యం గల మూడో పంపు స్టేటర్, రోటర్‌ను బిగించారు. స్టేటర్ బరువు 220 టన్నులు, రోటర్ బరువు 160 టన్నులు ఉంటుంది. మొత్తం ప్రాజెక్టు పరిధిలోనే అతిబరువైన పరికరాలను విజయవంతంగా అమర్చారు. మరో 15 రోజుల్లో గురువారం బిగించిన మూడో పంపు డ్రైరన్ నిర్వహించనున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.

ఫిబ్రవరి చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు!

- నాలుగు రోజుల పాటు నిర్వహించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నాలుగు రోజులపాటు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. శాసనసభలో ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. దీనికి అనుగుణంగా కసరత్తు మొదలైంది. ఫిబ్రవరి నాలుగోవారంలో సమావేశాలు జరిగే అవకాశం ఉంది. శాసనసభను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో నాలుగు రోజుల పాటు సమావేశాలు సరిపోతాయనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. మొదటి రోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, రెండు రోజులపాటు దానిపై చర్చించి ఆమోదం తెలుపుతారు. నాలుగోరోజు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోనున్నారు. ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ముగించి, మార్చిలో లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది.

చలి - పులి

ప్రాంతం	కనిష్ఠ	గరిష్ఠ
విశాఖపట్నం	15.0	33.2
తిరుపతి	17.5	33.2
మెదక్	17.7	35.0
కరీంనగర్	18.0	31.0
నల్గొండ	19.0	30.0
హైదరాబాద్	19.3	33.4
రామగుండం	20.1	32.6
సూర్యాపేట	21.0	28.0
హన్మకొండ	21.0	31.0
ఆదిలాబాద్	21.5	31.3
మహబూబ్‌నగర్	21.5	33.5
ఖమ్మం	22.0	32.0
నిజామాబాద్	22.0	33.7

రెవెన్యూ డివిజన్లుగా కోరుట్ల, కొల్లాపూర్

ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. జగిత్యాల జిల్లా కోరుట్ల కేంద్రంగా డివిజన్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మెట్‌పల్లి డివిజన్‌లో ఉన్న కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్ మండలాలను కోరుట్ల డివిజన్‌లో చేర్చుతూ ఉత్తర్వులు (జీవో ఆర్‌టీ నం.47) జారీచేశారు. మెట్‌పల్లి డివిజన్‌లో మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి మండలాలు మిగిలాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌ను కొత్త డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ జీవో ఆర్‌టీ నం.46 జారీచేశారు. నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజన్‌లో తొమ్మిది మండలాలు ఉండగా కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, పెంట్లవెల్లి మండలాలను వేరుచేసి కొత్త డివిజన్‌లో చేర్చారు. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై అభ్యంతరాలను కలెక్టర్లకు నెల రోజుల్లోగా తెలియజేసేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మరోవైపు రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 69 నుంచి 71కి చేరుకుంది.

గుర్రపు వాతానికి వేగవంత పరీక్ష

- చిన్న రక్తపు నమూనాతో 10 నిమిషాల్లో గుర్తింపు
- గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులకు ఎంతో మేలు
- లుమెల్లా కిట్‌ను విడుదల చేసిన డయాబెటోమిక్స్

ఈనాడు, హైదరాబాద్: సాధారణంగా గర్భిణుల్లో 20వ వారంలో తలెత్తే గుర్రపు వాతం (ప్రీఎక్లాంప్సియా)ను గుర్తించేందుకు కచ్చితమైన వేగవంత పరీక్ష (ర్యాపిడ్ టెస్టు) అందుబాటులోకి వచ్చింది. చిన్న రక్తపు నమూనాతో పది నిమిషాల వ్యవధిలో గుర్తించే లుమెల్లా కిట్‌ను డయాబెటోమిక్స్ కంపెనీ గురువారం హైదరాబాద్‌లో విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో డయాబెటోమిక్స్ కంపెనీ ఛైర్మన్ వరప్రసాద్‌రెడ్డి, సీఈవో డాక్టర్ శ్రీనివాస్ నాగళ్ల, రెయిన్‌బో ఆసుపత్రి సీఎండీ డాక్టర్ రమేష్ కంచెర్ల, స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ శాంతకుమారి, డాక్టర్ ప్రతిభ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఏటా దేశంలో 28 మిలియన్ల గర్భిణుల్లో 8-10 శాతం మందిలో గుర్రపు వాతం లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. 3.5 మిలియన్ల మంది శిశువులు నెలలు నిండకుండానే పుడుతున్నారని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 15-25 శాతం మంది తల్లుల మరణానికి గుర్రపువాతం కారణమవుతోందన్నారు.



లుమెల్లా కిట్‌ను విడుదల చేస్తున్న డయాబెటోమిక్స్ ఛైర్మన్ వరప్రసాద్‌రెడ్డి, సీఈవో శ్రీనివాస్ నాగళ్ల

గర్భిణుల్లో అసాధారణంగా పెరిగే రక్తపోటునే ప్రీఎక్లాంప్సియాగా వ్యవహరిస్తారు. నిరంతరం తలనొప్పి, చేతులు, ముఖంలో అసాధారణ వాపు, ఆకస్మికంగా బరువు పెరగడం, దృష్టిలో మార్పులు, కుడి ఎగువ ఉదరంలో నొప్పి అనేవి ప్రధాన లక్షణాలు. ఫలితంగా బిడ్డ ఎదుగుదల సక్రమంగా లేకపోవడం, తక్కువ బరువుతో నెలలు నిండక ముందే కాన్పు, కొన్నిసార్లు తల్లీబిడ్డల ప్రాణాలకు ముప్పు ఉంటుంది. కుటుంబ చరిత్ర, 18 ఏళ్లు నిండక ముందు, 40 ఏళ్ల తర్వాత పెళ్లిళ్లు, అధిక బరువు, మధుమేహం గుర్రపువాతానికి కారణాలని తెలిపారు. ముందే గుర్తించడం ద్వారా వైద్యులు నిరంతర పర్యవేక్షణతో సమస్యను అధిగమించవచ్చని చెప్పారు. ఇందుకు లుమెల్లా కిట్ సహాయపడుతుందన్నారు. సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేని వెనుకబడిన, గ్రామీణ ప్రాంతాల గర్భిణులకు ఈ కిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. తొలి ఏడాది మార్కెట్‌లోకి లక్ష కిట్లు విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులోకి తెస్తామన్నారు.

మార్చిలోనే పోలీసు నియామకాలు!

- సత్వరమే పూర్తిచేయడానికి విస్తృత కసరత్తు
- ఎన్నికల్లోపే భర్తీ చేయాలని నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్: పోలీసు నియామకాలు సత్వరమే పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ మొదలయ్యేలోపే దీన్ని పూర్తిచేయాలని భావిస్తున్నారు. మార్చి మొదటి వారంలోపు దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేసి అదే నెలలో తుది పరీక్ష నిర్వహించి ఫలితాలు వెల్లడించే యోచనతో ఉన్నారు. రాష్ట్రంలో 18,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి మే నెలలో పోలీసు నియామక మండలి ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రాథమిక పరీక్షలో 3.77 లక్షల మంది అర్హత సాధించారు. వారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి తుది పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఎస్సై పరీక్షలో ఆరు ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఇచ్చారంటూ కొందరు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు తాత్కాలిక స్టే ఇవ్వడంతో తదుపరి నిర్వహించాల్సిన దేహదారుఢ్య పరీక్షల ప్రక్రియ వాయిదాపడింది. చివరకు మళ్లీ అదే కోర్టు పచ్చజెండా ఊపడంతో ఈనెల 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఐదు కేంద్రాల్లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. 3.77 లక్షలమంది హాజరయ్యే ఈ పరీక్షలు పూర్తికావడానికి 40 రోజుల వరకూ పడుతుంది. మార్చి నుంచి పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ మొదలుకానుంది. ఎన్నికల ప్రకటన విడుదలైతే పోలీసుశాఖ అంతా అదేపనిలో లీనమవుతుంది. అందుకే ఈలోపే నియామక ప్రక్రియ పూర్తిచేసి ఫలితాలు కూడా ప్రకటించే పక్షంలో నిరుద్యోగులు ఊపిరి పీల్చుకుంటారని, లేకపోతే మళ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఎదురు చూడాల్సి వస్తుందనేది అధికారుల అభిప్రాయం. అవసరమైతే ఎక్కువ సిబ్బందిని కేటాయించయినా సరే మొత్తం ప్రక్రియ మార్చికల్లా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారు.

సంప్రదాయబద్ధంగా నాగోబా దర్బార్

ఉట్నూరు, న్యూస్‌టుడే: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాల మధ్య ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో గురువారం నాగోబా జాతర దర్బార్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ జి.నగేష్, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ శోభారాణి హాజరుకాగా ఎమ్మెల్యే కోనప్ప, జిల్లా పాలనాధికారి దివ్య, ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య, ఎస్పీ విష్ణు ఎస్.వారియర్, ఏటీడబ్ల్యూఏసీ ఛైర్మన్ లక్కేరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత మెస్రం వంశస్థులతో కలసి వారు నాగోబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత అక్కడ మానవ పరిణామ శాస్త్రవేత్త హైమన్‌డార్ఫ్ శిష్యుడు మైకల్ యోర్క్ 40 ఏళ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి అప్పటి ఆదివాసీల జీవన విధానాన్ని అద్దంపట్టే విధంగా తీసిన చిత్రాల ప్రదర్శనను, అభివృద్ధి కార్యక్రమాలను తెలిపే స్టాళ్లను తిలకించారు. మైకల్‌యోర్క్ తన అనుభవాలు, రాజ్‌గోండుల సంస్కృతి, ఆచార వ్యవహారాలపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీబీసీ 1982లో ఆదివాసీల బతుకుచిత్రంపై రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు.



గుంజాల గోండి లిపిలో రూపొందించిన కాలమానిని ఆవిష్కరిస్తున్న ఆచార్య జయధీర్ తిరుమలరావు, ఏటీడబ్ల్యూఏసీ ఛైర్మన్ లక్కేరావు, ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య, ఎంపీ నగేష్, పాలనాధికారి దివ్య, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ శోభారాణి తదితరులు

గుంజాల గోండి లిపిలో తొలిసారి రూపొందించిన క్యాలెండర్‌ను ఆచార్యులు జయధీర్ తిరుమలరావు, జి.మనోజ, వినాయక్ రెడ్డి తదితరులు ఆవిష్కరించారు. అనంతరం ఎంపీ నగేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం కులమత భేదం లేకుండా అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. దర్బార్‌లో పేర్కొన్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.

రూ.22 వేల కోట్లతో విద్యుత్ రంగం అభివృద్ధి

- తెలంగాణ తలసరి వినియోగం 1727 యూనిట్లు
- టీఎస్ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు

ఈనాడు డిజిటల్, హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ రంగం అభివృద్ధికి రూ.22 వేల కోట్లు ఖర్చు చేశామని టీఎస్ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రంలో విద్యుదుత్పత్తి పెరిగిందని, రోజూ 2700 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసే స్థాయికి చేరుకున్నామని తెలిపారు. కేంద్ర విద్యుత్ పరిశోధన సంస్థ (సీపీఆర్‌ఐ) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు 'హై ఓల్టేజ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ'పై నిర్వహించే సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బేగంపేటలోని ఓ హోటల్‌లో



సావనీర్-2019ని ఆవిష్కరిస్తున్న టీఎస్ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు (ఎడమ నుంచి మూడో వ్యక్తి). వేదికపై వాసుదేవ్, నందకుమార్, ప్రదీప్

గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రభాకర్‌రావు మాట్లాడారు. తీవ్రమైన విద్యుత్ కోతలున్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు. భారత ప్రజల సగటు తలసరి విద్యుత్ వినియోగం 1122 యూనిట్లు ఉంటే, తెలంగాణలోనే 1727 యూనిట్లు ఉందన్నారు. సౌర విద్యుత్ (3,600 మెగావాట్ల) ఉత్పత్తితో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించడం తెలంగాణ సాధించిన గొప్ప విజయంగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి కనబరిచిన ప్రత్యేక శ్రద్ధతోనే ఇది సాధ్యమైందని వివరించారు. దేశ ప్రజల భవిష్యత్ అవసరాలు తీర్చేలా హై ఓల్టేజి విద్యుత్ సరఫరాను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం సీపీఆర్ఐ కొన్నేళ్లుగా కృషి చేస్తుండటం గొప్ప విషయమని కొనియాడారు. విద్యుదుత్పత్తి, సరఫరాలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం, హై ఓల్టేజి విద్యుత్ సరఫరాకు ప్రపంచంలోనే అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేయడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. సీపీఆర్ఐ డైరెక్టర్ జనరల్ వీఎస్ నందకుమార్, అదనపు డైరెక్టర్లు వాసుదేవ్, ప్రదీప్, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.



నిర్లక్ష్యం తెచ్చిన కలుషితం

మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రూ. 88 లక్షలు వెచ్చించి హన్మకొండలోని చారిత్రక పద్మాక్షి గుండాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. వర్షాలు కురవడంతో నీరు చేరి అది కళకళలాడింది. అనంతరం ఇక్కడే వినాయక విగ్రహాలు, బతుకమ్మల నిమజ్జనం చేస్తూ వచ్చారు. ఇందులో వేసిన వ్యర్థాలను తొలగించకపోవడంతో గుండంలోని నీరు కలుషితమై దుర్గంధం వెదజల్లుతోంది. ఇందులో ఉన్న మత్స్య సంపద సైతం అంతరించిపోయింది. వెచ్చించిన రూ. లక్షలు వృథా అయ్యాయి.

-ఈనాడు, వరంగల్

ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యం

భారత ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ కృష్ణమూర్తి

బాపట్ల, న్యూస్‌టుడే: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) ట్యాంపరింగ్ అసాధ్యమని భారత ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ జీవీజీ కృష్ణమూర్తి అన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో తన సతీమణి పద్మావతితో కలిసి ఆయన మాట్లాడారు. తన హయాంలోనే ఎన్నికల్లో తొలిసారిగా ఈవీఎంలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. తానే వెళ్లి వాటి తయారీ పరిశీలించి అన్ని విధాలుగా సంతృప్తి చెందిన తర్వాతే అనుమతించామన్నారు. ఫలితాలను తారుమారు చేయడం సాధ్యం కాదని చెప్పారు. ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాతే పార్టీలు ఆ నెపాన్ని ఈవీఎంలపై వేస్తున్నాయన్నారు. పలు పార్టీలు కోరుతున్నట్లుగా పూర్తిగా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల సంఘానికి ఆచరణ సాధ్యం కాదని స్పష్టం చేశారు.

బంజారాహిల్స్ ఏసీపీకి జయరాం హత్య కేసు

- ప్రత్యేక దూత ద్వారా వివరాలు పంపిన ఏపీ పోలీసులు

ఈనాడు, హైదరాబాద్: ప్రవాసాంధ్రుడు, కోస్టల్ బ్యాంక్ ఎండీ చిగురుపాటి జయరాం హత్య కేసును ఏపీ పోలీసులు హైదరాబాద్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు నందిగామ పోలీస్ అధికారులు కేసు వివరాలను గురువారం ప్రత్యేక దూత ద్వారా హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు పంపించారు. జయరాం మృతదేహం లభించినప్పటి నుంచి హంతకుడు రాకేష్‌రెడ్డిని అరెస్ట్ చేసేంతవరకూ జరిగిన పరిణామాలను, కేస్ డైరీగా రూపొందించిన పత్రాలు, సీడీలను కమిషనర్ వి.అంజనీకుమార్‌కు అందజేశారు. వివరాలన్నింటినీ పరిశీలించిన ఆయన కేసును మళ్లీ నమోదు చేసుకుంటామని తెలిపారు. విచారణ బాధ్యతను బంజారాహిల్స్ ఏసీపీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జయరాం హత్యపై పలు అనుమానాలున్నాయంటూ ఆయన భార్య పద్మశ్రీ ఇచ్చిన ఫిర్యాదునూ ఈ కేసుకు జత చేయనున్నామని డీసీపీ ఎ.ఆర్.శ్రీనివాస్ తెలిపారు.

పిచ్చయ్య చౌదరి ఫిర్యాదుతో..

చిగురుపాటి జయరాంను ఎవరో హత్య చేశారంటూ ఈ నెల 1న జయరాం మామ పిచ్చయ్య చౌదరి నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు నందిగామ పోలీసులు కేసు నమోదు చేసి, రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌లను అరెస్ట్ చేశారు. నేరం అంగీకరించిన వీరిద్దరూ.. తాము జయరాంను హైదరాబాద్‌లోనే అంతమొందించినట్లు తెలిపారు. నేరం జరిగిన ప్రాంతం జూబ్లీహిల్స్ పోలీస్ ఠాణా పరిధిలో ఉన్నందున నందిగామ పోలీసులు కేసును హైదరాబాద్‌కు బదిలీ చేశారు.

లిఫ్టు కూలి ఆరుగురికి గాయాలు

నాగర్‌కర్నూలు, న్యూస్‌టుడే : జిల్లా కేంద్రమైన నాగర్‌కర్నూలులోని సుఖజీవన్ రెడ్డి ఫంక్షన్‌హాలులో గురువారం లిఫ్టు కూలిపోవడంతో ఆరుగురు గాయపడ్డారు. భవనం అయిదో అంతస్తులో ఫంక్షన్ హాలు ఉంది. అక్కడ ఒక వేడుక ముగిసిన తర్వాత, బంధుమిత్రులంతా లిఫ్టు సాయంతో కిందికి దిగడం ప్రారంభించారు. ఐదుగురి సామర్థ్యం ఉన్న లిఫ్టులో ఒకేసారి 12మంది ఎక్కడంతో అది ఒక్కసారి వేగంగా వచ్చి కిందికి పడింది. గాయపడినవారిని మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్సై భగవంత్‌రెడ్డి తెలిపారు.

నోడల్ సంస్థగా టీఎస్‌రెడ్‌కో

ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 'విద్యుత్ వాహనాలకు ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పన'కు నోడల్ ఏజెన్సీగా తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఆర్ ఈడీసీఓ)ను నామినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా గురువారం ఉత్తర్వులిచ్చారు.

తమిళనాట రూ.433 కోట్ల సొత్తు స్వాధీనం

- వివిధ సంస్థల్లో ముగిసిన ఐటీ సోదాలు

ఈనాడు డిజిటల్, చెన్నై: గత నెల 29న తమిళనాట చెన్నై, కోయంబత్తూర్ నగరాల్లోని శరవణ స్టోర్స్, జీ స్క్వేర్, లోటస్ సంస్థలకు చెందిన కార్యాలయాలు, గోదాములు, నివాసాల్లో చేపట్టిన సోదాలు ముగిశాయని ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం ప్రకటించారు. ఈ సోదాల్లో లెక్కల్లో చూపని రూ.433కోట్ల విలువైన నగదు, నగలతోపాటు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీటిలో రూ.25కోట్ల నగదు, 12 కేజీల బంగారం, 626 క్యారెట్ల వజ్రాలు, ఇతర పత్రాలు ఉన్నాయని వివరించారు.

ఈనాడు

ఉపాధితో అనుసంధానం

ఎంతటి వజ్రానికైనా సానపడితేనే విలువ. ఏం చదివినా నైపుణ్యాలు ఒంటపట్టిన అభ్యర్థే పోటీ ప్రపంచాన ఉపాధి వేటలో విజేత! దేశీయ విద్యావిధానం, మానవ వనరుల అభివృద్ధి ప్రణాళికల్లో ఈ వాస్తవిక స్పృహ కొరవడ్డ దారుణ పర్యవసానాలు ఏళ్ల తరబడి కళ్లకు కడుతూనే ఉన్నాయి. కుప్పలు తెప్పలుగా నిరుద్యోగుల్ని ఉత్పత్తి చేసే కార్ఖానాలుగా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు భ్రష్టుపట్టిన దేశంలో- చదువుకు, బతుకుతెరువుకు మధ్య లంకె ఏనాడో తెగిపోయింది. 70శాతం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తగిన అర్హతలు కలిగిన నిపుణ శ్రామికులకు తీవ్ర కొరత ఎదుర్కొంటున్నామని మొత్తుకుంటున్న నేపథ్యంలో- తెలంగాణ వ్యాప్తంగా ఆ అంతరాన్ని పూడ్చే పరివర్తన కోసం తాజా చొరవ స్వాగతించదగింది. జేఎన్‌టీయూహెచ్ (జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక వర్సిటీ, హైదరాబాద్) తరహాలో అన్ని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కాలేజీలు, ఇంజినీరింగ్ ఫార్మసీ పాలిటెక్నిక్ ప్రభృత వృత్తి విద్యా కళాశాలల్లో పరిశ్రమలతో అనుసంధాన కేంద్రాల ఏర్పాటు యోచన- సక్రమ కార్యాచరణకు నోచుకుంటే విశేష ప్రభావాన్వితం కాగలుగుతుంది. విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ) నాలుగు నెలలక్రితం చేసిన కీలక సూచన అనుసారం తక్కిన చోట్లా ఈ తరహా అనుసంధానం సాకారమైతే, దశాబ్దాల దురవస్థను చెదరగొట్టే క్రమంలో అదో కీలక మలుపవుతుంది. ఉద్యోగార్హమైన మానవ వనరుల సృజనలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ్ బంగ వంటి రాష్ట్రాల పోటీతత్వాన్నీ తక్కిన రాష్ట్రాలు పుణికి పుచ్చుకోవాల్సి ఉంది. జాతి నిర్మాణ క్రతువులో విద్యారంగానికున్న ప్రాముఖ్యం అసమానమైనది. సుమారు 38వేల కళాశాలలు, దాదాపు ఎనిమిది వందల విశ్వవిద్యాలయాలు, 12వేలకుపైగా శిక్షణ సంస్థలకు నెలవైన భారత్‌లో ఏ విద్యార్థీ నిరుద్యోగం, నిరాశా నిస్పృహల పాలబడకుండా పటుతర వ్యూహాన్ని ప్రభుత్వాలు పట్టాలకు ఎక్కించాలి!

విశ్వవ్యాప్తంగా 2030 సంవత్సరం నాటికి 80 కోట్లమందికి పైగా యువజనులు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు కరవై నైరాశ్యంలో కూరుకుపోతారని, వారిలో ఎక్కువమంది భారతీయులే ఉంటారన్న గార్డెన్ బ్రౌన్ (ఐరాస విద్యావిషయక ప్రత్యేక రాయబారి) నివేదిక 22 నెలలక్రితం పెను కలకలం రేపింది. దశాబ్దం తరవాతి సంగతి ఎందుకు- వృత్తి ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్న నిపుణులెందరో ఎంచి చూస్తే, 63 దేశాల జాబితాలో ఇండియా 53వ స్థానాన అలమటిస్తున్నట్లు ఇటీవలి స్విట్జర్లాండ్ అధ్యయన నివేదిక స్పష్టీకరించింది. గడచిన అయిదేళ్లలో ఉద్యోగార్హత 37 నుంచి 47 శాతానికి విస్తరించినట్లు భారత నైపుణ్యాల నివేదిక-2019 చాటుతున్నా, పూడ్చాల్సిన కంతలు ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి. 29 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 5200 విశ్వవిద్యాలయాలు, వృత్తి విద్యాసంస్థలకు చెందిన లక్షలాది విద్యార్థుల నుంచి సేకరించి క్రోడీకరించిన సమాచారం క్షేత్రస్థాయి వాస్తవాల్ని వెల్లడిస్తోంది. ఈ ఏడాది ఉద్యోగార్హత కలిగినవారి సంఖ్య ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హరియాణా తొలి వరసలో నిలవగా- ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కొంత మెరుగుదల నమోదైంది. తోళ్లు, జౌళి తదితర పరిశ్రమల్లో యువతకు శిక్షణనిచ్చే కేంద్రాలను జిల్లాకొకటి చొప్పున దేశమంతటా నెలకొల్పుతామని కేంద్రం రెండేళ్లక్రితమే ప్రకటించింది. ఆ 'వికాస్ యోజన' ఏ మేరకు ప్రయోజనం చేకూర్చిందన్నదానిపై విశ్లేషణలు నైపుణ్య భారత్ మౌలిక లక్ష్యాలనే ప్రశ్నిస్తున్న వేళ- సత్వర దిద్దుబాటు చర్యల ఆవశ్యకత తోసిపుచ్చలేనిది. జనాభాలో 65 శాతం నవతరంతో పోటెత్తుతున్న భారత్‌లో పారిశ్రామికావసరాలకు దీటైన పాఠ్యప్రణాళికలు, శిక్షణలతో విద్యాలయాలు పరిపుష్టమైతేనే- పేదరికాన్ని, అసమానతలను పరిమార్చగలిగేది!

నాణ్యమైన విద్యకు నైపుణ్యాల కలబోత- సమధికంగా మానవ పెట్టుబడులకు దోహదపడుతుంది. ఈ యథార్థాన్ని ఆకళించుకున్న జర్మనీ, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్ ప్రభృత దేశాలు ముమ్ముందు నిర్వహించబోయే వృత్తిపరమైన బాధ్యతలకు అనుగుణమైన మెలకువలు మప్పి విద్యార్థుల్ని సృజనశక్తులుగా తీర్చిదిద్దుతున్నాయి. పట్టా ప్రదానానికి ముందే విద్యార్థులు సంస్థల్లో ఆచరణాత్మక పరిజ్ఞానం సంతరించుకునేలా రూపొందించిన పాఠ్య ప్రణాళికలే ఎన్నో పురోగామి దేశాల విజయ రహస్యాలు. 96శాతందాకా యువతను దక్షిణ కొరియా, 75శాతం మేర జర్మనీ నిపుణ శ్రామికులుగా తీర్చిదిద్దుతుండగా- భారత్‌లో ఆ సంఖ్య అయిదుశాతమైనా లేదు. అందుకు పుణ్యం కట్టుకున్న లోటుపాట్లేమిటో బహిరంగ రహస్యం. పదేళ్ల క్రితమే ఇంజినీరింగ్ కళాశాలల బోధనావసరాల నిమిత్తం 26వేలమంది డాక్టరేట్లు, 30 వేలమంది స్నాతకోత్తర పట్టభద్రులకు కొరత దాపురించినట్లు జాతీయ విజ్ఞాన సంఘం మొత్తుకున్నా పట్టించుకోని నాటి పాలకగణం నిర్లక్ష్యం అసంఖ్యాక విద్యార్థుల చదువుల్ని, భవిష్యత్తును గుల్లబార్చింది. కృత్రిమ మేధ, రొబోటిక్స్, బిగ్ డేటా రంగాల్లో అపార అవకాశాలు విప్పారనున్న తరుణంలో అధునాతన ఆవిష్కరణల సారాన్ని అందిపుచ్చుకొని పాఠ్యప్రణాళికలు కొత్తపుంతలు తొక్కాలి. కేవలం మార్కుల కోసమే విద్యార్థుల్ని పుస్తకాల పురుగులుగా మార్చేయకుండా, సహజ ప్రతిభా పాటవాలను వెలికితీసే వాతావరణంలోనే పనికొచ్చే చదువులు వికసిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్య శ్రామికులకు పెరుగుతున్న గిరాకీని యువ భారత శక్తితో పూరించగలిగేలా పటిష్ఠ వ్యూహాల అమలు జాతీయ అజెండా కావాలి. పొరుగున జన చైనా పట్టుదలతో తయారీ రంగ పరిశ్రమల ప్రపంచ కేంద్రం కాగలిగినప్పుడు, నిపుణ వనరుల విశ్వ రాజధానిగా భారతావని ఎందుకు ఆవిర్భవించలేదు?

బ్యాంకులపై కొత్తగా నిరర్థక 'ముద్ర'



'ముద్ర' పథకం కింద ఇప్పటి వరకు రూ.7.23 లక్షల కోట్ల రుణాలను అందించినట్లు తాత్కాలిక బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. 'ఇది పేదల జీవితాలను మార్చేసింది. వారిని సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేసింది' అని ప్రధాని మోదీ గతంలో వ్యాఖ్యానించారు. ఈ పథకం అమలు తీరుతెన్నులపై గత నెల రెండో వారంలో రిజర్వుబ్యాంకు ప్రమాద ఘంటికలు మోగించింది. ఈ రుణాలు సమీప భవిష్యత్తులో భారీ నిరర్థక ఆస్తులుగా పరిణమించవచ్చని కేంద్ర ఆర్థిక శాఖను హెచ్చరించింది. అంతకు మూడు నెలల ముందు రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇలాంటి ఆందోళనే వ్యక్తంచేశారు. బ్యాంకుల నిరర్థక ఆస్తులపై లోక్‌సభ అంచనాల కమిటీకి సెప్టెంబరు, 2018లో ఆయన సమాచారపత్రాన్ని అందజేశారు. బ్యాంకింగ్ సంక్షోభానికి ఈ రుణాలు కారణం కావచ్చని అందులో హెచ్చరించారు. పథకం అమలు తీరును మరింత లోతుగా పరిశీలించాలని సూచించారు. 2008నాటి ఆర్థిక సంక్షోభాన్ని మూడేళ్ల ముందే పసిగట్టిన వ్యక్తిగా రాజన్‌కు అంతర్జాతీయంగా మంచిపేరు ఉంది. ఆయన హెచ్చరికలను అంత తేలిగ్గా కొట్టిపారేయలేం! దీనికి తగ్గట్టు కేంద్రాన్ని ఆర్బీఐ అప్రమత్తం చేయడంతో 'ముద్ర' మీద ప్రస్తుతం దేశంలో చర్చ జరుగుతోంది.

ప్రభుత్వరంగ బ్యాంకులు మంజూరు చేస్తున్న రుణాల్లో నిరర్థక ఆస్తులుగా మారుతున్న 'ముద్ర' వాటా వేగంగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. డిసెంబరు 21, 2018న లోక్‌సభలో కేంద్రం వెల్లడించిన సమాచారం మేరకు- నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు)గా మారిన ప్రభుత్వ రంగ బ్యాంకుల 'ముద్ర' రుణాలు గడచిన మూడేళ్లలో పన్నెండు రెట్లు పెరిగాయి. 2015-16లో నమోదైన ఆ ఎన్‌పీఏల విలువ రూ.596 కోట్లు; అవి 2017-18లో రూ.7277 కోట్లకు చేరుకున్నాయి. మార్చి 2018 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులు విడుదల చేసిన 'ముద్ర' రుణాల విలువలో ఎన్‌పీఏల వాటా 3.43 శాతమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 'మేం 2017లో రూ.28,500 కోట్ల విలువైన ముద్ర రుణాలను మంజూరు చేశాం. వాటిలో 5.2 శాతం ఎన్‌పీఏలుగా మారాయి' అని ఎస్‌బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్ ఇటీవల వెల్లడించారు. కేంద్రం మాత్రం ఈ విషయమై పెద్దగా ఆందోళన చెందడం లేదు. 'రుణగ్రహీతలు బాధ్యతాయుతంగా ఉంటారు. వాళ్లు ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేయరు. బ్యాంకులు తగిన జాగ్రత్తలు తీసుకునే రుణాలు పంపిణీ చేస్తున్నాయి. కాబట్టి ఎన్‌పీఏలపై ఆందోళన అక్కర్లేదు' అని కేంద్ర ఆర్థికసేవల విభాగం కార్యదర్శి రాజీవ్‌కుమార్ వ్యాఖ్యానించడం విశేషం!

స్వల్ప రుణాలతోనే పెద్ద సమస్య

ఈ పథకంలో అందుతున్న రుణాలు స్వల్పమైనవి. 'ముద్ర' కింద 'శిశు' (రూ.50 వేల వరకు), 'కిశోర్' (రూ.50 వేల నుంచి అయిదు లక్షల వరకు), 'తరుణ్' (రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు) విభాగాల్లో ఎలాంటి పూచీకత్తూ లేకుండా రుణాలు ఇస్తున్నారు. ఈ ఏడాది జనవరి 18 నాటికి దేశవ్యాప్తంగా 15.56 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.7.23 లక్షల కోట్లను రుణాలుగా అందజేశారు. లబ్ధిదారుల్లో దాదాపు తొంభై శాతానికి అందింది 'శిశు' రుణాలే! 'ముద్ర' వార్షిక నివేదికల ప్రకారం 2015- 18 మధ్యలో 12.27 కోట్ల మందికి రుణాలిస్తే వాళ్లలో 11.15 కోట్ల మంది 'శిశు' లబ్ధిదారులే! వారికి రూ.2.50 లక్షల కోట్ల విలువైన రుణాలను అందజేశారు. అంటే, ఒక్కొక్క లబ్ధిదారుకు అందిన సగటు రుణం రూ.22,420 మాత్రమే! టీ కొట్టు, బడ్డీ కొట్టు లాంటివి పెట్టుకోవడానికీ ఈ సొమ్ము సరిపోదు! ఏకమొత్తంగా చూస్తే, ఇచ్చిన 'ముద్ర' రుణాల విలువ భారీగా కనపడుతోంది- పాలకులూ ఆ సంఖ్యనే తరచూ ఉటంకిస్తున్నారు. కానీ, ఆదాయ సృష్టికి అక్కరకు రాని అతితక్కువ మొత్తాలనే

పేరుకుపోతున్న బకాయిల భారం

ఎక్కువ మందికి అందిస్తున్నారు! 'ముద్ర పథకం కింద ఇస్తున్న రుణ మొత్తాల్లో తొంభై శాతం రూ.50 వేల కంటే తక్కువే. దీంతో ఏ వ్యాపారాన్నీ ప్రారంభించలేం. లబ్ధిదారుల ఆదాయవృద్ధి మీద ఈ పథకం ఎలాంటి ప్రయోజనమూ చూపించడంలేదు' అని డిసెంబరు 28, 2018న లోక్‌సభలో ఎంపీ ధ్రువనారాయణ పేర్కొన్నారు. దీనికి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సమాధానమిస్తూ, 'ముద్ర' రుణాల్లో అత్యధిక శాతం చిన్న మొత్తాలేనని అంగీకరించారు. మరోవైపు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల మాట్లాడుతూ 'ముద్ర'తో నాలుగు కోట్ల కొత్త ఉద్యోగాలు వచ్చాయన్నారు. 'ఈ పథకం కింద ప్రభుత్వం 12 కోట్ల మంది చిన్న వ్యాపారవేత్తలకు ఆర్థిక సాయం చేసింది. సమ్మిళిత, సుస్థిర వ్యాపార సంస్కృతిని సృష్టించడం ద్వారా దేశంలోనే ఉపాధికల్పనకు ఊతమిస్తోంది' అని మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు.

'ముద్ర' పథకం ద్వారా చిన్న వ్యాపారవేత్తలకు రుణాలిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ప్రత్యేక నిధి అంటూ ఏదీ లేదు. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం తరఫు నుంచి వేరే కేటాయింపులూ ఏమీ లేవు. 'ముద్ర' ప్రత్యేకత అయిన పునర్ ఆర్థికసాయానికి (రీ ఫైనాన్స్) కేటాయించిన మొత్తమూ చాలా తక్కువే. మరోవైపు రుణాల మంజూరుకు మాత్రం బ్యాంకులకు లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు. దాంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య రుణాల మంజూరు ఓ పరుగుపందెంలా మారుతోంది. లక్ష్యాలను చేరుకోవాలనే ఒత్తిడిలో హడావుడిగా అనర్హులకు రుణాలను మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 'మా దగ్గరికి వచ్చిన వాళ్లందరికీ రుణాలు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటోంది. దరఖాస్తుదారుల్లో చాలామంది దగ్గర ఎలాంటి వ్యాపార ప్రణాళికలూ ఉండటం లేదు... ముద్ర రుణాల్లో అత్యధికం బ్యాంకింగ్ నియమాలకు విరుద్ధంగా మంజూరవుతున్నాయి' అని ఎస్‌బీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వడం, దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు చేటుచేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 'శిశు' విభాగంలో మంజూరవుతున్న రుణాల తిరిగి

రుణాల వివరాలు...

సంవత్సరం	రుణాలు పొందిన వారి సంఖ్య	'శిశు' ఖాతాలు	'కిశోర్' ఖాతాలు	'తరుణ్' ఖాతాలు
2015-16	3.48 కోట్లు	3.24 కోట్లు	20.69 లక్షలు	4.10 లక్షలు
2016-17	3.97 కోట్లు	3.64 కోట్లు	26.63 లక్షలు	5.39 లక్షలు
2017-18	4.81 కోట్లు	4.26 కోట్లు	46.53 లక్షలు	8.06 లక్షలు

2015-18 మధ్య ఇచ్చిన మొత్తం రుణాలు	:	రూ.5.54 లక్షల కోట్లు
'శిశు' లబ్ధిదారులకు ఇచ్చిన రుణాలు	:	రూ.2.50 లక్షల కోట్లు
'శిశు' లబ్ధిదారులకు అందిన సగటు రుణం	:	రూ.22,420
'కిశోర్' లబ్ధిదారులకు ఇచ్చిన రుణాలు	:	రూ.1.75 లక్షల కోట్లు
'కిశోర్' లబ్ధిదారులకు అందిన సగటు రుణం	:	రూ.1.86 లక్షలు
'తరుణ్' లబ్ధిదారులకు ఇచ్చిన రుణాలు	:	రూ.1.29 లక్షల కోట్లు
'తరుణ్' లబ్ధిదారులకు అందిన సగటు రుణం	:	రూ.7.35 లక్షలు

ఆధారం - 'ముద్ర' వార్షిక నివేదికలు

చెల్లింపు సక్రమంగా జరగడంలేదని బ్యాంకర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 'మూడేళ్ల తరవాత ముద్ర లెక్కలను పరిశీలిస్తే మా ప్రాంతంలో 60 శాతం రుణాలు నిరర్థక ఆస్తులుగా మారుతున్నాయని అర్థమైంది' అని ఉత్తరాఖండ్‌కు చెందిన ఎస్‌బీఐ సీనియర్ మేనేజర్ ఒకరు చెప్పారు. 'ఈ రుణాల గురించి మాకేం తెలియదు. అవి ఎవరికి అందాయో, ఏయే వ్యాపారాలకు వాటిని ఇచ్చారో, రుణాల మంజూరు ఎలా జరుగుతోందో మాకేం తెలియదు. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, సూక్ష్మరుణ సంస్థల నుంచి రుణాల గణాంకాలను సేకరించే సంస్థ మాత్రమే మాది' అని 'ముద్ర' ఏజెన్సీలోని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

'ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నాటికి ముద్ర రుణాలను కేంద్రం మాఫీ చేయవచ్చని బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే బ్యాంకులకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుంది. ప్రస్తుతం మనం టైంబాంబు మీద కూర్చున్నాం' అని చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బీ) అధికారి ఒకరు ఆందోళన వ్యక్తంచేశారు. 'ముద్ర' ఏజెన్సీ సిడ్బీకి అనుబంధంగా ఏర్పాటైన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థే! నిజానికి 'ముద్ర' కింద ఇస్తున్నవి ఉచిత రుణాలనే భావన ఇప్పటికే లబ్ధిదారుల్లో నెలకొంది. ఇచ్చిన రుణాల గురించి తప్ప వాటి ద్వారా సాధించిన ఆదాయ వృద్ధి ఊసెత్తని పాలకుల ప్రకటనలు దీనికి ఊతమిస్తున్నాయి. అందుకే చాలామంది అప్పు తీర్చడానికి ఇష్టపడటం లేదు. ఫలితంగా బ్యాంకులకు నిరర్థక ఆస్తులు పెరుగుతున్నాయి.

అవినీతిపరులకు అవకాశం

పూచీకత్తు లేకుండా రుణాలు మంజూరు చేయాలన్న ప్రభుత్వ విధానం అవినీతిపరులకు కలిసివస్తోంది. 2018 ఫిబ్రవరిలో రాజస్థాన్‌లోని బర్మేర్‌కు చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంకు సీనియర్ అధికారి మీద కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. రూ.62 లక్షల విలువైన 26 రుణాలను మోసపూరితంగా అనర్హులకు మంజూరుచేశారన్నది ఆయన మీద అభియోగం! ముందస్తు తనిఖీలు చేయకుండా, దరఖాస్తుదారుల వ్యాపార/నివాస ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించకుండా, రుణ మొత్తాన్ని ఎలా వినియోగిస్తారో, దాంతో ఎంతమేరకు సంపదను సృష్టిస్తారో తెలుసుకోకుండా రుణాలు మంజూరు చేసినట్టు ఈ కేసులో దర్యాప్తు సంస్థ గుర్తించింది. నిజానికి ముద్ర రుణాల మంజూరులో దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. కొందరు బ్యాంకు మేనేజర్లు '60-40 సూత్రం' పేరిట అక్రమాలకూ పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మంజూరైన రుణంలో లబ్ధిదారుడికి 40 శాతం ఇస్తారు. మిగిలిన 60 శాతాన్ని తమవద్దే ఉంచుకుంటారు. ఈ సొమ్ముతో ఓ సంవత్సరం కిస్తీలు కడతారు. మిగిలింది తమ జేబుల్లో వేసుకుంటారు. ఏడాది పాటు కిస్తీలు కట్టడంతో ఆ రుణ ఖాతా తొందరగా నిర్వీర్యం కాదు. నిరర్థక ఆస్తుల జాబితాలోకీ ఎక్కదు. కిస్తీలు కట్టడం ఆపేశాక లబ్ధిదారుడికి వ్యాపారంలో నష్టం వచ్చిందని దస్త్రాల్లో నమోదు చేస్తారు. దీనివల్ల పై అధికారుల సమీక్షలో వీళ్లు తప్పించుకుంటారు. లబ్ధిదారుల మీదా ఎలాంటి చర్యలూ ఉండవు. ఈ పరిస్థితుల్లో పథకం అమలు తీరును కేంద్రం పూర్తిగా సమీక్షించాల్సిన అవసరం ఉంది. లక్ష్యాలను నిర్దేశించి తక్కువ మొత్తంలో రుణాలను ఇప్పించడం కన్నా, సుస్థిర ఆదాయ సాధనకు ఊతమిచ్చే రుణాల మంజూరుపై దృష్టి సారించాలి. ఇప్పటివరకు మంజూరు చేసిన రుణాల వల్ల జరిగిన సంపద సృష్టి మీద, తద్వారా పెరిగిన ఉపాధి అవకాశాల పైన అధ్యయనం చేయించాలి. అప్పుడే 'ముద్ర' పథకం మేలు చేయగలదు!

– శైలేష్ నిమ్మగడ్డ

సమాచార సేవలు విస్తృతం

అంతర్జాల సేవలను అత్యంత వేగంగా ప్రజలకు అందించగల భారీ ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా నింగిలోకి ప్రయోగించడం దేశ రోదసీ చరిత్రలో ప్రస్తావించుకోదగిన పరిణామం. పీఎస్ఎల్‌వీ, జీఎస్ఎల్‌వీ, జీఎస్ఎల్‌వీ-మార్క్3 వాహకనౌకల ద్వారా సమాచార ప్రసార సేవలు, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ఎప్పటినుంచో 'ఇస్రో' కక్ష్యలోకి ప్రవేశ పెడుతోంది. వాటి ద్వారా మానవాళికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయి. సమాచార సేవల కోసం రూపొందించిన అత్యాధునిక సాంకేతిక ఉపగ్రహం జీశాట్-31ని ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి 'ఇస్రో' కక్ష్యలోకి పంపింది. ఇది 'ఇస్రో' ప్రయోగించిన 40వ సమాచార సేవల ఉపగ్రహం. గతంలో ఇన్సాట్-4ఎ, ఇన్సాట్ 4సీఆర్ ఉపగ్రహాలను విజయవంతంగా నింగికి చేర్చారు. వాటి జీవితకాల పరిమితి పూర్తికావడంతో ఆ స్థానంలో జీశాట్-31 ఉపగ్రహాన్ని భూమి స్థిర కక్ష్యలో ప్రవేశపెట్టారు. సంప్రదాయ ఉపగ్రహాలైన ఇన్సాట్, జీశాట్‌లకు ఈ ఉపగ్రహాన్ని ఆధునిక రూపంగా చెప్పవచ్చు. ఒకప్పుడు దేశంలో నలుపు తెలుపు టీవీ ఛానల్ మాత్రమే ఉండేది. ఇప్పుడు అందుకు భిన్నంగా వివిధ ప్రత్యక్ష ప్రసార ఛానళ్లు పుట్టుకొచ్చాయి. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో తామిరభరణి నది గతంలో వ్యర్థాలతో నిండి ఉండేది. నీటి ప్రవాహం సరిగా సాగేదికాదు. ఈ సమస్యను సమీపంలోని విశ్వవిద్యాలయ విద్యార్థులు గుర్తించారు. కార్టోశాట్ ఉపగ్రహం ద్వారా నదికి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని సేకరించి ఆ విద్యార్థులు క్షుణ్నంగా విశ్లేషించారు. అనంతరం సర్వే జరిపి నదిలోని అడ్డంకులను జిల్లా కలెక్టర్ సహకారంతో తొలగించారు. నేడు ఆ నదిలో నీటి ప్రవాహం సాఫీగా సాగుతోంది. దరిమిలా పుష్కరాలు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల కిందట కేరళను వరదలు ముంచెత్తాయి. శబరిమల సమీపంలోని పంబ నది తన గమ్యాన్ని తప్పి పొంగి ప్రవహిస్తున్నట్లు తెలుసుకుని, అధికారులు అందర్నీ ముందుగానే అప్రమత్తం చేశారు. దాంతో ప్రాణ, ఆస్తి నష్టాలు కొంతమేర నివారించగలిగారు. అనేక సమస్యలకు మేలైన పరిష్కారాలు అన్వేషించేందుకు 'ఇస్రో' నింగిలోకి సమర్థంగా చేరవేసిన సమాచార సేవల ఉపగ్రహాలే అక్కరకొస్తున్నాయి.

జాతీయ ఉపగ్రహ వ్యవస్థ (ఇన్సాట్) ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే అతిపెద్ద ఉపగ్రహ వ్యవస్థ. ఇందులో తొమ్మిది ఉపగ్రహాలు జియో స్టేషనరీ పరిధిలో పనిచేస్తున్నాయి. 1983లో ఇన్సాట్-1బి పనులతో ప్రారంభమైన ఈ ప్రస్థానం భారత సమాచార వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కారణమైంది. సమాచార సేవల ఉపగ్రహాలు మొత్తం 39వరకు ఉన్నాయి. ఇన్సాట్ వ్యవస్థకు సంబంధించి సీబ్యాండ్, ఎక్స్‌టెండెడ్



జీశాట్-31 ఉపగ్రహ ప్రయోగం

సీబ్యాండ్, కేయూ బ్యాండ్లలో 200కు పైగా ట్రాన్స్‌పాండర్లు టెలికమ్యూనికేషన్ టెలివిజన్ ప్రసారాలు, ఉపగ్రహాల ద్వారా వార్తల సేకరణ, వాతావరణ అధ్యయనం; విపత్తులకు సంబంధించిన హెచ్చరికలు పంపడం; అత్యవసర సమయాల్లో సహాయక కార్యక్రమాలకు దిశానిర్దేశం చేయడం వంటి విషయాల్లో సహాయపడుతున్నాయి. భారత్‌తోపాటు ప్రపంచ అవసరాలకు అనుగుణంగా సమాచార సేకరణకు వీలుగా 1988లో ఐఆర్ఎస్-1ఎ ద్వారా భూ పరిశీలన ఉపగ్రహాలు ప్రారంభించారు. వీటి ద్వారా సేకరించే సమాచారాన్ని వ్యవసాయ, నీటి వనరులు, పట్టణ ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, ఖనిజాల గుర్తింపునకు; వాతావరణం, అటవీ, సముద్ర వనరుల అధ్యయనానికి; విపత్తులను పసిగట్టేందుకు ఉపయోగిస్తున్నారు.

పౌర విమానయానానికి అంతకంతకూ ప్రాధాన్యం పెరుగుతున్నందున 'నావిగేషన్' ఉపగ్రహాలపైనా 'ఇస్రో' దృష్టి సారించింది. భారతీయ విమానయాన సంస్థతో చేతులు కలిపి ఇందుకోసం పనిచేస్తోంది. పూర్తిస్థాయిలో స్వదేశీ దిక్సూచి వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు భారత ప్రాంతీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థకూ రూపకల్పన చేశారు. మరోవంక దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు పలు ఉపగ్రహాలను తయారుచేసి, వాటిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సహకారంతో నింగిలోకి ప్రయోగిస్తున్నారు. కక్ష్యలోకి పంపిన ఉపగ్రహాలనుంచి సమాచారం సేకరించి 'ఇస్రో' దాన్ని సంబంధిత విశ్వవిద్యాలయాలకు అందజేస్తోంది. ఫలితంగా గడచిన కొంతకాలంగా విశ్వ విద్యాలయాల్లో ఉపగ్రహ నమూనాలు, తయారీ కార్యక్రమాలు జోరందుకుంటున్నాయి. వర్సిటీల విద్యార్థులే ఉపగ్రహాలకు రూపకల్పన చేసి, పరీక్షించి, 'ఇస్రో' రాకెట్ల ద్వారా వాటిని కక్ష్యలోకి పంపుతుంటారు. క్లిష్టమైన సమస్యలు ఎదురైనా, విద్యార్థులకు మరేవిధమైన సహాయ సహకారాలు అవసరమైనా 'ఇస్రో' శాస్త్రవేత్తలు వారికి తోడ్పాటును అందిస్తారు. విద్యార్థులు ఉపగ్రహాలకు రూపకల్పన చేస్తే వాటిని నింగిలోకి పంపేందుకు అంతరిక్ష పరిశోధన సంస్థ సిద్ధంగా ఉంది. కిందటి నెలలో తమిళనాడులోని పాఠశాల విద్యార్థులు తయారు చేసిన కలాం శాట్ ఉపగ్రహాన్ని 'ఇస్రో' ఎలాంటి రుసుమూ వసూలు చేయకుండానే నింగిలోకి పంపింది.

ముమ్ముందు వంద జీబీపీఎస్ కంటే ఎక్కువ బ్యాండ్‌విడ్త్ అనుసంధానంతో కూడిన అత్యంత వేగవంతమైన అంతర్జాల సేవలు దేశ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. మూడు జీశాట్ ఉపగ్రహ ప్రయోగాల ద్వారా ఈ అద్భుతం సాకారం కానుంది. ఇప్పటికే రెండు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపారు. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఒక ఉపగ్రహాన్ని 'ఇస్రో' ప్రయోగించనుంది. ఆదిత్య ఎల్-1 ప్రాజెక్టు పేరుతో ఈ ప్రయోగం చేపడుతున్నారు. నిరంతరం పరిశోధనలకు కట్టుబడి, మొక్కవోని నిబద్ధతతో ముందుకు సాగుతున్న భారతీయ శాస్త్రవేత్తల కృషి- రోదసీ రంగంలో జాతి పతాకను సగర్వంగా ఎగురవేయనుందనడంలో సందేహం లేదు. జీశాట్-31 ఉపగ్రహ ప్రయోగం ఆ దిశగా అద్భుతమైన ముందడుగు!

– దేవేంద్రరెడ్డి కల్లిపూడి

ఈనాడు లేఖలు

బస్సులు లేక బాధలు

పల్లెలకు ప్రభుత్వ రవాణా సేవలు పూర్తిస్థాయిలో లభించక ప్రయాణికులు ఇబ్బందుల పాలవుతున్నారు. 'ఆక్యుపెన్సీ' పేరుతో అధికారులు గ్రామీణ ప్రాంతాలకు సర్వీసులను తగ్గిస్తున్నారు. దీంతో నిత్యం పల్లెల నుంచి వివిధ పనుల నిమిత్తం సమీప పట్టణాలకు, మండల కేంద్రాలకు వెళ్లే వారు నానా అగచాట్లు పడుతున్నారు. ఆటోలు, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. వీటిల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తున్నారు. దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వీటిల్లో అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ప్రజా రవాణా విషయంలో ఆర్టీసీ అధికారులు పల్లెలకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరం.

- ఇట్ట అభిసాయి, జగిత్యాల

కలగా మిగిలిన విమానాశ్రయం

తెలంగాణలో హైదరాబాద్ తరవాత రెండో అతి పెద్ద నగరమైన వరంగల్‌కు విమాన సౌకర్యం కలగానే మిగిలింది. నగర శివార్లలోని మామునూర్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల వరంగల్‌తో పాటు చుట్టుపక్కల కరీంనగర్, ఖమ్మం జిల్లాల ప్రజలకు సౌకర్యం కలుగుతుంది. ఒక్క విమానాశ్రయమే కాకుండా నగరంలో ఇతర సౌకర్యాల కల్పనలోనూ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. మోనో రైలు, క్రికెట్ స్టేడియం, శిల్పారామం, భూగర్భ డ్రైనేజీ, సాఫ్ట్‌వేర్ పరిశ్రమలు, టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటూ... కాగితాలకే పరిమితమయ్యాయి. వీటికి సంబంధించిన కార్యాచరణలో జిల్లా ప్రజాప్రతినిధుల చొరవ అవసరం.

- పొడిశెట్టి సత్యనారాయణ, భీమారం, వరంగల్ అర్బన్


గురుకృప

మధుకరం చాలాకాలం ఎంతో శ్రమించి తేనెను కూడబెడుతుంది. ఎక్కడి నుంచో ఒకడు వచ్చి, తేనెపట్టు విదిలించి తేనెనంతా తాగుతాడు. చిరకాల కష్టార్జితమైన ఫలం అనుభవించడానికి ఆ తేనెటీగ నోచుకోలేదు. ఇది కనుగొన్న ఓ అవధూత... తేనెటీగకు నమస్కరించి 'ఓ మధుకరమా నువ్వే నాకు గురువు. కూడబెట్టిన ధనానికి, ఏ గతి ప్రాప్తించేదీ నీ వల్ల నేను గ్రహించాను' అన్నాడు. అలా తేనెటీగ ఆయనకు గురువైంది.

సంప్రదాయ గురుశిష్య సంబంధానికున్న ప్రాధాన్యం మన ప్రాచీన భారతంలో దర్శనమిస్తుంది. శిష్యులు ఆ వాతావరణంలో పెరిగినప్పుడు, గురుకుల పద్ధతుల్లో శిష్యుడు బహుముఖీనంగా విద్యనభ్యసిస్తాడు. నైతిక విలువలకు సంబంధించిన అంశాలనూ నేర్చుకుంటాడు. పురాణాల్లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఆ విధంగా ఎదిగినవారే. విశ్వామిత్రుడు, సాందీపని మహర్షుల వద్ద శిక్షణ పొందినవారే.

ఉపాధ్యాయుడికి, గురువుకు తేడా ఉంది. ఉపాధ్యాయుడు అభ్యాసం విషయంలో సహాయపడతాడు. గురువు- పరిణామం తీసుకురావడానికి, మనమేమిటి అన్న యథార్థాన్ని గ్రహించడానికి తోడ్పడతాడు. మనిషి సంపాదించుకునే పరిమితమైన జ్ఞానాన్ని- అహం నుంచి, 'నేను' అన్న బలమైన భావన నుంచి పొందుతాడు. దాంతోనే జీవిస్తాడు. దైవ సంబంధమైన జ్ఞానం పొందాలంటే ముందు అహాన్ని విడిచిపెట్టాలి. సమర్పణభావం కలిగినప్పుడే అది సాధ్యం. ఎవరికి ఏమివ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ఆ భగవంతుడికి తెలుసు. వివేకాన్ని కలిగించి, ఆ భగవంతుడికి చేరువ చేయడమెలాగో గురువుకు తెలుసు.

స్వార్థమే లేని సంబంధం గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆధ్యాత్మిక జగత్తులో అది గురుశిష్య సంబంధమే! బలవంతంగా ఏ గురువూ శిష్యులకు వివేకాన్ని కలిగించలేడు. పాండవులతోపాటు కౌరవులూ ద్రోణాచార్యుడి వద్ద శిక్షణ పొందారు. అత్యంత దుష్టుడెవరన్న విషయాన్ని కనుగొనాల్సిన పని అప్పజెప్పినప్పుడు, వారు భిన్నంగా స్పందిస్తారు. యుధిష్ఠిరుడికి ఎక్కడా, ఎవరిలోనూ చెడు కనిపించదు. దుర్యోధనుడికి తాను తప్ప అందరూ చెడ్డవారేనన్న భావం కలుగుతుంది. వారి స్పందనలే వారి వ్యక్తిత్వాలను తెలియజేస్తాయి. ఆత్మ



సిద్ధంగా ఉన్నప్పుడు, ఎటువంటి పరిస్థితి అయినా గురువుగా మారి పాఠం నేర్పుతుంది. మనసు స్వీకరించే స్థితిలో ఉంటే అజ్ఞానపు ముసుగు తొలగేలా చేస్తుంది.

గురువు అంటే మనిషే కానవసరం లేదు. దత్తాత్రేయులవారికి ప్రకృతే గురువు. రమణులవారికి అరుణాచలం కొండే గురువు. సాధకుడు పరిపూర్ణ విశ్వాసంతో

అంతర్యామి

భగవంతుణ్ని ఆశ్రయించినప్పుడు మనిషిగానైనా, మనిషిగా కాకుండానైనా సాక్షాత్కరించవచ్చు- అతడికి మార్గనిర్దేశం చేయడానికి. తాను-దైవం-గురువుల మధ్య భేదం లేదని సాధకుడు గుర్తించాలి.

లక్ష్యం కలిగిన శిష్యుడు గురువుకోసం అన్వేషిస్తాడు- హనుమంతుడు సూర్య భగవానుణ్ని గురువుగా పొందేందుకు వెంటబడినట్లు. 'ఆ మనిషి అంధుడు. గురువును అర్థం చేసుకోలేడు' అంటూ భక్త కబీరు ఓ సందర్భంలో అంటూనే 'దేవుడికి కోపం వస్తే గురువు రక్షిస్తాడు. గురువుకే కోపం వస్తే రక్షించేదెవరు?' అని ప్రశ్నిస్తాడు.

అహం లేకుండా సంపూర్ణంగా ఆ దైవానికి లేదా దైవసమానుడైన గురువుకు లొంగిపోయినప్పుడే ఆధ్యాత్మిక ఎదుగుదలకు మార్గం ఏర్పడుతుంది.

గురువు పాదాలు ఈ భూమ్మీద ధర్మాన్ని వ్యాప్తిచేసేందుకు కదులుతుంటాయి. సాధకుడు గురువుకు సాష్టాంగ ప్రణామం చేయాలి. శిష్యుడు తనలోని అహాన్ని పూర్తిగా పోగొట్టుకోవాలి.

– మంత్రవాది మహేశ్వర్

నీటి సంరక్షణ ఉద్యమంలా జరగాలి

- జలవనరులను కాపాడుకోవటం ప్రజల బాధ్యత కూడా
- రాష్ట్రాల మధ్య వివాదాలతో నిలిచిపోతున్న ప్రాజెక్టులు
- సీడబ్ల్యూసీ ఛైర్మన్ ఎస్.మసూద్ హుస్సేన్ వెల్లడి
- 'జల సంరక్షణ- మన బాధ్యత'పై జాతీయ సదస్సు

ఈనాడు - హైదరాబాద్

మన దేశంలో నదీ జలాల పంపిణీ అంశం అనేక రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణమవుతోందని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ఛైర్మన్ ఎస్. మసూద్ హుస్సేన్ అన్నారు.



జలాలను పంచుకోవడంలో తలెత్తుతున్న విభేదాలతో అనేక ప్రాజెక్టులు నిలిచిపోవడమో, పనులు జాప్యం కావడమో జరుగుతోందని తెలిపారు. ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యగా మారుతోందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో గురువారం కృష్ణా, గోదావరి నది యాజమాన్య బోర్డులు, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 'జల సంరక్షణ- మన బాధ్యత' అనే అంశంపై ప్రథమ హిందీ సాంకేతిక జాతీయ సదస్సు జరిగింది. ఉత్తర, దక్షిణ రాష్ట్రాల నుంచి అనేకమంది ఇంజినీర్లు హాజరైన సదస్సును ఉద్దేశించి సీడబ్ల్యూసీ ఛైర్మన్ మాట్లాడారు. నీటిని సంరక్షించడానికి నదులపై ఆనకట్టల నిర్మాణం తప్పనిసరి కాదన్నారు. ఆనకట్టల వల్ల ఆయా ప్రాంతాల్లోని జీవ, పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. నదీ జలాల సంరక్షణలో ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఉందన్నారు. నీటిని కాపాడుకోవడం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, ప్రజల పాత్ర కూడా కీలకమేనని స్పష్టం చేశారు. స్వచ్ఛభారత్ తరహాలో నీటి సంరక్షణ చర్యలనూ ఒక ఉద్యమంలా చేపట్టాలని కోరారు. విదేశాల్లో నీటిని పునర్వినియోగించే పద్ధతులు అందుబాటులోకి వచ్చాయని దీనిపై ప్రజలకు అవగాహన పెంచాలని సూచించారు. నదులను కాపాడేందుకు క్లీన్‌గంగ లాంటి ప్రాజెక్టులు, ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని అనేక రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయని వివరించారు. జలవనరులను ఏవిధంగా నిర్వహిస్తున్నామన్న దానిపైనే దేశ ఆర్థికాభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు. సీడబ్ల్యూసీ డైరెక్టర్ ఎం. రమేష్ కుమార్ నీటి సంరక్షణకు అందుబాటులో ఉన్న పద్ధతులు, ఆనకట్టల విశిష్టతను వివరించారు. ఎస్ఈ రఘురామ్ నీటి వనరుల సంరక్షణకు తెలంగాణలో మిషన్ కాకతీయ, ఏపీలో నీరు చెట్టు విధానాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న తీరును వివరించారు.

నీటి విలువ గుర్తించాలి

హైదరాబాద్ నగర ప్రజలు తాగే నీరు 300 కి.మీ. దూరంలో ఉన్న గోదావరి, 200 కి.మీ. దూరంలో ఉన్న కృష్ణా నది నుంచి వస్తోందని సీడబ్ల్యూసీ సీఈ రంగారెడ్డి తెలిపారు. దీనికిగాను వందల మెగావాట్ల విద్యుత్తు, ఇతరత్రాలతో కలిపి కిలో లీటర్ నీటిని నగరానికి తీసుకురావటానికి ఎంతో వ్యయమవుతోందని, పౌరులు గుర్తించి పొదుపుగా వాడుకోవాలని సూచించారు. జీఆర్ఎంబీ ఛైర్మన్ ఆర్‌కే జైన్, పోలవరం అథారిటీ సభ్యకార్యదర్శి ఆర్‌కే గుప్తా, సీడబ్ల్యూసీ సభ్యుడు ఎన్‌కే మథూర్ తదితరులు ప్రసంగించారు. సాంకేతికాంశాల్లో హిందీ భాష అమలు, కంప్యూటర్‌లో పని విధానంపై అజయేంద్రనాథ్ త్రివేది వివరించారు. కార్యక్రమంలో నీటి సంరక్షణ అంశంపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

బావా..! అభినందనలు

- సమీకృత మార్కెట్ అద్భుతమంటూ కేటీఆర్ ట్వీట్
- కృతజ్ఞతలు చెప్పిన హరీశ్‌రావు

'సమీకృత మార్కెట్ చూడడానికి అద్భుతంగా ఉంది... నా అభినందనలు బావా..' అంటూ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును ప్రశంసించారు. రూ.20 కోట్లతో సిద్దిపేటలో నిర్మించిన సమీకృత మార్కెట్ బుధవారం ప్రారంభమైన విషయం విదితమే. ఈ మార్కెట్‌కు సంబంధించిన చిత్రాలను హరీశ్ తన ట్విటర్ ఖాతాలో పొందుపర్చారు. దీనికి కేటీఆర్ గురువారం ఉదయం ట్విటర్‌లో అభినందనలు తెలుపగా, కృతజ్ఞతలు అంటూ హరీశ్‌రావు స్పందించారు.

- న్యూస్‌టుడే, సిద్దిపేట



సదస్సును ప్రారంభిస్తున్న సతీష్ చంద్ర ఝా, డాక్టర్ సతీష్‌రెడ్డి తదితరులు

చిన్న ఉపగ్రహాలతో కొత్త విప్లవం

ఈనాడు, హైదరాబాద్: చిన్న ఉపగ్రహాలు నూతన విప్లవానికి సూచికలని డీఆర్‌డీవో ఛైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి అన్నారు. రీసెర్చ్ సెంటర్‌లో గురువారం ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సొసైటీ ఆఫ్ స్మాల్ శాటిలైట్స్ అండ్ సిస్టమ్స్, ఎస్ఆర్ఎస్‌లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. భవిష్యత్తులో చిన్న ఉపగ్రహాలే అంతరిక్ష ప్రయోగాల్లో ముఖ్యపాత్ర పోషిస్తాయని జాతీయ సాంకేతిక పరిశోధనా సంస్థ (ఎన్‌టీఆర్‌వో) ఛైర్మన్ సతీష్‌చంద్ర ఝా తెలిపారు. ఇస్రో గౌరవ ఆచార్యులు డాక్టర్ పీఎస్ గోయల్, ఎస్ఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ అవినాష్ చందర్, ఎస్ఎస్ఎస్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ కోటేశ్వరరావు, డీఆర్‌డీవో డీజీ ఎంఎస్ఆర్ ప్రసాద్, ఆర్‌సీఐ డైరెక్టర్ బీహెచ్‌వీఎస్ నారాయణమూర్తి పాల్గొన్నారు.

హోదా పెంపుపై నేడు ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని భాషాపండితులు, వ్యాయామ ఉపాధ్యాయులకు స్కూలు అసిస్టెంట్లుగా హోదా పెంపుపై ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేయనుంది. దీనికి సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఆమోదం తెలపడం విదితమే. దీనిపై గురువారం న్యాయశాఖ ఆమోదం తెలిపింది. ఇందుకు అనుగుణంగా ఇక ఉత్తర్వులు రానున్నాయి.

ఓటు తప్పనిసరి చేద్దామా?

- ఎన్నికల క్రతువుపై సర్వేకు ఈసీ నిర్ణయం
- తెలంగాణలో త్వరలో మొదలు

ఈనాడు, హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లతో (ఈవీఎంలు) కచ్చితమైన ఫలితాలు వస్తాయని భావిస్తున్నారా, ఓటింగ్‌ను తప్పనిసరి చేస్తే బాగుంటుందా? ఎన్నికల్లో కండబలం, ధన ప్రభావం పెరుగుతున్నాయని భావిస్తున్నారా? గత ఎన్నికల్లో ఓటు వేశారా? ఈ ఎన్నికల్లో మీకు ఓటు ఉందా?.. ఇలా అనేక అంశాలతో దేశవ్యాప్తంగా భారీ సర్వేకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సర్వేను తప్పనిసరి చేసింది. ఓటర్ల నమోదు మొదలుకొని ఓటు వేసే వరకు అనేక అంశాలపై అభిప్రాయాలను సేకరించనుంది. ఓటు వేయాల్సిన అవసరాన్ని వివరిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా ఓటింగ్ శాతం తక్కువగా ఉండటానికి గల కారణాలను తెలుసుకోనుంది. ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో సర్వే ప్రక్రియ ప్రారంభం కాగా, తెలంగాణ, మరికొన్ని రాష్ట్రాల్లో ఇంకా మొదలు కావాల్సి ఉంది.

18 పేజీల పత్రం

సర్వే ఏయే అంశాలపై చేయాలి, ఎలా చేయాలి, ఓటర్ల నుంచి నమోదు చేయాల్సిన వివరాలేంటి అన్నదానిపై కేంద్ర ఎన్నికల సంఘం టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్)తో 18 పేజీల పత్రాన్ని తయారు చేయించింది. దీనిని అన్ని రాష్ట్రాలకు పంపి.. వీలైనంత త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లో సర్వే బాధ్యతను ఆర్థిక, సామాజిక అధ్యయనాల సంస్థ (సెస్)కు అప్పగించారు.

ఏపీలో 17,000 మంది

ఏపీలో విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, నరసరావుపేట, అనంతపురం, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో, ఒక్కో లోక్‌సభ నియోజకవర్గ పరిధి నుంచి మూడేసి శాసనసభ స్థానాలను సర్వేకు ఎంపిక చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువ, తక్కువ ఓట్లు వచ్చిన గ్రామాలను ఎంపిక చేశారు. మొత్తం 17,000 మంది నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. తెలంగాణలో మరికొద్దిరోజుల్లో ప్రారంభమవుతుంది.

ప్రశ్నల పరంపర..

ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఓటరుగా నమోదు చేసుకొన్నారు.. ఓటర్ల జాబితాలో మీ పేరు తొలగించారా, మళ్లీ నమోదు చేసుకున్నారా, ఎక్కడ చేశారు, ఎవరి సాయంతో చేశారు, నమోదు కార్యక్రమం సంతృప్తిగా ఉందా, ఓటరు కార్డు వచ్చిందా, గత ఎన్నికల్లో ఓటు వేశారా, పోలింగ్ స్టేషన్ సరిగానే ఉందా తదితర వివరాలు తెలుసుకుంటారు.

భయపెడితే ఓటేశారా?

ఇటీవలి ఎన్నికల్లో మీరు ఓటు వేశారా, అందుకు కారణమేంటి, దేశంలో పరిస్థితులను మార్చుతుందనా లేక హక్కుగానా? అసలు అభ్యర్థిని చూశారా? మీరు ఏదైనా పార్టీకి సానుభూతిపరులా, ఎవరైనా భయపెడితేనో లేక మత పెద్ద కాని కుటుంబ పెద్ద కాని చెబితే ఓటు వేశారా లాంటి వివరాలను కూడా సేకరించనున్నారు. పోలింగ్ కేంద్రంలో సౌకర్యాలు, ఎన్నికల్లో దౌర్జన్యాలు.. ఇలా అన్ని వివరాలు అడుగుతారు. ఓటింగును తప్పనిసరి చేయాలా, దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతున్నాయా.. వంటి అనేక వివరాలను సర్వేలో సేకరించనున్నారు. ఎవరి ద్వారా ప్రచారం చేయిస్తే ఓటర్ల నమోదు, పోలింగుపై ప్రభావం పడుతుంది, ప్రచారం ఎలా ఉండాలి? వంటి అంశాలు కూడా అందులో ఉన్నాయి.

మావోయిస్టుల చేతిలో మరొకరి హత్య

మహదేవ్‌పూర్, న్యూస్‌టుడే: మహారాష్ట్రలో ఇన్‌ఫార్మర్ నెపంతో మరొకరిని గురువారం మావోయిస్టులు హత్యచేశారు. దీంతో, ఇటీవలి కాలంలో జరిగిన ఈ తరహా వరస హత్యల సంఖ్య ఎనిమిదికి చేరింది. గడ్చిరోలి జిల్లా భామ్రఘడ్ తాలూకా నారుగుండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వీసముండి గ్రామవాసి ఆనంద్‌రావును బుధవారం రాత్రి మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత హత్య చేసి మృతదేహాన్ని మర్దహూర్ రహదారిపై పడేసినట్లు పోలీసులు తెలిపారు.

అడవుల రక్షణకు కృషి చేస్తా

- అఖిల భారత స్థాయిలో ర్యాంకు పొందడం గర్వకారణం
- నిరంతర శ్రమతోనే సివిల్స్ సాధించగలం
- 'ఈనాడు'తో ఐఎఫ్ఎస్ ప్రథమ ర్యాంకర్ మందడి నవీన్‌రెడ్డి


ఈనాడు, నల్గొండ: అఖిల భారత స్థాయిలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు (ఐఎఫ్ఎస్)లో మొదటి ర్యాంకు పొందడం గర్వంగా ఉందని నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన మందడి నవీన్‌రెడ్డి తెలిపారు. చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో చదువుకున్న తనకు తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే దేశానికి సేవ చేసే అదృష్టం లభించిందన్నారు. నిరంతర శ్రమతోనే సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించగలమని తెలిపారు. ప్రస్తుతం ముంబయిలో ఉద్యోగం చేస్తున్న ఆయన 'ఈనాడు'తో చరవాణిలో మాట్లాడారు. "మాది నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం తిరుమలగిరి. నాన్న శేఖర్‌రెడ్డి కోర్టులో జూనియర్ అసిస్టెంటు. అమ్మ పద్మ గృహిణి. నాన్న



ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాల్లో పనిచేయాల్సి రావడంతో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు భువనగిరి, హుజూర్‌నగర్, మిర్యాలగూడలలో చదువు కొనసాగింది. ఇంటర్మీడియట్ విజయవాడ చైతన్య కళాశాలలో, ఇంజినీరింగ్ హైదరాబాద్‌లోని సీబీఐటీలో చేశాను. ఆ తర్వాత ముంబయిలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్(పీవీజీ)లో అసిస్టెంట్ ఇంజినీరుగా ఉద్యోగం వచ్చింది. ఐదు సార్లు సివిల్స్ పరీక్ష రాశా. చివరి రెండు సార్లు ఇంటర్వ్యూలో ఎంపిక కాలేకపోయాను. ముంబయిలో నా సహోద్యోగి అందించిన స్ఫూర్తితో ఉద్యోగానికి సెలవు పెట్టి రెండేళ్లు దిల్లీలో ఉండి సన్నద్ధమయ్యా. ఐఎఫ్ఎస్‌లో మొదటి ర్యాంకు సాధించా. ఉత్తరాది వారే సివిల్స్‌లో విజేతలుగా నిలుస్తారని ఇప్పటివరకు ప్రచారం ఉండేది. మూడు నాలుగేళ్ల నుంచి ఆ సంప్రదాయం మారుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా సివిల్స్‌లో విజేతలవుతున్నారు. పర్యావరణాన్ని కాపాడటంతో పాటు అడవుల రక్షణకు కృషి చేస్తా" అని నవీన్‌రెడ్డి తెలిపారు.

హైకోర్టులో 33 ఎన్నికల వ్యాజ్యాలు

ఈనాడు, హైదరాబాద్: ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన 29 నియోజకవర్గాల అభ్యర్థులు న్యాయస్థానం గడప తొక్కారు. ఓట్ల లెక్కింపు, ఎన్నికల ప్రక్రియపై ప్రధానంగా అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టులో ఈ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థులు వ్యాజ్యాలు దాఖలు చేశారు. జూబ్లీహిల్స్, కరీంనగర్ నియోజకవర్గాల నుంచి రెండు చొప్పున, ఆసిఫాబాద్, వరంగల్, జనగాం, ధర్మపురి, వేములవాడ, సిరిసిల్ల, హుస్నాబాద్, మంచిర్యాల, గద్వాల, దేవరకద్ర, పటాన్‌చెరు, ఖైరతాబాద్, మల్కాజ్‌గిరి, నాంపల్లి, సికింద్రాబాద్, గోషామహల్, ఇబ్రహీంపట్నం, వికారాబాద్, పరిగి, హుజూరాబాద్, కోదాడ, నాగర్‌కర్నూల్, కొడంగల్, తుంగతుర్తి, నల్గొండ, కొత్తగూడెం నియోజకవర్గాల నుంచి ఒక్కో వ్యాజ్యం దాఖలయ్యాయి. వాటిని విచారణకు స్వీకరించాలా? పిటిషన్ దశలోనే తిరస్కరించాలా? అన్న అంశాన్ని న్యాయస్థానం ఖరారు చేయాల్సి ఉంది. కేసులు దాఖలు చేసిన వారిలో అత్యధికులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో గతంలో వాడిన ఈవీఎంలనే మరోదఫా వినియోగించాల్సి ఉంది. న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలైన నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను వినియోగించకూడదన్నది ఎన్నికల సంఘం నిబంధన. పిటిషన్‌లు దాఖలయ్యాయన్న సమాచారం లేకపోవటంతో ఇటీవల వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను బయటకు తీసి మొదటి తనిఖీ ప్రక్రియ పూర్తి చేయటం వివాదాస్పదమయ్యింది. ఈ వివాదానికి ముందే ఏయే నియోజకవర్గాలకు సంబంధించి పిటిషన్‌లు దాఖలయ్యాయో జాబితా పంపాల్సిందిగా రాష్ట్ర హైకోర్టుకు, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) లేఖ రాసింది.



పాపవ్వ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. పక్కన వేముల ప్రశాంత్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జీవన్‌రెడ్డి, మధుసూదనాచారి తదితరులు

సభాపతి మాతృమూర్తికి నివాళి

పోచారం శ్రీనివాస్‌రెడ్డికి సీఎం పరామర్శ

ఈనాడు, నిజామాబాద్: మాతృవియోగం కలిగిన రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం పరామర్శించారు. మంగళవారం రాత్రి పోచారం మాతృమూర్తి పాపవ్వ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి... సభాపతి స్వగ్రామం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామానికి వెళ్లారు. మధ్యాహ్నం 12:20 గంటలకు హెలికాప్టర్‌లో సీఎం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, మాజీ సభాపతి మధుసూదనాచారి, నిజామాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి బాన్సువాడ శివారు దుర్కికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో పోచారం గ్రామానికి 12:35 గంటలకు చేరుకున్నారు. సీఎం కేసీఆర్.. పోచారం శ్రీనివాసరెడ్డిని పరామర్శించారు. అనంతరం స్పీకర్ తల్లి పాపవ్వ చిత్రపటానికి సీఎం, పలువురు రాజకీయ, అధికార ప్రముఖులు నివాళులర్పించారు. 25 నిమిషాల పాటు కేసీఆర్.. సభాపతి కుటుంబసభ్యులతో మాట్లాడారు. శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీబీపాటిల్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, గంప గోవర్దన్, జీవన్‌రెడ్డి, గణేశ్ గుప్తా, హన్మంత్ షిండే, శ్రీనివాస్ గౌడ్, పద్మాదేవేందర్ రెడ్డి, నల్లమడుగు సురేందర్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు సభాపతిని పరామర్శించిన వారిలో ఉన్నారు.

ఇఫ్లూ వజ్రోత్సవాలకు ఉపరాష్ట్రపతి

9న పైలాన్ ఆవిష్కరణ

ఈనాడు, హైదరాబాద్: ఇఫ్లూ (ఇంగ్లిషు మరియు విదేశీ భాషల విశ్వవిద్యాలయం) 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఇఫ్లూ ఆవరణలో ఏర్పాటు చేసిన వజ్రోత్సవాల పైలాన్‌ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ నెల 9 ఉదయం 9.30 గంటలకు ఆవిష్కరించనున్నారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడతారని ఉపకులపతి ఆచార్య ఇ.సురేష్‌కుమార్ చెప్పారు. ఇఫ్లూ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడాదిపాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వజ్రోత్సవాల కార్యక్రమాలను ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హాజరుకాలేకపోవడంతో పైలాన్ ప్రారంభోత్సవం ఆ రోజు వాయిదాపడింది.

ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఇఫ్లూలో 2019-20 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వీసీ సురేష్‌కుమార్ వెల్లడించారు. ప్రవేశ పరీక్షలను మార్చి 9, 10వ తేదీల్లో నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలను విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చు. దరఖాస్తులను ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని వీసీ తెలిపారు.

మావయ్య హత్యలో నా ప్రమేయం లేదు

- నాపై అలా ఎందుకు ప్రచారం చేశారో తెలియదు
- అత్యవసరంగా రూ. కోటి కావాలన్నారు
- ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఆయన హత్యకు గురై ఉండొచ్చు
- ఓ టీవీ ఛానెల్‌తో పారిశ్రామికవేత్త జయరాం మేనకోడలు శిఖాచౌదరి

ఈనాడు - హైదరాబాద్

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యలో తన ప్రమేయం లేదని ఆయన మేనకోడలు శిఖాచౌదరి అన్నారు. నాలుగు రోజులపాటు తనను కేంద్రంగా చేసుకుని ఎందుకలా ప్రచారం చేశారో అర్థం కావడం లేదన్నారు. మావయ్యను చంపేశారనే షాక్‌లో ఉన్న సమయంలో ఇలాంటి విషయాల గురించి చర్చించాల్సి రావడం బాధగా ఉందన్నారు. ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ తనపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చారు.

'అమెరికా నుంచి మావయ్య (జయరామ్) వచ్చారు. జనవరి 29న మధ్యాహ్నం మా ఇంటికొచ్చి భోజనం చేశారు. నేను సొంతంగా చేపడుతున్న ప్రాజెక్ట్ గురించి చర్చించాం. ప్రాజెక్ట్‌కు సంబంధించి అమెరికా క్లయింట్ ఒకరిని గతంలో



మావయ్యే పరిచయం చేశారు. ఆ క్లయింట్‌తో మాట్లాడి రాత్రి 8 గంటల ప్రాంతంలో వెళ్లిపోయారు. మా డ్రైవరే ఇంటి వద్ద దిగబెట్టి వచ్చారు. అధ్యయనం చేయడానికి నా ప్రాజెక్ట్ ఫైల్‌ను మావయ్య తీసుకెళ్లారు. 30వ తేదీ క్లయింట్ మావయ్యకు ఫోన్ చేయడంతో ఆ విషయాలు చెబుతూ నాకు మెయిల్ పంపారు. ఆ రోజు సాయంత్రం 4.20 గంటలకు మావయ్య ఇండియన్ నెంబరు నుంచి ఫోన్ చేసి రూ.కోటి కావాలని అడిగారు. మళ్లీ 31న ఉదయం 10.30 గంటలకు ఫోన్ చేసి సర్దుబాటు చేశావా అన్నారు. అత్యవసరంగా అంత డబ్బు అవసరం ఎందుకొచ్చిందని అడిగాను. ఒకరి దగ్గరి రూ.4కోట్లు తీసుకున్నానని చెప్పారు. మరిన్ని వివరాలు అడిగేలోపే కాల్ కట్ చేశారు. ఏం జరిగిందని పర్సనల్ నంబరుకు సందేశం పంపాను. ఒకరి దగ్గర డబ్బు తీసుకున్నాను.. ఇప్పుడు ఒత్తిడి చేస్తున్నాడు అని మావయ్య నుంచి సమాధానం వచ్చింది. ఎవరని అడిగితే నీకు గతంలో బాగా తెలిసిన వ్యక్తి అని చెప్పాడు. ఎక్కడున్నావంటే సమాధానం రాలేదు. తర్వాత రోజు ఉదయం అమ్మ ఫోన్ చేసి మావయ్య ప్రమాదంలో చనిపోయాడని చెప్పింది. వచ్చే వారం విజయవాడ వెళ్లే పని ఉందని గతంలో మావయ్య చెప్పారు. అక్కడికి వెళుతుంటే ప్రమాదం జరిగిందేమో అనుకున్నాను. కోస్టల్ బ్యాంకుకు ఎండీగా చేసిన వ్యక్తికి ఫోన్ చేసి ప్రమాదం గురించి ఆరా తీశాను. అప్పటికీ అది హత్య అని తెలియదు. శవపరీక్ష చేసేవరకు ఎవరినీ చూడనివ్వడం లేదని, అయిపోగానే హైదరాబాద్ తీసుకొస్తామని అమ్మవాళ్లు చెప్పడంతో ఇక్కడే ఉండిపోయాను. మావయ్య తీసుకెళ్లిన నా ప్రాజెక్ట్ ఫైల్‌ను తీసుకుందామని వాళ్లింటికి వెళ్లాను. నా ఫైల్ తప్ప మరే కాగితాలు అక్కడి నుంచి తేలేదు. ఆ ఇంటి వాచ్‌మెన్ కూడా నాతోపాటూ ఇంట్లోకి వచ్చారు. ఆయన అదే చెప్పారు. జగ్గయ్యపేటలో ఉన్న భూమి పత్రాలు తీసుకోవడానికి వెళ్లారనేది వాస్తవం కాదు. హత్యతో నాకు ప్రమేయం ఉంటే అందరికీ తెలిసేలా ఆయన ఇంటికి వెళ్లను కదా?

అలా రాకేష్ పరిచయమయ్యాడు

టెట్రాన్ కంపెనీలో కార్మికుల సమస్య తలెత్తినప్పుడు తాను సెటిల్ చేస్తానని రాకేష్‌రెడ్డి వచ్చాడు. అలా 2017లో అతనితో పరిచయం ఏర్పడింది. అప్పటికి మావయ్యకు అతను తెలియదు. నాతో రాకేష్‌రెడ్డి తరచూ మాట్లాడేవాడు. అతని ప్రవర్తన నచ్చక 9 నెలల నుంచి దూరం పెట్టాను. మావయ్య కలిసినప్పుడు కూడా రాకేష్‌రెడ్డి గురించి చెప్పి అతని నెంబరు తీసేయమని చెప్పాను. మావయ్య రూ.4 కోట్లు అప్పుగా తీసుకున్నది రాకేష్ దగ్గరే అని మావయ్య చనిపోయాకే తెలిసింది. ఈ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతోనే చంపాడని అనుకుంటున్నాను. మావయ్య విలువ తెలిసినవారు ఎవరూ ఆయన్ను చంపితే లాభం వస్తుందనుకోరు. ఆయనతో కలిసి పనిచేస్తే లాభపడతారు' అని శిఖాచౌదరి వెల్లడించారు.

ఏపీ, తెలంగాణలో లోక్‌సభ స్థానాలకు పార్లమెంటరీ కమిటీలను జనసేన ఏర్పాటుచేసింది. విజయనగరం, అరకు, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, ఏలూరు, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, ఖమ్మం నియోజకవర్గాలకు కార్యనిర్వాహక, వర్కింగ్ కమిటీలను నియమించింది.

మహిళలపై నేరాల్ని అరికట్టాలి

డీజీపీ మహేందర్‌రెడ్డికి నేరెళ్ల శారద వినతిపత్రం

హైదరాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మహిళలపై నేరాలను పోలీసుశాఖ అదుపు చేయాలని, సామాజిక మాధ్యమాల ద్వారా వారిపై సాగుతున్న దుష్ప్రచారాన్ని అరికట్టాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద కోరారు. ఆమె గురువారం ఇతర నాయకులతో పాటు డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అత్యాచారాలు ఇటీవల పెరిగిపోయాయన్నారు. డీజీపీతో సమావేశమైన వారిలో సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఉన్నారు.

‘ఫార్మింగ్టన్’ విద్యార్థుల పట్ల పారదర్శకంగా వ్యవహరించండి

డీహెచ్‌ఎస్‌కు అమెరికా కాంగ్రెస్ సభ్యుల లేఖ

వాషింగ్టన్: అమెరికాలో నకిలీ వర్సిటీలో చేరినందుకు అరెస్టైన భారతీయ విద్యార్థుల పట్ల పారదర్శకంగా, మానవీయంగా వ్యవహరించాలని అక్కడి కాంగ్రెస్ సభ్యులు తమ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విద్యార్థులందరికీ న్యాయపరమైన సాయం అందేలా చూడాలని, అర్హులైనవారిని బాండ్‌పై విడుదల చేయాలని అభ్యర్థించారు. బాధితుల గురించి పూర్తి సమాచారాన్ని భారత రాయబార కార్యాలయంతో ఎప్పటికప్పుడు పంచుకోవాలని కోరారు. అమెరికా హోంల్యాండ్ భద్రత విభాగం (డీహెచ్‌ఎస్), ఇమిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ (ఐసీఈ)లకు కాంగ్రెస్ సభ్యులు రాజా కృష్ణమూర్తి, థామస్ సౌజీ, రాబ్ వుడాల్, బ్రెండా లారెన్స్ సంయుక్తంగా ఈ మేరకు లేఖ రాశారు. ‘ఫార్మింగ్టన్’ అనే నకిలీ వర్సిటీని ఏర్పాటు చేసి వీసాలను దుర్వినియోగం చేస్తున్న 130 మంది విద్యార్థులను, 8 మంది దళారులను ఇటీవల డీహెచ్‌ఎస్ నిర్బంధంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అరెస్టైనవారిలో ఒక్క విద్యార్థి మినహా అంతా భారతీయులే. విద్యార్థులను కావాలనే నేరంలో ఇరికించిందని అమెరికాపై విమర్శలు వస్తున్నాయి.

అమెరికా బంధనాల నుంచి ఆరుగురికి విముక్తి

ఈనాడు డిజిటల్, అమరావతి: ఫార్మింగ్టన్ నకిలీ విశ్వవిద్యాలయ వ్యవహారంలో అమెరికా పోలీసుల వలలో చిక్కిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు ఏపీఎన్‌ఆర్‌టీ చర్యలు ముమ్మరం చేసింది. అక్కడి ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఐసీఎమ్) అధికారుల నుంచి తాఖీదులు అందుకున్న 130 మందికి వ్యక్తిగతంగా న్యాయవాదులను నియమించి న్యాయసాయం అందిస్తోంది. ఇందులో భాగంగా ఓహియో డిటెన్షన్ కేంద్రంలో ఉన్న రాష్ట్రానికి చెందిన ఆరుగురికి విముక్తి కల్పించింది. బెయిలు, అపరాధ రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండానే వీరు స్వదేశానికి వెళ్లేందుకు అమెరికా ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు వేమూరి రవి తెలిపారు.

ఏఐసీసీ సభ్యుడు నూతి శ్రీకాంత్‌కు షోకాజ్ నోటీసు

హైదరాబాద్, న్యూస్‌టుడే: ఏఐసీసీ సభ్యుడు నూతి శ్రీకాంత్‌గౌడ్‌కు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ ఎం.కోదండరెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 2న టీపీసీసీ ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి వీహెచ్, నూతి శ్రీకాంత్‌గౌడ్ వర్గీయులకు మధ్య వివాదం చోటుచేసుకుంది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోదండరెడ్డి నోటీసులో సూచించారు.

వృత్తిపన్ను నమోదు ప్రక్రియ ఒకే రోజులో పూర్తి

ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ పారిశ్రామిక అనుమతులు, స్వీయ ధ్రువీకరణ విధానం (టీఎస్‌ఐపాస్)లో పారిశ్రామికవేత్తలకు వృత్తిపన్ను నమోదు ప్రక్రియ ఒకే రోజులో పూర్తికానుంది. దీనిపై గురువారం పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానం ద్వారా పారిశ్రామిక అనుమతులు పొందే సమయంలో వృత్తిపన్ను (ప్రొఫెషనల్ టాక్స్) నమోదు తప్పనిసరి. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా ఇది జరగాల్సి ఉంది. అన్ని రకాల అనుమతులకు టీఎస్‌ఐపాస్‌లో పక్షం రోజుల వరకు గడువు ఉంటుంది. వాణిజ్య పన్నుల శాఖ ఒకే రోజులో పూర్తిచేస్తామని ముందుకొచ్చింది. దీనికి పరిశ్రమల శాఖ అనుమతించింది. వృత్తిపన్ను నమోదు అంశాన్ని టీఎస్‌ఐపాస్ దరఖాస్తు పత్రంలో చేరుస్తున్నట్లు పేర్కొంది.

హిందూ వర్సిటీ, ఐఐటీ ముంబయితో త్వరలోనే జీఎస్‌ఐ ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్: బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఐఐటీ ముంబయిలతో త్వరలో ఒప్పందం కుదుర్చుకుంటామని భూగర్భ సర్వేక్షణ శిక్షణ సంస్థ (జీఎస్‌ఐ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సీహెచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. కవాడిగూడలోని కేంద్ర ప్రభుత్వ ఆఫీస్ టవర్స్‌లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ తమ సంస్థ శాస్త్రవేత్తలు పీహెచ్‌డీ చేసేందుకు అనువుగా ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్- ధన్‌బాద్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. జియాలజీ కోర్సుతో అనేక ఉపాధి అవకాశాలు ఉంటాయని.. విద్యార్థులు, స్కాలర్లు నైపుణ్యం పెంచుకునేందుకు తమ సంస్థలోనే శిక్షణ ఇస్తామన్నారు. హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న జీఎస్‌ఐలో 50 మంది శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇప్పటివరకు 32,000 మంది భూసంబంధ వృత్తినిపుణులకు శిక్షణ ఇచ్చామని, ఇందులో వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు 433 మంది ఉన్నారని ఆయన వివరించారు.

పీజీఈసెట్‌లో అదనంగా 2 సబ్జెక్టులు

మార్చి 13 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్: ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ రాష్ట్ర పీజీఈసెట్‌లో ఈసారి మరో రెండు సబ్జెక్టులను చేరుస్తున్నారు. ఎంటెక్ టెక్స్‌టైల్, ఎంటెక్ మైనింగ్ సబ్జెక్టులకూ ఈ పరీక్షను వర్తింపజేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో గురువారం పీజీఈసెట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దరఖాస్తుల ప్రక్రియ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, ఉపాధ్యక్షుడు లింబాద్రి, ఓయూ ఉపకులపతి, పీజీఈసెట్ ఛైర్మన్ ఆచార్య రామచంద్రం, పీజీఈసెట్ కన్వీనర్ ఎం.కుమార్, విద్యామండలి కార్యదర్శి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు, ఓయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పి.రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

షెడ్యూల్ ఇదీ..

- నోటిఫికేషన్ విడుదల: మార్చి 6
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: మార్చి 13
- దరఖాస్తుల సమర్పణకు తుది గడువు: ఏప్రిల్ 30
- హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: మే 22-27 మధ్య
- ఆన్‌లైన్ పరీక్షలు: మే 28-31 మధ్య
- పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్

12న న్యాయవాదుల నిరసన ప్రదర్శన

ఈనాడు, హైదరాబాద్: న్యాయవాదుల డిమాండ్ల పరిష్కారానికి దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్ర రాజధాని కేంద్రాల్లో హైకోర్టు నుంచి గవర్నరు నివాసం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి, వినతిపత్రం అందజేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సమావేశంలో తీర్మానించినట్లు తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఎ.నరసింహారెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11న అన్ని బార్ అసోసియేషన్ల పాలకవర్గ సమావేశం నిర్వహించి తీర్మానాలు చేసి స్థానిక కలెక్టర్లు, ఎంపీల ద్వారా ప్రధానికి చేరేలా చూడాలన్నారు. న్యాయవాదుల సమస్యలపై ఈ నెల 2న అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లు, హైకోర్టు బార్ అసోసియేషన్ల ప్రతినిధులతో సంయుక్త సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.

గురుకులాల్లో జూనియర్, డిగ్రీ లెక్చరర్ పోస్టుల పరీక్షల షెడ్యూలును వెబ్‌సైట్లో ఉంచినట్లు గురుకుల నియామక బోర్డు ఛైర్మన్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈనెల 14 నుంచి 20 వరకు రాతపరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్లను ఈ నెల 8 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.

‘జీఆర్‌ఈ’ అడగని వాటికే డిమాండ్

- తక్కువ రుసుములున్న అమెరికా వర్సిటీలనే ఎంచుకుంటున్న తెలుగు విద్యార్థులు
- భవిష్యత్తులో సమస్యలు తప్పవంటున్న నిపుణులు

ఈనాడు – హైదరాబాద్

జీఆర్‌ఈ లెక్క ఇదీ... (2016 గణాంకాలు)	
ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా జీఆర్‌ఈ రాస్తున్న వారు:	5,84,677
పరీక్ష జరిగే దేశాల సంఖ్య:	160 (వెయ్యి పరీక్షా కేంద్రాల్లో ఆన్‌లైన్ పరీక్షలు)
భారత్ నుంచి రాసే విద్యార్థులు:	సుమారు లక్ష మంది
తెలుగు రాష్ట్రాల వారు:	20 వేలకు పైగా
జీఆర్‌ఈ స్కోర్ కాలవ్యవధి:	అయిదు సంవత్సరాలు
పరీక్ష దరఖాస్తుకు రుసుము:	195 అమెరికా డాలర్లు(సుమారు రూ.14 వేలు)

అమెరికాలోని అధిక శాతం విశ్వవిద్యాలయాలు పీజీ కోర్సుల్లో ప్రవేశానికి జీఆర్‌ఈ స్కోర్ తప్పనిసరి చేసినా ఆ స్కోర్ అడగని విద్యా సంస్థల్లోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. చాలా మంది విద్యార్థులు జీఆర్‌ఈ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు పొందినా అమెరికా వెళ్లిన తర్వాత ఆర్థిక భారాన్ని తప్పించుకునేందుకు ఇతర విశ్వవిద్యాలయాలకు మారిపోతున్నారు. మొత్తానికి అధిక శాతం మంది తెలుగు విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించే వాటిని కాకుండా తక్కువ రుసుములున్న వాటిని ఎంచుకుంటున్నారని, దీనివల్ల మున్ముందు మరిన్ని సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గ్రాడ్యుయేట్ రికార్డు ఎగ్జామ్ (జీఆర్‌ఈ)లో వచ్చిన స్కోర్ ఆధారంగా అమెరికాలోని అధిక విశ్వవిద్యాలయాలు ప్రవేశాలు కల్పిస్తాయి. మంచి విద్యాసంస్థలు ఎక్కువ స్కోర్ అడుగుతాయి. సాధారణంగా జీఆర్‌ఈలో మొత్తం 340 స్కోర్‌కు 300 దాటితేనే మంచి వర్సిటీలు సీటు ఇచ్చేందుకు సంసిద్ధత పత్రం(ఐ-20) పంపిస్తాయి. దాదాపు 90 శాతం మందికి స్కోర్ 300 మించడం లేదు. ఆ స్కోర్ 300 దాటితే మంచి వర్సిటీల్లో, 310 స్కోర్ దాటితే ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో సీటు లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో 4800 వరకు ఉన్నత విద్యను అందించే విద్యాసంస్థలు ఉన్నా వాటిల్లో 1700లకు పైగా సంస్థలు మాత్రమే మాస్టర్ డిగ్రీ(రెండేళ్ల పీజీ) కోర్సులను అందిస్తున్నాయి. వాటిల్లో 80-90 శాతం విశ్వవిద్యాలయాల్లో చేరాలంటే జీఆర్‌ఈ స్కోర్ అవసరం.

ఉత్తమ వర్సిటీల్లో అధిక రుసుములు

మంచి స్కోర్ సాధిస్తే ఉత్తమ వర్సిటీల్లో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉన్నా అక్కడ బోధనా రుసుములు(ట్యూషన్ ఫీ) అధికంగా ఉంటాయి. దాంతో కొందరు మంచి స్కోర్ దక్కించుకున్నా ఆర్థిక వెసులుబాటు కోసం తక్కువ రుసుములున్న వాటిల్లో చేరేందుకు మొగ్గుచూపుతున్నారని నిపుణులు చెబుతున్నారు. మరో వైపు కొన్ని కన్సల్టెన్సీలు విద్యార్థులకు మంచి వర్సిటీల్లో చేరాలని చెప్పకుండా తమకు ఒప్పందం ఉన్న వాటిల్లో చేరాలని సూచిస్తున్నాయి. జీఆర్‌ఈ అవసరం లేదని వారే చెబుతున్నారు. ఫలితంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువ మంది ఉత్తమ వర్సిటీలకు దూరంగా ఉంటున్నారు.

అమెరికన్ కార్నర్‌ను వినియోగించుకునే వారేరీ!

అమెరికా కాన్సులేట్ నాలుగేళ్ల క్రితమే హైదరాబాద్ నగరంలోని బేగంపేటలో సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల ప్రాంగణంలో అమెరికన్ కార్నర్ పేరిట విద్యార్థుల కోసం ఒక విభాగాన్ని నెలకొల్పింది. అమెరికాలోని వివిధ విద్యాసంస్థలకు చెందిన డీవీడీలు, పుస్తకాలు, పత్రికలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మంగళవారం నుంచి శనివారం వరకు (మధ్యాహ్నం 3 గంటలు- రాత్రి 7గంటల) దీనిని ఎవరైనా సందర్శించవచ్చు. ఈ కేంద్రంలో ప్రతి గురువారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు అమెరికా విద్య, ఇతర సందేహాలను నివృత్తి చేయడానికి నిపుణులు అందుబాటులో ఉంటారు. అయితే, ఈ అవకాశాన్ని చాలా తక్కువ మంది విద్యార్థులు వినియోగించుకుంటున్నారని అమెరికన్ కార్నర్ వర్గాలు తెలిపాయి.



హైదరాబాద్‌లోని అమెరికన్ కార్నర్

రుసుములు ఎక్కువైనా అధిక ప్రయోజనం



మంచి విద్యాసంస్థల్లో బోధనా రుసుములు ఎక్కువ ఉండొచ్చు. అయితే చదువులో ప్రతిభ చూపితే ఉపకారవేతనాలు వస్తాయి. వృత్యంతర శిక్షణ(ఇంటర్న్‌షిప్) అవకాశం కల్పిస్తారు. కన్సల్టెన్సీలతో పనిలేకుండా ఉద్యోగాలు దక్కుతాయి. ఆ సంస్థలకున్న పేరు ప్రతిష్ఠల వల్ల పెద్ద పరిశ్రమల్లో అధిక వేతనంతో కొలువు ఖాయమవుతుంది. దానివల్ల విద్యా రుణాన్ని వెంటనే తీర్చేయవచ్చు. భారత్ తిరిగి వచ్చినా మంచి అవకాశాలుంటాయి. అందుకే జీఆర్‌ఈలో మంచి స్కోర్ సాధించడం అవసరం. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు గణితం(క్వాంటిటేటివ్ స్కిల్స్)లో ముందుంటారు. కాకపోతే ఆంగ్లం(వెర్బల్)లో వెనకబడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంపు సైతం ప్రతిభావంతులకు ప్రాధాన్యం అని చెబుతున్నారు.

– ఉడుముల వెంకటేశ్వర్‌రెడ్డి, వరల్డ్ వైడ్ ఎడ్యు కన్సల్టెన్సీ, గుంటూరు

అక్కడికెళ్లి మారుతున్నారు



ప్రతి ఏటా జీఆర్‌ఈ రాసే వాళ్లలో, ఆ స్కోర్‌తో ప్రవేశాలు పొందేవారిలో భారత్ నుంచి ఎక్కువ మంది ఉంటున్నారు. చదువులో మార్కులు బాగుంటే జీఆర్‌ఈ స్కోర్ తక్కువ ఉన్నా ప్రవేశాలు ఇస్తారు. అయితే జీఆర్‌ఈ స్కోర్‌తో అక్కడికి వెళ్లినా... సెమిస్టర్ పూర్తయిన తర్వాత తక్కువ రుసుములుండే విశ్వవిద్యాలయాల్లోకి మారిపోతున్నారు. దానివల్లే సమస్యలు వస్తున్నాయి.

– గణేశ్, వాల్మీకి కన్సల్టెన్సీ నిర్వాహకుడు, హైదరాబాద్

‘రహదారి భద్రత అందరి బాధ్యత’

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: రహదారి భద్రత అందరి బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర రహదారి భద్రత సంస్థ ఛైర్మన్ టి.కృష్ణప్రసాద్ అన్నారు. 30వ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో గురువారం రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరై ఆర్టీసీలో 30 ఏళ్లుగా ఒక్క ప్రమాదం చేయని ఉత్తమ డ్రైవర్లను సత్కరించి నగదు పురస్కారాలు అందించారు. ఆర్టీసీలో 2014లో 468 రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తే, 2018-19 నాటికి 327కు తగ్గడం శుభపరిణామన్నారు. టీఎస్ ఆర్టీసీ వీసీ, ఎండీ సునీల్‌శర్మ, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్, రవాణా శాఖ జేటీసీలు పాండురంగనాయక్, సి.రమేష్, ఆర్టీసీ ఈడీలు ఎ.పురుషోత్తం, రవీందర్ పాల్గొన్నారు. 2017-18లో అతి తక్కువ ప్రమాదాల రేటు నమోదు చేసుకున్న డిపోలకు అవార్డులను అందించారు.

రాష్ట్ర స్థాయిలో ప్రమాదరహిత డ్రైవరు: ప్రథమ- జీఎన్‌రెడ్డి (దిల్‌సుఖ్‌నగర్ డిపో), ద్వితీయ- ఎ.కృష్ణ (కరీంనగర్ డిపో-2), తృతీయ- బి.రాములు (హయత్‌నగర్ డిపో-1)

గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో: కేఆర్‌రెడ్డి (కుషాయిగూడ డిపో), ఎన్.రామాచారి (ఉప్పల్ డిపో), వి.హరినాథ్ (ఉప్పల్ డిపో)

కరీంనగర్ జోన్ పరిధిలో: వి.బాబు (సత్తుపల్లి డిపో), ఎండీ జావిద్ (మంచిర్యాల), ఎన్.గంగాధర్ (నిర్మల్)

హైదరాబాద్ జోన్ పరిధిలో: ఎండీ మొయినుద్దీన్ (నల్గొండ డిపో), ఎండీ అబ్దుల్ రహమాన్ (మహబూబ్‌నగర్ డిపో), జనార్దన్ (హైదరాబాద్ డిపో-2)


రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో ప్రమాద రహిత డ్రైవర్లు జీఎన్ రెడ్డి, ఎన్.రామాచారి, వి.హరినాథ్‌లను సత్కరించిన అనంతరం వారితో రహదారి భద్రత సంస్థ ఛైర్మన్ కృష్ణప్రసాద్, టీఎస్ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, ఈడీలు పాండురంగశర్మ, పురుషోత్తం

క్రీడోత్సవం.. తాకనుంది అంబరం

- ‘రామోజీ గ్రూప్ స్పోర్ట్స్ మీట్-2019’లో ఉద్యోగుల సందడి
- ప్రారంభించిన రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ రామమోహన్‌రావు, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: రామోజీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు, సిబ్బందికి నిర్వహించే క్రీడాపోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ‘రామోజీ స్పోర్ట్స్ మీట్-2019’ పేరిట హైదరాబాద్‌లోని రమాదేవి పబ్లిక్ స్కూల్ క్రీడా మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన పోటీల ప్రారంభోత్సవానికి రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ రామమోహన్‌రావు, ఈటీవీ భారత్ డైరెక్టర్ సీహెచ్.బృహతి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఉషాకిరణ్‌మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ (యూకేఎంఎల్) డైరెక్టర్ శివరామకృష్ణ, గ్రూప్ హెచ్‌ఆర్ ప్రెసిడెంట్ డా.ఎ.గోపాలరావు, రమాదేవి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ పి.మారుతీరాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారుల పరిచయం అనంతరం రామమోహన్ రావు, బృహతి బ్యాటింగ్, బౌలింగ్ చేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. అనంతరం ‘ఈనాడు’ ఎండీ సీహెచ్.కిరణ్ క్రీడా పోటీలను పరిశీలించారు. స్వయంగా బ్యాటింగ్ చేసి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. ఈ స్పోర్ట్స్ మీట్‌లో రామోజీ గ్రూప్ సంస్థలకు చెందిన సుమారు 4,800 మంది పురుష, మహిళా ఉద్యోగులు భాగస్వాములు కానున్నారు.



‘రామోజీ స్పోర్ట్స్ మీట్– 2019’ సందర్భంగా రామోజీ గ్రూప్ సంస్థల సిబ్బంది, ఉద్యోగులకు నిర్వహిస్తున్న క్రీడా పోటీలను గురువారం బ్యాటింగ్ చేసి ప్రారంభిస్తున్న ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్ ★ క్రికెట్ జట్టుతో శివరామకృష్ణ, ఎ.గోపాలరావు, బృహతి, రామమోహనరావు, రాజేంద్రప్రసాద్, కె.వెంకటరత్నం

వేటపై వేటు పడాల్సిందే

- ఇకపై ఏ ఒక్క జంతువూ బలి కారాదు
- వన్యప్రాణుల సంరక్షణపై హైకోర్టు సీరియస్
- ఉమ్మడిగా తనిఖీలు చేసి నివేదికలివ్వండి
- పోలీసు, ఎక్సైజ్, విద్యుత్తు శాఖలకు ఆదేశం
- సామూహికంగా కోర్టుకు వచ్చిన అటవీ బాస్‌లు

ఈనాడు – హైదరాబాద్

రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో అక్రమ వేటను అరికట్టాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా వేటగాళ్లు వన్యప్రాణుల్ని మట్టుపెట్టడం కోసం వినియోగిస్తున్న విద్యుత్తు ఉచ్చుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆదిలాబాద్‌తో సహా నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలో పులుల సంరక్షణ పథకాన్ని పక్కాగా అమలు చేసేలా ఆదేశాలివ్వాలంటూ హైదరాబాద్ బండ్లగూడ జాగీర్‌కు చెందిన దియా సూర్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం విదితమే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం దీనిపై విచారణ చేపట్టింది. గత ఆదేశాల మేరకు విచారణలో సహకారం అందించడానికిగాను అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రశాంత్‌కుమార్ ఝా, కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం ఫీల్డ్ డైరెక్టర్ సి.శరవణన్, అదనపు పీసీసీఎఫ్ (పరిపాలన) మునీంద్ర తదితరులు కోర్టు ముందు హాజరయ్యారు. వేటగాళ్లు జంతువుల వేటకు విద్యుత్తును వినియోగిస్తున్న విషయాన్ని అధికారులు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. అటవీ ప్రాంతాల్లో అనుమతి లేకుండా విద్యుత్తు వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అటవీ, జంతు సంరక్షణ, ఎక్సైజ్, నార్కోటిక్ తదితర చట్టాలను కఠినంగా అమలు చేయాలని, అమలును పర్యవేక్షించేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించింది.

సిబ్బందికి ఆయుధాలివ్వండి

కవ్వాల్, ఆమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రాల్లో పులుల పరిరక్షణకు ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేయడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఫారెస్ట్ గార్డులు, అటవీశాఖ రక్షణ సిబ్బందికి ఆయుధాల వినియోగానికి అనుమతించాలని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర అటవీశాఖ, జాతీయ పులుల సంరక్షణ సంస్థ అభిప్రాయాలను కూడా తమ ముందుంచాలంటూ కేంద్రానికి ఆదేశాలు జారీచేసింది. పులుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రం తరఫున సహాయ సొలిసిటర్ జనరల్ కె.లక్ష్మణ్ తెలిపారు. అటవీ ప్రాంతంలో ఆక్రమణలను తొలగించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యుత్తు లైన్లకు ఇన్సులేషన్ చేయాలన్న అటవీశాఖ అధికారుల సూచనల అమలుకు చర్యలు తీసుకోవాలని విద్యుత్తు శాఖకు సూచించింది. అక్రమ విద్యుత్తు వినియోగంలో భాగంగా కొక్కేలు వినియోగించకుండా చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపింది. అంతకుముందు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ పులుల సంరక్షణ నిమిత్తం అన్ని శాఖలతో కలిపి ఓ బృందాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. డ్రోన్‌ల సాయంతో ఆక్రమణదారులతోపాటు వేటగాళ్లపై నిఘా ఉంచవచ్చన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ఎక్సైజ్ శాఖ కమిషనర్, టీఎస్ఎస్పీడీసీఎల్ ఛైర్మన్, ఎండీ, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఉమ్మడిగా తనిఖీలు చేసి భవిష్యత్తు కార్యాచరణ నిమిత్తం వేర్వేరుగా నివేదికలివ్వాలంటూ ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.

మరో 37 మంది బదిలీ

అటవీశాఖ ప్రక్షాళనలో భాగంగా మరో 37 మందిని బుధవారం రాత్రి బదిలీ చేశారు. తొలుత 200 మంది అధికారుల్ని బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సంఖ్య 237కు చేరింది. వీరిలో 197 మంది బీట్ అధికారి, ఫారెస్టర్, సెక్షన్ అధికారి స్థాయివారున్నారు. 40 మంది రేంజ్, ఆపై స్థాయి అధికారులున్నారు. ఒక్క కవ్వాల్ టైగర్ రిజర్వు నుంచే 33 మందిపై బదిలీ వేటుపడింది.

‘అటవీశాఖ దాడులు ఆపాలి’

ఈనాడు, హైదరాబాద్: కలప అక్రమ రవాణాను అరికడుతున్నామంటూ అటవీ అధికారులు.. పలుచోట్ల దాడులు జరిపి కార్పెంటర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. దాడులను వెంటనే నిలిపివేయాలంటూ సంఘ అధ్యక్షుడు వెంకటాచారితో పాటు ఇతర నాయకులు కృష్ణమాచారి, సదానందం, కృష్ణమూర్తి గురువారం అరణ్యభవన్‌లో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ప్రశాంత్‌కుమార్ ఝాను కలిసి వినతిపత్రం అందించారు. విశ్వబ్రాహ్మణ కలప వృత్తిదారులకు కలప స్మగ్లింగ్‌తో సంబంధం లేదన్నారు. అయినప్పటికీ వారి పరికరాలు, యంత్రాలను అధికారులు తీసుకెళుతున్నారని ఫిర్యాదు చేశారు. అడవుల రక్షణకు నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని, వడ్రంగులకు అటవీశాఖ వ్యతిరేకం కాదని పీసీసీఎఫ్ స్పష్టం చేశారు. ఫర్నిచర్ తయారీ కోసం వినియోగదారులు తెచ్చిన కలప సరైందా కాదా అన్నది తమకు తెలియదని సంఘం నేతలు వివరించారు. దొంగ కలప ఉంటేనే కార్పెంటర్లపై చర్యలు తీసుకుంటామని, వినియోగదారు తెచ్చినది సక్రమమా కాదా అని నిర్ధారించుకోవాల్సిన బాధ్యత కార్పెంటర్లపైనే ఉందని ఝా చెప్పారు. చట్టబద్ధంగా కలప ఉన్నా కార్పెంటర్లపై అధికారులు చర్యలు చేపడితే, తన దృష్టికి తీసుకురావాలన్నారు.

రయ్ రయ్
■ autopage@eenadu.in
ఈనాడు
కరీంనగర్, శుక్రవారం
ఫిబ్రవరి 8, 2019

మా చిరునామా: రయ్ రయ్..
ఈనాడు ప్రధాన కార్యాలయం,
రామోజీ ఫిలింసిటీ,
హైదరాబాద్ - 501512

లక్షణమైన బైక్‌లు



ముస్తాబైన పల్సర్

లక్ష్యం.. కాలేజీ కుర్రాళ్లు, కార్పొరేట్ ఉద్యోగులు, రోజువారీ ప్రయాణికులు... ధర లక్ష రూపాయల్లోపు.. సెగ్మెంట్ 200సీసీలోపు... అయినా లక్షణమైన ఫీచర్లు జోడించుకొని వచ్చేశాయి యమహా ఎఫ్‌జడ్ వీ3.0, బజాజ్ పల్సర్ 180ఎఫ్‌లు. ఆ ప్రత్యేకతలు.. బైకర్లకున్న సానుకూలతలు.. ధర వివరాలు.

యువత పల్స్ పట్టడానికి మరిన్ని సొబగులతో వచ్చేసింది పల్సర్ 180ఎఫ్. మంచి స్పోర్ట్ బైక్‌గా, వర్సటైల్ ద్విచక్రవాహనంగా నగర రోడ్లపై ప్రయాణించడానికి ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుంది అంటున్నారు వాహనరంగ నిపుణులు.

డిజైన్: పల్సర్ 220 డిజైన్‌నే అచ్చంగా దీనికి కొనసాగించారు. ఎఫ్ అనే పదానికి అర్థం ఫేయిరింగ్. పేరుకు తగ్గట్టే బండికి రక్షణగా ఫెయిరింగ్‌లు అమర్చారు. సాధారణంగా బైక్‌ల్లో బ్రేక్‌కి రబ్బరు లైన్స్ వాడతారు. కానీ ఇందులో స్టీల్ బ్రేడెడ్ లైన్స్ ఉపయోగించారు. దీంతో కచ్చితమైన బ్రేక్ లివర్ ఫీల్ ఉంటుంది. ముందు 260 ఎంఎం డిస్క్, వెనక 230 ఎంఎం డిస్క్ బ్రేక్‌లు ఇచ్చారు. ఇది నాన్ ఏబీఎస్ మోడల్. బ్రేకింగ్ పర్‌ఫార్మెన్స్ చూసినట్లైతే 68కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నా రెండు సెకన్లలో బండి పూర్తిగా ఆగిపోతుంది.

ఫీచర్లు: 180ఎఫ్‌లో పాత స్ట్రీట్‌ఫైటర్ 180 మోడల్‌లో ఉన్నట్టే ఎగ్జాస్ట్ సిస్టమ్ మోడల్ ఉంది. ఇందులో కొత్తగా ఇంజిన్ కౌల్ ఇచ్చారు. దీంతో ఇంజిన్‌కి రక్షణగా ఉంటుంది. వీల్‌బేస్ 5ఎంఎం పెంచారు. దీంతో ఎక్కువ వేగంగా వెళ్లడానికి ఆస్కారం ఉంది. ఎత్తు కొంచెం పెంచారు. గ్రౌండ్ క్లియరెన్స్ 165ఎంఎం. మొత్తమ్మీద బండి బరువు మూణ్నాలుగు కిలోలు పెరిగింది. ట్యాంకు కెపాసిటీ 15లీటర్లు. రెండూ ట్యూబ్‌లెస్ టైర్లు. ముందు 37ఎంఎం టెలిస్కోపిక్, వెనక గ్యాస్ ఛార్జ్‌డ్ నైట్ ట్రాక్స్ షాకాబ్జర్బర్స్ ఇవ్వడంతో మంచి సస్పెన్షన్‌తో రైడింగ్ సాఫీగా వెళ్లిపోతుంది. ఫోమ్ క్వాలిటీ సీట్లు ఇవ్వడంతో కుషనింగ్ హాయిగా ఉంది. పల్సర్ 220లో వచ్చే డ్యుయెల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు దీనికీ అమర్చారు. ఈ సెగ్మెంట్‌లో ఇదే పవర్‌ఫుల్ హెడ్‌ల్యాంప్.

ఇంజిన్: 5స్పీడ్ గేర్‌బాక్స్ 178.6సీసీ, 17.0పీఎస్ సామర్థ్యం దీని సొంతం. గేర్‌షిఫ్ట్‌లు స్మూత్‌గా, క్లచ్‌లు తేలిగ్గా ఉండటంతో శరీరంపై భారం పడదు.

అత్యధిక వేగం: 125కిమీ/గం
మైలేజీ: 42కిమీ/లీ
ధర: రూ. 85,331 (ఎక్స్‌షోరూం)



– డీనోస్‌వాల్ట్

కొత్తకొత్తగా ఎఫ్‌జడ్



యమహా మోటార్‌సైకిల్స్ ఎఫ్‌జడ్ సిరీస్ గుర్తొస్తుంది. బైకర్లను బాగా ఆకట్టుకుంటున్న ఈ వెర్షన్‌లోనే ఎఫ్‌జడ్ వీ3.0, ఎఫ్‌జడ్ ఎస్ వీ3.0 అనే మోడళ్లను కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చారు. 150సీసీ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈ మోడల్ మరింత కొత్తగా ముస్తాబై వచ్చింది.

డిజైన్: బండి డిజైన్‌ని పూర్తిగా మార్చేశారు. మస్క్యులర్, మాచో తళుకులు అద్దడంతో బండి చూడగానే పెద్దదిగా కనిపిస్తోంది. వీల్‌బేస్ తక్కువగా ఉండటంతో ట్రాఫిక్‌లో కూడా తేలిగ్గా దూసుకెళ్లిపోవచ్చు. పాతదానితో పోలిస్తే వెడల్పు 10మిమీ, ఎత్తు 30మిమీ పెంచినా పొడవులో మార్పులేదు. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌తో పూర్తి కొత్త డిజైన్ తెచ్చారు. ముందు 282ఎంఎం డిస్క్ బ్రేక్, వెనక 220 ఎంఎం డిస్క్‌బ్రేక్ అమర్చారు.

ఇంజిన్: 149సీసీ ఎయిర్‌కూల్డ్ ఫ్యుయెల్ ఇంజెక్టెడ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్. 13.25 పీఎస్ శక్తి, 5 స్పీడ్ గేర్‌బాక్స్. బ్లూకోర్ టెక్నాలజీతో మంచి పవర్, పికప్, ఫ్యుయెల్ ఎఫీషియెన్సీ ఉంటుంది.

ఫీచర్లు: కొత్తగా ఏబీఎస్ ఫీచర్ వచ్చింది. బండి అదుపు తప్పకుండా ఉండే భద్రతా ఫీచర్ ఇది. బైక్ 65 కిలోమీటర్ల వేగంలో ఉన్నా బ్రేక్ వేసిన 1.9సెకన్లలో పూర్తిగా ఆగిపోతుంది. కొత్తగా స్పీడో కన్సోల్ ఇచ్చారు. సబ్‌ఫ్రేమ్ రీడిజైన్ చేశారు. హ్యాండిల్‌బార్ కొంచెం పైకి తీసుకురావడంతో మునుపటిలా మరీ వంగనవసరం లేకుండా సౌకర్యవంతంగా ఉంది. కొత్త ఎగ్జాస్ట్‌ని స్పోర్టీ లుక్‌తో మలిచారు. ముందు 41ఎంఎం ఫ్రంట్ ఫోర్క్ ఇవ్వడంతో గతుకుల రోడ్లపై కూడా ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ ముందుకన్నా 165 ఎంఎంకి పెంచారు. రేడియల్ రేర్ టైర్ ఉండటంతో రోడ్డు మీద జారిపోకుండా మంచి పట్టుంటుంది.

మైలేజీ: 45కిమీలు/లీటరు, **పోటీ:** ఆర్‌టీఆర్ 160 4వీ, పల్సర్ 160 ఎన్ఎస్ **ధర:** రూ. 95వేలు (ఎఫ్‌జడ్ వీ3.0)రూ. 97వేలు (ఎఫ్‌జడ్ ఎస్ వీ3.0)

మెకానిక్‌గురూ

లాంగ్‌టూర్‌కి.. నప్పే క్రూజర్

■ **అప్పుడప్పుడు లాంగ్‌టూర్లకు వెళ్తుంటాను. రెండున్నర లక్షల్లో క్రూజర్ బైక్ కొనాలనుకుంటున్నాను. మామూలు మోటార్‌సైకిళ్లలా కాకుండా అది ప్రత్యేకంగా ఉండాలి. ఫీచర్లు బాగుండాలి. ఏది తీసుకోమ్మంటారు? - నిశాంత్,** వరంగల్

మీకు చాలా ఆప్షన్లున్నాయి. ఈ విభాగంలో రాయల్‌ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లు అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. మీ బడ్జెట్‌లో ఈమధ్యే కొత్తగా వచ్చిన ఇంటర్‌సెప్టార్ 650, కాంటినెంటల్ జీటీ 650 మోడళ్లు తీసుకోవచ్చు. కొత్తదనం కోరుకుంటే జావా మోటార్‌సైకిల్స్ నుంచి వచ్చిన జావా, జావా 42, పెరకలు సూటవుతాయి. ఇవి కాకుండా యూఎం మోటార్‌సైకిల్స్‌లో కూడా మంచి బైక్‌లు అందుబాటులో ఉన్నాయి.

■ **నాది 2017 మోడల్ పల్సర్ 150 బైక్. క్లచ్ వేస్తున్నపుడు చైన్‌లో ఒకరకమైన శబ్దం వస్తోంది. ఎందరు మెకానిక్‌ల దగ్గరికి తీస్కెళ్లినా ఒకట్రెండురోజులు బాగై తర్వాత మళ్లీ అదే సమస్య. ఏం చేయమంటారు?**



డాగ్ క్లచ్ కారణంగా మోటార్‌సైకిళ్లలో ఏర్పడే సాధారణ సమస్య ఇది. బైక్ స్టార్ట్ చేసిన వెంటనే క్లచ్ వేస్తే ఇలా శబ్దం వస్తుంది. ఆయిల్ లూబ్రికేషన్ సరిగా చేయకపోయినా ఈ సమస్య ఏర్పడుతుంది. బైక్ స్టార్ట్ చేసిన తర్వాత కనీసం రెండు నిమిషాలపాటు క్లచ్ వేయకుండా అలాగే వదిలేయండి. ఇలా చేయడం వల్ల శబ్దం రాకుండా చూసుకోవడమే కాదు ఇంజిన్, గేర్‌బాక్స్‌లు కూడా ఎక్కువకాలం మన్నుతాయి.

■ **కాలం చెల్లిన కార్లను స్క్రాప్ చేస్తారని తెలుసు. మరి స్కూటర్లు, మోపెడ్‌లు, బైక్‌ల్లాంటి ద్విచక్రవాహనాల కాలపరిమితి ఎంత? వాటిని స్క్రాప్ చేయడం, డీ-రిజిస్ట్రేషన్ చేయడం ఎలా?**

వాహనాల డీ-రిజిస్టరింగ్, స్క్రాపింగ్ భారత్‌లో కష్టసాధ్యమైన, అసంఘటితమైన ప్రక్రియ. దీనికోసం ఛాసిస్, ఇంజిన్ నెంబర్లతో సహా అన్ని ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయాల్లో సమర్పించాలి. తర్వాత ఆ కంపెనీ డీలరుకి సంబంధించిన స్క్రాప్‌యార్డుకు వాహనాన్ని తరలించాలి. అక్కడ వాళ్లు ఛాసిస్, ఇంజిన్ నెంబర్లను తొలగించి వాహనాన్ని స్క్రాప్‌గా మారుస్తారు. తర్వాత డీలరు ఇచ్చిన సర్టిఫికెట్‌ని బీమా కంపెనీకి చూపిస్తే పాలసీ తదనంతర ప్రక్రియ పూర్తిచేసి రద్దు చేస్తారు. దీంతో అన్నింటికన్నా ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే భవిష్యత్తులో మన పేరుతో ఉన్న వాహనాన్ని ఎవరూ దుర్వినియోగం చేయలేరు.

- హర్షిన్ లాల్‌పేట్, ఆటోమొబైల్ నిపుణుడు


రోడ్డురోలర్‌లో పెళ్లి బాజా



వెరైటీ

పెళ్లంటే పల్లకిలో ఊరేగుతారు. ఖరీదైన కారు.. లేదంటే వింటేజ్ కారు కోరుకుంటారు. కానీ ఓ కొత్త పెళ్లికొడుకు వెరైటీగా రోడ్డురోలర్‌లో మంటపానికి ఊరేగింపుగా వచ్చాడు. బారాత్ కూడా దాంట్లోనే జోష్‌తో జరుపుకున్నాడు. కోల్‌కతాలోని కృష్ణానగర్‌లో ఈ చిత్రమైన పెళ్లి జరిగింది. పెళ్లి కొడుకు ఆర్కోకి ఎప్పటికైనా రోడ్డురోలర్‌పైకి ఎక్కి ఊరేగాలన్నది చిన్ననాటి కోరిక. దానికి పెళ్లికి మించిన మంచి రోజు ఏముంటుందని భావించాడు. అతడి కోరిక పెద్దలకు విచిత్రంగా అనిపించినా కాదనలేకపోయారు. పెళ్లికొడుకే కాదు పెళ్లికూతురు అరుంధతి సైతం ఈ వేడుకలో ఊరేగింది.

ఆన్‌లైన్‌లో వెతికేస్తున్నారు



మన స్మార్ట్‌ఫోన్‌లో క్యాబ్ బుక్ చేయడం క్షణాల్లో పని. ఒకచోటి నుంచి మరోచోటికి వెళ్లాలంటే నగరాల్లో చాలామందిది ఇదే దారి. అలాగే కొత్త కారు కొనాలన్నా ఆన్‌లైన్‌లో వెతికి ఆర్డరిచ్చే రోజులు ఎక్కువదూరంలో లేవు. ఎందుకంటే వాహనాలు కొనాలనుకునేవారిలో అత్యధికులు అంతర్జాలంలో వెతికి, నిర్ణయం తీసుకున్న తర్వాతే డీలరు దగ్గరికి వెళ్లిపోతున్నారట. గూగుల్, కాంటర్ టీఎన్ఎస్ ఉమ్మడి అధ్యయనంలో తేలిన ఆ డిజిటలైజేషన్ కథాకమామీషు ఎలా ఉందంటే.

90% కారు కొనాలనుకునే వారిలో తొంభైశాతం మంది ముందు అంతర్జాలంలో సమాచారం కోసం వెతుకుతున్నారు. గతేడాది ఇది 74శాతం మాత్రమే.

80% కారుకి సంబంధించిన సమాచారం తెలుసుకోవడమే కాదు.. ఆ బండి వీడియోలు తప్పకుండా చూస్తున్నవారి శాతం ఇది. అంతకుముందు సంవత్సరం ఈ సంఖ్య 43శాతమే.

90% బ్రాండ్, మోడల్, ధరల వివరాలు, డీలర్.. ఇలా ప్రతీదీ స్మార్ట్‌ఫోన్, నెట్ ద్వారా ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు.

56% బండి బ్రాండ్‌కి సంబంధించిన సమాచారం, కారు వివరాలన్నీ కంపెనీ/డీలర్ వెబ్‌సైట్‌లో తెలుసుకుంటున్నవారు.

మీ కారులో జింక్ ఉందా?

దేశంలో తయారయ్యే ప్రతి కారులో 70శాతం గాల్వనైజ్ట్ స్టీల్ వాడాలంటోంది ప్రభుత్వం. త్వరలో చట్టం కూడా తేబోతోంది. ఏంటీ గాల్వనైజేషన్ అంటే కారులోని ప్రతి కీలక స్టీల్, ఐరన్ విభాగాలకు జింక్ పూత పూయడం. ఈ విభాగాలను ఒక్కొక్కటిగా సలసలమరిగే జింక్ ద్రవంలో ముంచుతారు. దీంతో వాహనాలు తుప్పు, చిలుము పట్టడం తగ్గిపోయి ఎక్కువకాలం మన్నుతాయి. సముద్రతీర ప్రాంతాలు, వాతావరణంలో ఎక్కువ తేమశాతం ఉండే ప్రాంతాల్లో కార్లకు గాల్వనైజ్డ్ స్టీల్ వాడటం తప్పనిసరి.



తప్పదిక

ప్రస్తుతం భారత్‌లో తయారయ్యే కార్లలో కేవలం 30శాతం మాత్రమే గాల్వనైజ్డ్ స్టీల్ వాడుతున్నారు. దీంతో బాడీ, ఇతర విడిభాగాలు తొందరగా తుప్పు పట్టి పాడవుతున్నాయి. కానీ ఇదే మోడల్‌ని విదేశాలకు ఎగుమతి చేస్తుంటే డెబ్భైశాతం గాల్వనైజ్డ్ స్టీల్ వాడుతున్నారు. అక్కడ నాణ్యత విషయంలో నిబంధనలు కఠినంగా ఉంటాయి. దీన్ని గుర్తించిన జాతీయ రహదారులు, రవాణా మంత్రిత్వశాఖ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (అరాయ్)తో కలిసి దేశీయంగా అమ్ముడవుతున్న వాహనాలకు సైతం డెబ్భైశాతం జింక్‌పూత ఉండాలని చట్టం తేబోతోంది.

ఏయే విభాగాలకు?

రూఫ్: మంచు, వర్షం, ఎండ... ఇవన్నీ పడి పాడయ్యేది కారు రూఫ్‌పైనే. ఇది దృఢంగా ఉండటానికి.

ఛాసిస్: మొత్తం కీలక విడిభాగాలను కలిపేది వాహన ఫ్రేమ్. ఇది పాడైతే బండి కుప్పకూలిపోతుంది.

చక్రాలు: చక్రాలు లేకపోతే కారు కదలదు. ఇవి ఎక్కువభాగం స్టీల్, ఐరన్‌తో తయారవుతాయి.

బ్రేక్‌లు, ఎగ్జాస్ట్, నట్‌బోల్ట్‌లు: భద్రతకు ముఖ్యమైనవి. తుప్పు పట్టి బిగిసిపోకుండా కాపాడతాయి.

ఇంజిన్: మొత్తం కారులో అతి కీలకమైంది. జింక్ పూత దీనికి తప్పనిసరి.

జింక్ పూస్తే

జింక్ పూత కారు బాడీని దృఢంగా తయారు చేస్తుంది. ప్రమాదాలపుడు తీవ్రత తగ్గుతుంది. లోపల ఉన్నవారికి అధిక భద్రత.

కొత్తగా తయారయ్యే ప్రతి కారుకి గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం (జీఎన్‌సీఏపి) రేటింగ్ ఇస్తుంది. బాడీ, ఛాసిస్ దృఢంగా ఉన్నవాటికి అత్యుత్తమ రేటింగ్ వచ్చే అవకాశముంది. కంపెనీలకు ఉపయుక్తం.

ఇంటర్నల్‌గా దృఢంగా ఉంటే వాహనం మన్నిక ఎక్కువ కాలం ఉంటుంది.

భారం కొంతే

వాహనాలకు జింక్ పూత పూయడం వల్ల పెద్దగా ఎలాంటి భారం పడదు. జింక్ లేయర్ వల్ల కేవలం 40 మైక్రాన్ల మందం మాత్రమే ఎక్కువ అవుతుంది. ఒక కారుకు రూ. పదివేల రూపాయల్లోపే ఖర్చవుతుంది. అంటే మొత్తం విలువలో ఇది 0.02శాతం మాత్రమే. కానీ దీంతో జరిగే లాభం పోల్చుకుంటే ఎన్నో రెట్లు ఎక్కువ.

ఈనాడు సినిమా

రుషివో మహర్షివో


మహేష్‌బాబు

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'మహర్షి'. పూజా హెగ్డే కథానాయిక. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకుడు. అశ్వనీదత్, దిల్‌రాజు, పీవీపీ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. మార్చికి చిత్రీకరణ పూర్తవుతుంది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు మొదలయ్యాయి. గురువారం హైదరాబాద్‌లో డబ్బింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది చిత్రబృందం. రామోజీ ఫిలింసిటీలో 'మహర్షి' కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ను తీర్చిదిద్దారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే కీలక సన్నివేశాల్ని అక్కడే తెరకెక్కించారు. "స్నేహం విలువ చాటిచెప్పే చిత్రమిది. అన్ని రకాల కమర్షియల్ హంగులు ఉంటాయి. అమెరికాలో కీలక భాగం తెరకెక్కించాం. ఏప్రిల్ చివర్లో విడుదల చేస్తామ"ని చిత్ర బృందం తెలిపింది. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.

పోలీస్ డిటెక్టివ్ సల్మాన్?



సల్మాన్ ఖాన్ ప్రస్తుతం 'భారత్' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అది దక్షిణ కొరియా చిత్రం 'ఓడ్ టు మై ఫాదర్'కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. అయితే మరో దక్షిణ కొరియా చిత్రం రీమేక్‌లోనూ సల్మాన్ నటించబోతున్నారన్న వార్త బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. 2015లో కొరియాలో విడుదలైన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'వెటరన్' మంచి విజయాన్నందుకుంది. ధనవంతుడైన ఓ యువకుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని పాల్పడే నేరాలను ఓ సీనియర్ పోలీస్ డిటెక్టివ్ ఎలా అడ్డుకున్నాడన్నది ఆ చిత్ర కథాంశం. ఆ సినిమా హక్కులను సల్మాన్ బావమరిది అతుల్ అగ్నిహోత్రికి చెందిన రీల్ లైఫ్ ప్రొడక్షన్ కొనుగోలు చేసిందని వెరైటీ పత్రిక వెల్లడించింది. ఆ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నారని, అందులో సల్మాన్ కథానాయకుడిగా నటిస్తారని ప్రచారం జరుగుతోంది. సీరియస్ పోలీస్ పాత్రకు సల్మాన్ చక్కగా సరిపోతాడని, అందుకే ఇందులో ఆయన నటించడం ఖాయమని వినపడుతోంది. అది నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఆగాల్సిందే.

కైకాల సినీ షష్టిపూర్తి


కైకాల సత్యనారాయణ

'నవరస నటనా సార్వభౌమ'గా ఖ్యాతిగాంచిన నటుడు కైకాల సత్యనారాయణ. ఆయన 'సిపాయి కూతురు' చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. ఈ చిత్రం విడుదలై అరవై ఏళ్లైంది. అంటే నటుడిగా షష్టి పూర్తి జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా కైకాల సత్యనారాయణని వంశీ ఇంటర్నేషనల్ సంస్థ 'కైకాల సత్యనారాయణ షష్టిపూర్తి - కనకాభిషేక మహోత్సవం' పేరిట సత్కరించబోతోంది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు వంశీ రామరాజు మాట్లాడుతూ "ఈనెల 12న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కొణిజేటి రోశయ్య, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, గిరిబాబు, కోదండరామిరెడ్డి, కోడిరామకృష్ణ, బి.గోపాల్, రేలంగి తదితరులు పాల్గొంటార"న్నారు.

కర్నూలులో తెనాలి


హన్సిక


సందీప్ కిషన్

అత్తెసరు మార్కులతో బి.ఎల్ పాసయ్యాడు రామకృష్ణ. అయితేనేం... అతని తెలివితేటలు అమోఘం. తిమ్మిని బమ్మిని చేసే బుర్ర అతనిది. ఆ తెలివితేటలతోనే ఎలాంటి క్లిష్టమైన కేసులో అయినా సులభంగా విజయం సాధించేస్తుంటాడు. ఇంతకీ అతడి లక్ష్యమేంటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు సందీప్ కిషన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'తెనాలి రామకృష్ణ బి.ఎ, బి.ఎల్'. హన్సిక కథానాయిక. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్‌రెడ్డి నిర్మాతలు. గురువారం కర్నూలులో చిత్రీకరణ మొదలైంది. సందీప్ కిషన్, హన్సికలపై సరదాగా సాగే సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. "వినోదాత్మక చిత్రమిది. శరత్‌కుమార్ వరలక్ష్మి కీలక పాత్రలో కనిపిస్తారు. ఆమె నటన ప్రధాన ఆకర్షణ. సందీప్, హన్సికల జంట ఆకట్టుకుంటుంద"ని చిత్రబృందం తెలిపింది.

కంట పడకుండా పోవు


తమన్నా

"విమర్శల్ని స్వీకరించడానికి నేనెప్పుడూ సిద్ధమే. కాకపోతే నా తప్పులు నాకు ముందే తెలిసిపోతుంటాయి. అందుకే ఒకరు నన్ను విమర్శించినా పట్టించుకోను" అంటోంది తమన్నా. ఇటీవలే 'ఎఫ్ 2'తో ఓ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. త్వరలోనే 'దటీజ్ మహాలక్ష్మి'గా రాబోతోంది. తమన్నా మాట్లాడుతూ "చేసేటప్పుడు మన తప్పులు, లోపాలు మనకు తెలియకపోవచ్చు. ఒక్కసారి ఫలితం వచ్చేశాక తప్పకుండా అవి మన కంట పడకుండా పోవు. నా హిట్ చిత్రాల్లోనూ కొన్ని తప్పులు చూపించగలను. ప్రపంచంలో ఎవ్వరూ పర్‌ఫెక్ట్ కాదు. తప్పుల్ని సరిదిద్దుకుంటూ, నేర్చుకుంటూ ముందుకు వెళ్లడమే మనం చేయగలిగింది. కాకపోతే నా వల్ల సినిమాకి ఎలాంటి నష్టం జరగకూడదని భావిస్తాను. అందుకే సెట్‌కి వెళ్లే ముందే ఒకట్రెండు సార్లు నన్ను నేను సరి చూసుకుంటా"అని చెప్పింది.

రోహిత్ నిర్మాత ఫరా దర్శకత్వం


ఫరా ఖాన్


రోహిత్ శెట్టి

'గోల్‌మాల్', 'సింగం' సిరీస్‌లతో పాటు ఇటీవల వచ్చిన 'సింబా'తో విజయవంతమైన దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు రోహిత్ శెట్టి. ఇప్పుడాయన నిర్మాతగా మారారు. రోహిత్ శెట్టి పిక్చర్స్ పతాకంపై ఇతర దర్శకులతో సినిమాలు నిర్మించడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా మొదటి చిత్రానికి దర్శకురాలు ఫరా ఖాన్‌ను ఎంచుకున్నారు. షారుఖ్ ఖాన్‌తో 'మై హూ నా', 'ఓం శాంతి ఓం', 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రాలు తెరకెక్కించి మెప్పించారు ఫరా. ఇప్పుడు రోహిత్ శెట్టి కోసం ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు. పూర్తిస్థాయి కామెడీ యాక్షన్ చిత్రంగా ఇది తెరకెక్కనుందని రోహిత్ ప్రకటించారు. ఈ అవకాశంపై ఫరా ఆనందం వ్యక్తం చేశారు. "కొన్నిసార్లు మనం ఊహించని అవకాశాన్ని మనకు అందించడానికి ఈ విశ్వం కుట్ర పన్నుతుంది. నేను సోదరుడిగా ప్రేమించే రోహిత్‌తో కలసి పనిచేసే చిత్రం కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాను. ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాల్లో గుర్తుండే సినిమాగా అది ఉంటుందని చెప్పగలన"న్నారు ఫరా. ఇందులో నటించే నాయకానాయికలెవరన్నది తెలియాల్సి ఉంది.

ఎలాంటి నాయకుడు కావాలి?


వాయు తనయ్, శశి


దేవిప్రసాద్, వాయు తనయ్, శశి, సుచిత్ర ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'నేనే ముఖ్యమంత్రి'. మోహన్ రావిపాటి దర్శకుడు. అట్లూరి నారాయణరావు, సాంబశివరావు నిర్మాతలు. శుక్రవారం విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ "దేశాన్ని పాలించే నాయకులను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమాజానికి ఎలాంటి నాయకులు కావాలో చెప్పే చిత్రమిద"న్నారు. "ఓటు హక్కుని ప్రతి పౌరుడూ నిజాయతీగా వినియోగించుకోవాలి. అప్పుడే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది. ఆ బాధ్యత యువతరంపైనే ఎక్కువగా ఉంద"న్నారు దర్శకుడు. "సందేశాత్మక చిత్రమిది. పాటలూ అలానే సాగాయ"న్నారు స్వరకర్త ఫణి కల్యాణ్.

ప్రేమకు పరిచయం


కరీష్మా కౌల్, రజత్ రాఘవ్, సిద్దికా శర్మ

రజత్ రాఘవ్, సిద్దికా శర్మ, కరీష్మా కౌల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ప్రేమ పరిచయం'. శివ.ఐ దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి చిత్ర నిర్మాత ఎం.పెరుమాండ్లు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. పారిశ్రామికవేత్త సుభాష్ రెడ్డి క్లాప్‌నిచ్చారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటైన విలేకర్ల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ "యువతీయువకులు తెలిసీ తెలియక పొరపాట్లు చేస్తుంటారు. అవి వాళ్ల జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయని తెలిపే ప్రేమకథే ఈ చిత్రం. వాణిజ్యాంశాలతో పాటు చక్కటి సందేశం ఇందులో ఉంటుంద"న్నారు. దర్శకుడు మాట్లాడుతూ "యువతీయువకుల మధ్య ప్రేమ ఎలా మొదలవుతుందనే విషయాన్ని చెబుతున్నాం. కొత్త సాంకేతికతను ఉపయోగించి విజువల్స్‌ని అందంగా చూపించే ప్రయత్నం చేస్తున్నామ"న్నారు. "వినూత్న ప్రేమకథ ఇది. నా పాత్రలో రెండు కోణాలు ఉంటాయ"ని చెప్పారు రజత్. సిద్దికా శర్మ మాట్లాడుతూ "ఆధునిక పోకడలున్న అమ్మాయిగా ప్రేక్షకుల్ని అలరిస్తాను. ఇది నా మూడో సినిమా" అని చెప్పింది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మాదేష్, సంగీతం: అగస్త్య, కూర్పు: నందమూరి హరి

ప్రియాంక శ్రీవారు... కొత్త కబురు చెప్పేశారు


నిక్ జొనాస్

ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా గడుపుతోంది. ఇప్పుడు ఆమె భర్త, హాలీవుడ్ నటుడు నిక్ జొనాస్ కూడా తన కొత్త చిత్రం కబురు చెప్పేశారు. 2017లో వచ్చిన 'జుమాంజి: వెల్‌కమ్ టు ది జంగిల్'కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రంలో నటించనున్నట్లు తెలిపారు నిక్. జుమాంజి అనే వీడియో గేమ్ ఆడే నలుగురు టీనేజ్ కుర్రాళ్లు అనుకోకుండా అందులోని పాత్రధారుల్లా మారిపోయి అడవిలో చిక్కుకునే కథతో 'జుమాంజి' తెరకెక్కింది. అందులో డ్వేన్ జాన్సన్, కెవిన్ హార్ట్ లాంటి ప్రముఖ నటులతో పాటు నిక్ కూడా నటించారు. అలెక్స్ అనే కుర్రాడిగా కనిపించి మెప్పించారు నిక్. ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైంది. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు. తొలి 'జుమాంజి'ని తెరకెక్కించిన జేక్ కాస్డన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ రెండో 'జుమాంజి'లోనూ నిక్‌తో సహ ప్రధాన పాత్రధారులంతా మళ్లీ అవే పాత్రల్లో కనిపించనున్నారు. "'జుమాంజి' సీక్వెల్ రాబోతోంది. మళ్లీ అలెక్స్ పాత్రను పోషిస్తున్నాన"ని తెలిపారు నిక్. డిసెంబరు 13న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నేను ఇంకా చదివుంటే బాగుండేది


కరీనా కపూర్

కరీనాకపూర్ పదిహేడేళ్లకే సినిమాల్లోకి వచ్చేసింది. దాంతో ఆమె చదువుకు ఫుల్‌స్టాప్ పడిపోయింది. అప్పుడనిపించిందో లేదో కానీ ఇప్పుడు మాత్రం చదువుకోలేదని బాధపడుతోంది. "కెరీర్‌ను కొంచెం తొందరగా మొదలుపెట్టేశాననే భావన నాలో ఉండిపోయింది. వేగంగా నిర్ణయం తీసేసుకొని సినిమాల్లోకి వచ్చేశాను. కానీ నేను ఇంకా చదువుకోవాల్సింది. ఈ రోజుల్లో చదువు అనేది చాలా ముఖ్యం. నేను కనీసం డిగ్రీ కూడా చేయలేకపోయానని బాధపడుతున్నాను. మా తైమూర్ విషయంలో అలా జరగకుండా జాగ్రత్తపడతాను. ముందు వాడు బాగా చదువుకోవాలి. తర్వాతే వాడికి నచ్చిన రంగంలోకి వస్తాడు" అని చెబుతోంది కరీనా. ఆమె భర్త సైఫ్ అలీఖాన్ కుటుంబంలో అందరూ ఉన్నత చదువులు చదివినవారే. "సైఫ్ తరఫు వారు అందరూ గొప్ప చదువులు చదివారు. ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. తన పిల్లలు సారా, అబ్రహమ్‌లను బాగా చదివించాడు. నేను సినిమా కుటుంబం నుంచి రావడంతో గొప్ప విద్యావంతురాల్ని కాలేకపోయాను. కానీ ప్రపంచం మొత్తం తిరుగుతూ గొప్ప వ్యక్తుల్ని కలుస్తూ కొత్త విషయాలు తెలుసుకోగలిగాను. తైమూర్‌కు చదువు, ప్రపంచ జ్ఞానం అబ్బేలా తీర్చిదిద్దుతున్నాను" అని చెప్పింది కరీనా.

ఎవరూ తప్పించుకోలేరు


సీతారెడ్డి

అద్వైత్, జహీదాశ్యామ్, అలోక్ జైన్, సీతారెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'ఎంతవారలైనా'. గురు చిందేపల్లి దర్శకుడు. జి.సీతా రెడ్డి నిర్మాత. చిత్రీకరణ పూర్తికావొచ్చింది. దర్శకుడు మాట్లాడుతూ "తప్పు చేసి ఎవరూ తప్పించుకోలేరు. ఎంతవారైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. ఆ అంశం చుట్టూ నడిచే ఆసక్తికరమైన కథ ఇది. హైదరాబాద్, మైసూర్, బెంగళూరు, చిక్‌మంగళూరుల్లో 60 రోజుల పాటు షూటింగ్ జరిపాం. నిర్మాణానంతర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తామ"న్నారు.

వసుంధర

ఫ్యాషన్ ఫ్యాషన్

వహ్వా విస్పర్ కలెక్షన్!






ఆధునిక వర్ణాలతో అందమైన పూల ప్రింట్లతో ఆకట్టుకుంటోంది విస్పర్ కలెక్షన్. సింపుల్‌గా... ట్రెండీగా కనిపించేలా రూపొందిన ఈ దుస్తులు వేసుకుంటే మీదైన స్టైల్ సృష్టించినట్లే. ఎంచుకోండి మరి ఈ వస్త్రశ్రేణిని.

ఆహ్లాదమైన వర్ణంలో ఆకట్టుకునేలా రూపొందిన పొడవాటి టాప్!

పండగలు.. ప్రత్యేక వేళలకు నప్పేలా తీర్చిదిద్దిన కుర్తీ.

సింపుల్‌గా కనిపించేలా డిజైన్ చేసిన టాప్.. కాలేజీలకు, కార్యాలయాలకు చక్కని ఎంపిక.

ఫైన్ ట్రీ ప్రింట్లతో అద్భుతంగా రూపొందిన టాప్.. అన్ని సందర్భాలకు నప్పుతుంది

నగలు, దుస్తులు: KALANJALI
www.kalanjali.com
www.facebook.com/kalanjaliworld
అన్ని కళాంజలి షోరూంలలో దొరుకుతాయి

ఎండలో ఆడితే రంగు మారుతోంది!

? మా పాపకి పదకొండేళ్లు. తెల్లగా ఉంటుంది. తనకి క్రికెట్ అంటే ఇష్టం. ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకూ గ్రౌండ్‌లో సాధన చేస్తోంది. ఏడాది నుంచి ఇదే దినచర్య. అయితే తను ఈ ఏడాదిలో పూర్తిగా నల్లబడిపోయింది. ఉదయం ఎండ మంచిదే అంటారు. మరి ఎందుకిలా రంగు మారుతోంది. మళ్లీ తెల్లగా అవడం సాధ్యం కాదా.. మైదానానికి వెళ్లే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ఓ సోదరి

✔ ఎండలో ఉంటే డి విటమిన్ అందకపోగా పాప నల్లగా అవుతోందనేది మీ సమస్య. ఫొటో సెన్సిటివ్ స్కిన్ ఉన్నప్పుడే ఇలా అవుతుంది. ఎండ పడకపోవడం, పొడి చర్మతత్వం ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి నూనె గ్రంథులు స్రవించడం వల్ల ఈ సమస్య ఉండదు. సెన్సిటివ్ స్కిన్ ఉన్నప్పుడు ఉదయం ఎండలో ఆడినా విటమిన్ డి అందుతుందని మర్చిపోవద్దు. ముందు మీ పాపకి సబ్బు మానేయండి. నిపుణుల సలహాతో లిక్విడ్‌సోప్‌ని ఎంచుకుని ఆరునెలలు వాడి చూడండి. మైదానానికి వెళ్లే ముందే కాదు, స్నానానికి ముందు, తరువాత కూడా కొబ్బరినూనె బాగా రాయాలి. కాసేపయ్యాక మాయిశ్చరైజర్ పట్టించాలి. వీటితో పాటు అరగంట ముందు సన్‌స్క్రీన్ లోషన్ (ఎస్‌పీఎఫ్-30 ఉండాలి) రాసి మైదానానికి తీసుకెళ్లాలి. ఆడుకునే సమయంలో కూడా అరగంటకోసారైనా సన్‌స్క్రీన్ రాయడం మంచిది. సన్‌స్క్రీన్ కూడా కాస్మెటిక్ కాకుండా ఫార్మాస్యూటికల్ రకాన్ని ఎంచుకోవాలి. ఫార్మా ఉత్పత్తులనేవి నిబంధనలతో కూడుకుని ఉంటాయి. యూవీఎ, యూవీబీ కిరణాలను నియంత్రిస్తాయి. సువాసనలు వస్తున్నాయి కదాని కాస్మెటిక్స్ జోలికి పోకూడదు. వాటివల్ల చర్మం ఎండకి ఇంకా ప్రభావితమై మరింత నల్లగా మారుతుంది. దాంతోపాటు దురదలు, దద్దుర్లు కూడా వస్తాయి. చర్మం మరింత సున్నితంగా మారిపోతుంది. కొన్నిసార్లు కాలిపోయి, కమిలినట్లు అవుతుంది. అలానే ఎండ ప్రభావానికి చర్మం ముడతలుపడి... చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. పద్దెనిమిదేళ్ల లోపు చర్మ సమస్యలు వస్తే ఆ ప్రభావం జీవితాంతం ఉంటుందని గుర్తుంచుకోండి.

ఇక, నీళ్లు ఎక్కువ తాగించాలి. నీటిశాతం ఎక్కువ ఉన్న పండ్లు ఇవ్వాలి. సలాడ్లు, యాంటీఆక్సిడెంట్లు, ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్లు లభించే ఆహారం ఇవ్వాలి. అలానే ఆల్కహాల్ ఆధారిత ఉత్పత్తులు, జెల్స్‌కు దూరంగా ఉంచండి.

పాప నల్లబడుతోందని నలుగుపెట్టడం సరికాదు. దానివల్ల చర్మం ఇంకా పొడిబారుతుంది. ఎండలో ఆడుతోంది కాబట్టి జుట్టు మీదా ప్రభావం ఉంటుంది. అందుకే తలకీ నూనె రాయాలి. ఇంటికి రాగానే గాఢత తక్కువ ఉన్న షాంపూతో తలస్నానం చేయించాలి. నాలుగు చెంచాల చొప్పున చెంచా మీగడ, పాలపొడి, తేనె కలిపి శరీరానికి పట్టించండి. అరగంటయ్యాక స్నానం చేయించాలి. అలాగే చెంచా చొప్పున టొమాటో గుజ్జు, తేనె, పాలపొడి కలిపి పూతలా వేసి కడిగేయాలి. మూడు చెంచాల చొప్పున క్యారెట్, కలబంద గుజ్జు కలిపి చేతులు, ముఖం, మెడకు ప్యాక్ వేయాలి. పావుగంటయ్యాక కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ అమ్మాయిలో మార్పు కనిపిస్తుంది. అయితే ఇది నిదానంగానే సాధ్యమవుతుంది తప్ప వెంటనే కాదు.

డియర్ వసుంధర



డా॥ శైలజ సూరపనేని
కాస్మెటిక్ స్కిన్‌కేర్ ఫిజిషియన్

- మీ సందేహాలను, సమస్యల్ని vasubeauty@eenadu.net కు పంపించగలరు.

బరువు తగ్గడంలేదా?

కొన్నిరకాల పదార్థాలను నిత్యం తీసుకోగలిగితే... బరువు అదుపులో ఉండటమే కాదు, శరీరానికి శక్తి కూడా అందుతుంది. అవేంటో చూసేద్దామా...

వండిన కూరలు: అన్నం తింటున్నారా... అయితే అందులోకి కూరలు, పప్పుల మోతాదును పెంచండి. అంటే... అన్నం తక్కువగా పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల త్వరగా పొట్ట నిండిన భావన కలుగుతుంది. ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు.

ముల్లంగి: బరువును అదుపులో ఉంచుకోవడానికి తోడ్పడే కూరగాయల్లో ముల్లంగి ఒకటి. ఇందులో పొటాషియం, మాంగనీస్, విటమిన్ బి వంటి పోషకాలు ఉంటాయి. 100 గ్రాముల ముల్లంగి నుంచి అందే కెలోరీలు కేవలం 16 మాత్రమే. కాబట్టి దీన్ని నిత్యం సలాడ్‌రూపంలో తీసుకోవడం అలవాటుగా మార్చుకోవాలి.

క్యారెట్: దీన్నుంచి అందే పీచు త్వరగా జీర్ణం కాదు. దీంతో త్వరగా ఆకలి వేయదు. అలాగే విటమిన్ బి6, విటమిన్ కె, ఖనిజలవణాలు, యాంటి యాక్సిడెంట్లు, పొటాషియం, ఫాస్ఫరస్ పోషకాలు ఎక్కువే. ఇవి మెదడును చురుగ్గా ఉంచుతాయి. రోగనిరోధకశక్తీ పెరుగుతుంది.



బస్తీలో సేవా లావణ్యం



ఓ పాఠం... ఆమెలో ఆలోచనలు రేకెత్తించింది. సామాజిక సేవ చేయాలనే కాంక్షను రగిలించింది. అందుకే ఇంజినీరింగ్ చదువుతూనే... మురికివాడల్లో బడుగుల బాగుకు తోడ్పడుతోంది. ఆమే 'బి ది చేంజ్' పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన లావణ్య గూడెల్లి. ఆమెలో స్ఫూర్తి రగిలించిన ఆ పాఠమేంటో చదువుదామా!

'బస్తీల్లోకి వెళ్లి ప్రజల సమస్యల్ని వింటుంటే మనసు కరిగిపోతుంది. వారి కష్టాలన్నీ తీర్చేయాలని ఉన్నా... నా వయసు.. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అన్నీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే నా పరిధిలో చేతనైనంత సాయం చేద్దామని మురికివాడల బాట పట్టా. ఒంటరిగా మొదలైన నా ప్రయాణంలో ఇప్పుడు నూట ఇరవై మంది చేరారు. ఇది నా సైన్యం. వాళ్లు లేకపోతే నేను లేను...' అని చెబుతుంది లావణ్య. ఆమె స్వస్థలం మహబూబాబాద్ జిల్లా మరిపెడ. తండ్రి రైతు. తల్లి గృహిణి. లావణ్య అప్పుడు ఆరో తరగతి చదువుతోంది. ఒకసారి మదర్‌థెరిస్సా గురించి పాఠం చెప్పారు. ఆమె చేసిన సేవా కార్యక్రమాల గురించి విన్న ఆమె... తానూ ఏదో ఒకటి చేయాలనుకుంది. ఒక మహిళ ఇంత చేసిందా... అని ఆశ్చర్యపోయింది. బాల్యంలో ఆమె బుర్రలో బీజం వేసుకున్న ఆ ఆలోచనను గతేడాది నిజం చేసింది. లావణ్య ప్రస్తుతం హైదరాబాద్‌లోని స్టాన్లీ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతోంది.

వాళ్లు భయపడ్డారు: తల్లిదండ్రులకు మొదటినుంచీ సేవ చేయాలనే తన ఆలోచనను చెబితే వినేవారంతే. కానీ గతేడాది ఎన్జీవోనే ప్రారంభిస్తానని ఆమె చెప్పినప్పుడు భయపడ్డారు. 'ముందు చదువుకో... తరువాత ఇవన్నీ చేయొచ్చు' అని అనేశారు. ఆ మాటలు నిరుత్సాహాన్ని కలిగించినా చివరకు 'బి ది చేంజ్' పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఫేస్‌బుక్‌లో ఓ పేజీని తెరిచి, తన ఆలోచనల్ని పంచుకుంది. అది చూసి లావణ్య బంధువుల్లో ఆమె సమవయస్కులు కొందరు తామూ సాయం చేస్తామంటూ ముందుకొచ్చారు.

ఆకలి తీర్చి: మొదట బాచుపల్లి పరిధిలోని ఓ మురికివాడకు వెళ్లింది లావణ్య, ఆమె బృందం. వాళ్లలో చాలామంది ఓ పూట తిని... ఇంకో పూట పస్తులుండి కాలం వెళ్లదీస్తున్నవారే. దాంతో మూడొందల కుటుంబాల్ని గుర్తించి ఆహారం ప్యాకెట్లు తీసుకెళ్లి పంచారా సభ్యులు. అక్కడున్నవారంతా తమ సమస్యల్ని చెప్పడం ప్రారంభించారు. వాళ్లతోపాటు... మియాపూర్‌లోని మాతృశ్రీనగర్ మురికివాడలో చాలా సమస్యలున్నట్టు గుర్తించిందీ బృందం. ఇక, మహిళలు ఆరోగ్యం పట్ల దృష్టి సారించడంలేదనీ తెలుసుకున్నారు. అందుకే వనిత పేరుతో వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రతి నెలా రెండొందల మందికి ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు అందిస్తున్నారు. లావణ్య ఔషధి నుంచి వాటిని కొనుగోలు చేసి పంచుతోంది. 'మొదట్లో ఆ బస్తీలో చాలామంది మమ్మల్ని నమ్మలేదు. క్రమంగా వారిలో మార్పొచ్చింది. వాళ్లకు అవసరమైన సాయం చేయడంతోపాటు ప్రభుత్వ సాయాన్ని ఎలా పొందాలో వివరిస్తున్నాం. చాలామందికి ప్రభుత్వ పథకాలు తెలియదు. వారి హక్కుల గురించి అవగాహన లేదు. కనీసం ఆధార్ కార్డులు లేవు. అవన్నీ తెలియజేస్తాం. ప్రస్తుతం స్థానిక అధికారులతో మాట్లాడి... ఆధార్ ఇప్పించేందుకు ఓ శిబిరం ఏర్పాటు చేసే పనిలో ఉన్నా. పిల్లలకి పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అలాగే అమ్మాయిలకు ఆత్మరక్షణ పట్ల శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. మా బృంద సభ్యుల్లో గుంటూరు వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు కూడా తమ ప్రాంతంలో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు...' అని చెబుతోంది లావణ్య.

అలా ఆదరణ: తామేం చేస్తున్నారో వివరిస్తూ వీడియోలు తీసి ఫేస్‌బుక్‌లో పెట్టారీ సభ్యులు. అలా వలంటీర్ల సంఖ్య పెరిగింది. ఇద్దరు వ్యక్తులు కావాల్సిన ఆర్థిక సాయం చేయడానికి సిద్ధమయ్యారు. ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదామె. ఎప్పటికైనా సివిల్స్ సాధించి ఐఏఎస్‌గా ప్రజలకు సేవ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆమె చేస్తున్న సేవల్ని గుర్తించి వీవ్స్ మీడియా అనే సంస్థ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డును ప్రకటించింది. అలానే సూపర్‌విమెన్ ఇండియా అనే జాతీయ సంస్థ 'ఇనోవేక్సియా ఎక్సలెన్స్ అవార్డు'ను అందించింది. మరో అవార్డు కూడా అందుకుంది లావణ్య.

నజరానా

స్నీకర్స్ బూట్లపై మరకలు పడ్డాయా.. ఆ భాగంపై టూత్‌పేస్టు రాసి కాసేపయ్యాక కడిగేసి చూడండి. ఒకవేళ బూట్లనే శుభ్రం చేయాలనుకుంటే... వెనిగర్, వంటసోడా కలిపిన మిశ్రమాన్ని బూట్లకు పట్టించి... అరగంట అయ్యాక కడిగేయండి.





బంగారం వెండి

7 న ముగింపు-క్రితం

హైదరాబాద్			విజయవాడ	
బంగారం(24క్యా)	34,130	34,360	33,550	33,750
ఆర్నమెంట్	31,870	32,090	31,100	31,350
వెండి (కిలో)	41,100	41,430	41,300	41,700
ప్రొద్దుటూరు			**రాజమహేంద్రవరం**	
బంగారం(24క్యా)	33,480	33,680	34,140	34,035
ఆర్నమెంట్	31,020	31,220	31,560	31,082
వెండి (కిలో)	41,100	41,500	41,200	41,300
విశాఖపట్నం			**తమిళనాడు**	
బంగారం(24క్యా)	33,950	34,060	------	------
ఆర్నమెంట్	31,580	31,680	3,156	3,182 గ్రా
వెండి (కిలో)	41,500	41,500	43.30	43.60గ్రా

ఉదయం ఉల్లాసంగా

ఉదయంపూట ఉల్లాసంగా ఉంటేనే.. రోజంతా ఉత్సాహంగా పనిచేయడం సాధ్యమవుతుంది. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఉత్పాదకత బాగుంటుంది. అందుకు ఏం చేయాలంటే..



సమయపాలనను చాలామంది చిన్న విషయంలా తీసుకుంటారు. కానీ దీని ప్రభావం పనిమీద చాలానే ఉంటుంది. ఆలస్యం వల్ల కంగారు, ఒత్తిడి పెరుగుతాయి. కొన్నిసార్లు బాస్‌ల ఆగ్రహావేశాలకూ లోనుకావల్సి ఉంటుంది. ఇవన్నీ మీ సామర్థ్యాలపై పరోక్షంగా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి సమయపాలన పాటించడం మంచిది.

❖ కార్యాలయానికి రాగానే కొందరు కాఫీ, టీలు తాగేస్తుంటారు. అలా కాకుండా... కనీసం గంటా, గంటన్నర తర్వాతే ఇలాంటివి తీసుకోవాలి. రోజులో పని మొదలుపెట్టిన తొలి రెండు గంటల్లోనే మనలో కార్టిసాల్ హార్మోను ఉత్పత్తవుతుంది. ఇది పని చేయడానికి కావాల్సిన శక్తినీ, ఉత్సాహాన్నీ అందిస్తుంది. కాఫీలోని 'కెఫీన్' కూడా అలాంటి ప్రేరకమే. కాకపోతే ఇవి రెండూ ఒకేసారి శరీరంలోకి రావడం వల్ల ఉత్సాహం పెరగడం అటుంచితే చిరాగ్గా అనిపిస్తుంది.

❖ ఉదయం పూట ఏకాగ్రత, శక్తిసామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆఫీసుకు రాగానే సవాళ్లతో కూడుకున్న పనులు చేయాలి. అలా కాకుండా తేలిక పాటి పనులు చేయడం మొదలుపెడితే... మిగిలినవి పూర్తిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది.

❖ రోజంతా బావుండాలంటే కార్యాలయానికి రాగానే సహోద్యోగుల్ని చిరునవ్వుతో పలకరించాలి. ఆ పలకరింపు అందరి మధ్య ఓ సుహృద్భావ వాతావరణం పెంపొందుతుంది.

వారాంతంలో..





ఉత్కళాంధ్ర బంధం ద్రవిడ ప్రబంధం

ఎనిమిది శతాబ్దాల నాటి రాచరిక వైభవాన్ని గుర్తు చేసే... మందస రాజకోట ఊటీలు, కొడైకనాళ్లు ఎన్ని కలిసినా తన ముందు సరితూగవన్నట్టుగా ఠీవిగా నిలబడే రాజగిరి... మహేంద్రగిరి.
ఆ అందమైన పర్వత పాదాల దగ్గరే కళింగ, ఉత్కళ సమ్మిళిత శైలిలో అందంగా నిర్మించిన వెయ్యేళ్ల నాటి వాసుదేవపెరుమాళ్ దేవాలయం ఉంది. ఇక్కడి ప్రకృతితో చెలిమి చేద్దాం అనుకునేవారికి రానున్న వాసుదేవుని బ్రహ్మోత్సవాలే సరైన వేదిక....

అవ్వడానికి అది అచ్చతెలుగు ప్రాంతమే అయినా వాసుదేవుని దేవాలయ నిర్మాణరీతి ఉత్కళాంధ్ర సంస్కృతిని తలపిస్తుంది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతం కదా.. అటువంటి సంగమ సంస్కృతి సహజమే అనుకుందామంటే శ్రీవైష్ణవంలోని పాంచరాత్ర ఆగమాన్ని అనుసరిస్తూ ద్రవిడ ప్రబంధాలు ఆ కొండకోనల్లో మార్మోగుతూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎటుచూసినా పచ్చదనం పరుచుకున్న కొండకోనల నడుమ సర్వసమ్మోహనాకారుడిగా ఆరడుగుల ఎత్తుతో, చూపు తిప్పుకోనివ్వని చిరునవ్వుతో, విప్పార్చి చూసే కనులతో, నల్లని మేనిఛాయతో ఉన్న మూలమూర్తి వాసుదేవుడుని చూడగానే తిరుమల శ్రీవారినే తలపిస్తాడని భక్తులు అంటుంటారు. ఈ నెల 22 నుంచి మార్చి 1వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వివిధ రకాల వాహన సేవలు, కల్యాణం, రథోత్సవం, చక్రస్నానం వంటి వైదిక కార్యక్రమాలు భక్తులను అలరించనున్నాయి. అంగరంగ వైభవంగా జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరైన వారు అవి చూసి మనసు నింపుకొని అట్నుంచి అటే ఇంటికి వెళ్లిపోవాల్సిన అవసరం లేదు. ప్రకృతి ప్రేమికులను అలరించే పర్యాటక ప్రాంతాలు ఈ చుట్టు పక్కల చాలానే ఉన్నాయి. గుడిపక్కనే ఉన్న గోపాలసాగరం మొదలుకుని, సునాముది, మహేంద్రతనయ, బారువ బీచ్‌లు మాత్రమే కాదు మహేంద్రగిరుల్లో కొలువైన పాండవుల గుళ్ల వరకూ ఎక్కడ అడుగుపెట్టినా సంతోషాలని, సంబరాలని మూటగట్టుకోవచ్చు.

తూర్పు కనుమల్లో..

మంజూష అంటే అందాల భరిణె అని అర్థం. మందస అనే పదం అక్కడ నుంచే వచ్చిందట. కళింగ సంస్కృతికి కేంద్రమైన ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు రాజపుత్ర వంశానికి చెందిన రాజులు పరిపాలించేవారు. రాజావామనసింగ్ దేవ్ మొదటిరాజుగా చెబుతారు. ఆ రాచరికపు గుర్తుగా మందస కోట నిలిచి ఉంది. ఈ కోటలో ఆనాటి యుద్ధాల్లో ఉపయోగించిన కత్తులు, ఫిరంగులను నేటికీ చూడొచ్చు. ఆ రాజులు అందించిన స్ఫూర్తితోనే ఈ ప్రాంతవాసులు ఎక్కువగా సైన్యంలో చేరతారని అంటారు. వాసుదేవుని ఆలయం నుంచి నడిచివెళ్లేంత దూరంలోనే ఈ కోట ఉంటుంది. అలాగే రాజా జగన్నాథరాజమణి దేవ్ సేకరించిన పుస్తకాలతో ఉన్న 115 ఏళ్ల నాటి పురాతనమైన గ్రంథాలయాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. తూర్పుకనుమల్లోంచి వచ్చిన ఔషధ జలధారలని ఒడిసిపట్టి రైతులకు చేరవేసే కళింగదళ్ ప్రాజెక్టు ఇక్కడకు దగ్గరే. ఒడిశా, ఆంధ్ర సంస్కృతులు కలగలిసిన మేఘమాల, చీపి, కిల్లోయి, ఉద్యమాల పురిటిగడ్డ బుడారిసింగి, వీరగున్నమ్మపురం వంటి ప్రాంతాలని పచ్చగా పలకరించుకుంటూ వెళ్లొచ్చు. మహేంద్రగిరులపై ఉన్న పాండవుల దేవాలయాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ట్రెక్కింగ్‌పై ఆసక్తి ఉన్నవారికి మంచి కాలక్షేపం. పనిలో పనిగా రట్టిలోని వల్లభనారాయణ స్వామి వారి పురాతన దేవాలయాన్నీ దర్శించుకోవచ్చు.



ఇలా చేరుకోవచ్చు: శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణం నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మందస పట్టణం. నేరుగా రైలు సదుపాయం కూడా ఉంది. విశాఖ, ఫలక్‌నుమా రైళ్లు ఎక్కితే పలాసలో దిగి కూడా వెళ్లొచ్చు.

– గొర్లె శ్రీసత్యవాణి

లెట్స్ గో

నందనవనమది అందరిదీ

రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్ ఇప్పుడు విరిప్రియులకు స్వాగతం పలుకుతోంది. దిల్లీ వచ్చే పర్యాటకులను పనిలో పనిగా వన విహారానికీ రమ్మని ఆహ్వానిస్తోంది. ఏడాదంతా రాష్ట్రపతి భవన్‌కే పరిమితమయ్యే 15 ఎకరాల సువిశాలమైన పూదోట.. ఇప్పుడు అందరిదీ. 'ఉద్యానోత్సవ్' పేరిట ఏటా ఫిబ్రవరి-మార్చి నెలల్లో సందర్శకులను విరివనంలోకి అనుమతిస్తారు. ఈసారి ఫిబ్రవరి 6 నుంచి మార్చి 10వ తేదీ వరకు ఉద్యానోత్సవ్ జరగనుంది.



అరవిరిసిన తులిప్ పూలు, విరగ్గాసిన గులాబీలు, విప్పారిన చేమంతులు, పరిమళాలు వెదజల్లే మల్లెలు.. ఔషధ మొక్కలు, బోన్సాయ్ వృక్షాలు, కాక్టస్ కార్నర్ ఇలా రకరకాల పూలు, మొక్కలు పర్యాటకులకు ఆనందాన్ని పంచుతాయి. మొఘల్ గార్డెన్‌లోకి ప్రవేశం ఉచితం. వెళ్లదలచిన వాళ్లు ముందుగానే https://rb.nic.in/rbvisit/rbvisit_mughal.aspx వెబ్‌సైట్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి. రాష్ట్రపతి భవన్ గేట్ నెం.35 దగ్గర బుకింగ్ రశీదు చూపించి లోనికి వెళ్లవచ్చు.

ఎప్పుడు?: ఫిబ్రవరి 6- మార్చి 10 వరకు

క్యా సీన్ హై!

హిమలోయ.. సినీమాయ

హిమసీమల్లో షూటింగ్ చేసుకున్న సినిమాలు కోకొల్లలు. వెండితెరపై కశ్మీర సౌందర్యం కనిపిస్తే చాలు.. ప్రేక్షకులు అలా చిత్రంలో లీనమవుతారు. అక్కడి ప్రకృతి సౌందర్యం ఎన్నో చిత్రాలకు ఆకర్షణగా నిలిచింది. 1983లో వచ్చిన ఓ సినిమా మాత్రం ఓ హిమలోయకు పేరుగా నిలిచిపోయింది. ఆ చిత్రం పేరు బేతాబ్. సన్నిడియోల్ హీరో.



అనంతనాగ్ జిల్లా పహల్గామ్‌కు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందమైన లోయ ఇది. చుట్టూ కొండలు, వాటిపై అంతెత్తు దేవదారు వృక్షాలు, కొండల నడుమ ఉరుకుల పరుగులతో లిద్దర్ నది, ఆ పక్కనే పచ్చికతో విశాలమైన మైదానంతో స్వర్గాన్ని మరిపిస్తుంది లోయ. ఈ అద్భుతమైన లొకేషన్‌లోనే బేతాబ్ చిత్రంలో చాలా భాగం చిత్రీకరించారు. ఆనాటి నుంచి ఈ లోయకు బేతాబ్ లోయగా పేరు స్థిరపడింది. అమరనాథ్ యాత్రలో బేస్‌క్యాంప్ అయిన పహల్గామ్‌కు యాత్రికుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు బేతాబ్ వ్యాలీని కూడా చూసి వస్తుంటారు. ఆ సినిమా చూసిన వాళ్లు అందులోని సన్నివేశాలను గుర్తు చేసుకొని మరింత సందడి చేస్తారు.

దిక్సూచి

ఆడవాళ్లకు మాత్రమే!

అమ్మాయిలు విహారానికి వెళ్తామంటే షరతులు వర్తిస్తాయి. ఒంటరిగా వెళ్లడానికి వీల్లేదంటారు. ఇలాంటి మహిళల కోసమే పుట్టుకొచ్చింది వాండర్ వుమానియా సంస్థ. ఇందులో సభ్యులుగా చేరడమే తరువాయి.. ఎక్కడికైనా గువ్వలా ఎగిరిపోవచ్చు. ధైర్యంగా దేశవిదేశాలు చుట్టేయొచ్చు. మహిళల విహార వేదిక ఇది. ఈ సంస్థ నిర్వహించే టూర్లు ఆడవాళ్లకు మాత్రమే. సోలో జర్నీలకూ ఏర్పాట్లు చేస్తారు వీళ్లు. బృందవిహారాలకు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తారు. ప్రకృతి యాత్రలు చేస్తారు. సాహస విహారాలకు సై అంటారు. చారిత్రక పర్యటనలకు జై కొడతారు. వాండర్ వుమానియా వెబ్‌సైట్‌లోకి (www.wanderwomaniya.com) వెళ్లిపోయి లాగిన్ అయితే చాలు.. పర్యటన వివరాలు తెలుసుకోవచ్చు. కుదిరిన యాత్రకు వెళ్లిపోవచ్చు. కొత్త స్నేహాలతో సరికొత్త దిశగా ప్రయాణం మొదలుపెట్టొచ్చు.



ధన్ ధనా ధన్
సమ్మర్ ప్లాన్



నేడే వేసవి చూడండి

'నాన్నా! పరీక్షలయ్యాక సమ్మర్ వెకేషన్‌కి నేహ వాళ్ల ఫ్యామిలీ డార్జిలింగ్ వెళ్తోందట! మనం ఎక్కడికెళ్దాం' కూతురి ఉత్సాహం. 'చూద్దాంలే! పరీక్షలు బాగా రాయి' నాన్న మాట. పరీక్షలయ్యాక చూస్తే ఏముంటుంది.. రైళ్లలో వెయిటింగ్ లిస్ట్, ఆకాశంలో విమాన ఛార్జీలు! ఫలితం... ప్రయాణం వాయిదా! పిల్లలకు ఆటవిడుపు దూరం. మీ మనసుకూ ఆనందం దూరం. నేడే స్పందించండి. వేసవిలో ఏమేం చూడాలో తేల్చుకోండి. ప్రయాణం ఎలాగో నిశ్చయానికి రండి. అయితే మాకేంటి అంటారా.. చదివేయండి మరి!

పొరుగూరుకు పోవాలంటేనే పది రకాలుగా ఆలోచిస్తారు. పండగకు సొంతూరు వెళ్లాలనుకుంటే రెండు నెలల ముందు నుంచే సన్నద్ధం అవుతుంటారు. విహారయాత్రలకు మాత్రం అప్పటికప్పుడు స్పందిస్తుంటారు. ఆదరాబాదరాగా వెళ్లిపోతుంటారు. అక్కడ నిరీక్షణలు, నీరసాలు, అలసటలు తప్పవు. వీటిని తప్పించుకోవడానికి ముందుగా టికెట్లు, బస ఏర్పాట్లు చేసుకోవాలి. ఒక ప్రణాళిక ప్రకారం వెళితే యాత్రలు ఆద్యంతం అనువుగా సాగుతాయి. ఆనందాల్ని మిగుల్చుతాయి.

చూడాలంటే ఎన్నెన్నో..

ఎక్కడికి వెళ్లాలనే దానిపై స్పష్టత ఉండాలి. కుటుంబసభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రకృతి సౌందర్యం ఇష్టపడని వారుండరు. వేసవిలో చల్లని ప్రదేశాలకు వెళ్లాలనుకునే వారు ఎక్కువగా ఉంటారు. ఇంట్లో పెద్దలు యాత్రలో ఒకటో రెండో పుణ్యక్షేత్రాలు ఉండాలంటారు. చారిత్రక ప్రదేశాల విశేషాలు తెలుసుకోవాలనే ఆరాటమూ ఉంటుంది. సాహస యాత్రలు సాగించాలనే ఆత్రుత యువతది. ఇందరినీ ఒప్పించే, మెప్పించే పర్యాటక కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి చోటుకు వెళ్తే.. వేసవి విహారం వినోదభరితంగా ఉంటుంది. డార్జిలింగ్, సిమ్లా, శ్రీనగర్, మనాలి, అల్మోరా తదితర శీతల ప్రాంతాలు అందరినీ అలరిస్తాయి. అందుకే వేసవి సీజన్‌లో ఈ ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి ఎక్కువ. రుషీకేష్, హరిద్వార్ యాత్రలు చల్లదనానికి కేరాఫ్‌గా నిలుస్తాయి. భక్తి భావాన్ని పంచడంతో పాటు సాహసాలకు పురిగొల్పుతాయి. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటన సరికొత్త సంస్కృతిని కళ్లముందుంచుతుంది. ఉత్తరాదిలోనే కాదు దక్షిణ భారతంలోనూ వేసవి విడిది కేంద్రాలున్నాయి. కర్ణాటకలో కూర్గ్, నందిహిల్స్, తమిళనాడులో ఊటీ, కొడైకెనాల్, పొల్లాచి, కేరళలో వయనాడ్, మున్నార్, ఆంధ్రప్రదేశ్‌లో అరకు, హార్స్‌లీహిల్స్ ఇవన్నీ వేస'వినోద' కేంద్రాలే! ఇదే సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు చూసిరావొచ్చు. గుజరాత్‌లోని గిర్, అసోంలోని కజిరంగా, మధ్యప్రదేశ్‌లోని కన్హా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో సఫారీ ఊహించని ఆనందాన్నందిస్తాయి.


సరి చూసుకోండి..



- పర్యాటక కేంద్రాన్ని ఎంచుకున్న తర్వాత దాని చుట్టూ చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉంటాయి. మార్గం మధ్యలోనూ ఒకట్రెండు విహార కేంద్రాలు చుట్టి వచ్చేలాగా ప్రణాళిక చేసుకోగలిగితే మరీ మంచిది.
- టికెట్ల బుకింగ్, రూమ్ బుకింగ్ సమయంలో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులను ఉపయోగించడం ద్వారా డిస్కౌంట్లు లభించే అవకాశం ఉంది.
- సొంతంగా విహరించే వారికి రూట్‌మ్యాప్‌పై అవగాహన ఉండాలి. ముందుగా ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడ బస చేయాలి, ఎన్ని గంటల వరకు చేరుకుంటాం.. వంటి విషయాల్లో స్పష్టత ఉండాలి. లేకపోతే.. వచ్చిన దారిలోనే మళ్లీ వెళ్లడం, మధ్యలో మంచి ప్రదేశాన్ని మిస్ అవ్వడం వంటివి జరుగుతాయి.
- వేసవికి రెండునెలల ముందు నుంచే ట్రావెల్ సంస్థలు ప్యాకేజీలు ప్రకటిస్తాయి. ముందస్తుగా ప్యాకేజీలు బుక్ చేసుకోవడం వల్ల మంచి ఆఫర్లు పొందవచ్చు.
- పర్యాటక సంస్థ గతానుభవం, విశ్వసనీయత తెలుసుకొని బుక్ చేసుకోవాలి. ప్రయాణం, భోజనం, బస ఖర్చులు ప్యాకేజీలోనే వస్తాయో లేదో తెలుసుకోవాలి. విదేశీ ప్యాకేజీల్లో వీసా, ప్రయాణ బీమా కవర్ అవుతున్నాయో లేదో తెలుసుకోవాలి.
- కొన్ని పర్యాటక సంస్థలు ప్యాకేజీ ధరలను ఎలాంటి వడ్డీ లేకుండా వాయిదాల పద్ధతిలో చెల్లించే వెసులుబాటు ఇస్తాయి. అలాంటి ఆఫర్లను వాడుకోవాలి.
- ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లకుండా, అవసరమైన వాటికి వెనుకాడకుండా వినోదానికి లోటు లేకుండా చూసుకోవాలి.

ముందస్తు శుభమస్తు

విహారాల విషయంలో ముందస్తుగా ప్రణాళిక చేసుకుంటే దాదాపు 47 శాతం వరకు ఖర్చులు కలిసి వస్తాయని కయాక్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అంతర్జాతీయ విహారాలకు రెండు నెలల ముందుగా, దేశీయ ప్రయాణాలకు కనీసం మూడు వారాల ముందుగా విమాన టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా 10 నుంచి 47 శాతం వరకు ఆదా అయ్యే అవకాశాలు ఉన్నాయి. దుబాయ్, బాలి, హాంగ్‌కాంగ్ తదితర దేశాలకు కనీసం రెండు నెలల ముందుగా, న్యూయార్క్, లండన్, టొరొంటో లాంటి నగరాలకు వెళ్లాలనుకుంటే రెండున్నర నెలల ముందుగా బుకింగ్ ఏర్పాట్లు చేసుకుంటే లాభం.. శుభమని సర్వే సారాంశం.



వేసవిలో తెలుగు రాష్ట్రాల్లో చాలామంది తీర్థయాత్రలకు మొగ్గుచూపుతారు. పిల్లలకు సెలవులు ఉండటంతో.. పెద్దలు తీరికగా యాత్రలకు వెళ్లడానికి ఆసక్తి చూపుతారు. ఏప్రిల్‌లో మొదలయ్యే చార్‌ధామ్ యాత్రకు ఫిబ్రవరి నుంచే ప్యాకేజీ బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. మానస సరోవర యాత్రకూ వీలైనంత తొందరగా ఏర్పాట్లు చేసుకుంటే ఖర్చులు కలిసి వస్తాయి. ఉత్తర భారతంలోని పర్యాటక ప్రాంతాలన్నీ దిల్లీ మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. పర్యాటకులు దిల్లీ విమాన టికెట్లు ముందుగానే బుక్ చేసుకోవడం వల్ల 30-50 శాతం వరకు డబ్బు ఆదా అవుతుంది. కాస్త ముందుగా స్పందిస్తే పర్యాటక సంస్థలు ప్రకటించే ఆఫర్లను సద్వినియోగం చేసుకోవచ్చు.

– ఆర్వీ రమణ, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్

ముందుగా తెలుసుకోవాలి..

మొదటిసారి విదేశీ విహారానికి వెళ్తున్న వాళ్లు.. సొంతంగా కాకుండా టూరిస్ట్ ఆపరేటర్ ద్వారా వెళ్లడమే మంచిదని పర్యాటక నిపుణులు చెబుతారు. కొత్తగా వెళ్లే వారికి ఏ ప్రాంతాలు చూడాలి, ఏం తినాలి, ఎక్కడ ఉండాలనే విషయాలు ఆందోళన కలిగిస్తాయి. ప్యాకేజీలో వెళ్తే ఈ చిక్కులేం ఉండవు. రానున్న వేసవిలో వినోదాన్ని పంచడానికి టూరిస్ట్ ఆపరేటర్లు ఇప్పటికే ప్యాకేజీలు ప్రకటించేశారు. థాయ్‌లాండ్, మలేసియా, యూరప్ దేశాలు, సింగపూర్, బాలి, కాంబోడియా, టర్కీ, జపాన్, ఆస్ట్రేలియా, ఫిజీ, వియత్నాం, మాల్దీవులు తదితర దేశాలకు టూర్లు నిర్వహిస్తున్నారు. పాస్‌పోర్ట్, వీసా ప్రాసెసింగ్ వంటివన్నీ ప్యాకేజీలో భాగమే అని ప్రకటిస్తున్నారు. చివరి నిమిషంలో ప్యాకేజీ బుక్ చేసుకుంటే ఆఫర్లు లభించకపోవచ్చు. తొందరగా స్పందించడం ద్వారా ఆపరేటర్లతో బేరాలాడే వెసులుబాటు ఉంటుంది. ప్యాకేజీలో ఉన్నవేంటి, లేనివేంటి తెలుసుకోవడం పర్యాటకుల బాధ్యత.

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల నియామకం

ఈనాడు- దిల్లీ, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వ్యూహంలో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకాన్ని పూర్తి చేసింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పార్టీ టికెట్లు దక్కించుకోలేకపోయిన ఆశావహులు, ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల సతీమణులు, గతంలో పోటీచేసిన వారు నియమితులయ్యారు. 30 జిల్లాలతో పాటు హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ నగరాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. వీటి నియామకానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ గురువారం జాబితాను విడుదల చేశారు. డీసీసీ అధ్యక్షులుగా ముగ్గురు ఎమ్మెల్యేలు, అయిదుగురు మాజీ ఎమ్మెల్యేలు, గ్రేటర్ హైదరాబాద్ నగర అధ్యక్షునిగా మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌లను నియమించారు. అధ్యక్షుల నియామకంలో సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం ఇచ్చిందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 12 మంది వెనుకబడిన తరగతుల వారు ఉండగా, 10 మంది రెడ్డి సామాజిక వర్గం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇద్దరు చొప్పున. . కమ్మ, వెలమ, బ్రాహ్మణ వర్గాలకు డీసీసీ అధ్యక్షుల పదవుల్లో ప్రాతినిథ్యం కల్పించారు

విజిటింగ్ కార్డు నేతలొద్దు

శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో మూడు రోజుల క్రితం రాహుల్ గాంధీ రాష్ట్ర నేతలతో సమావేశమయ్యారు. ఆ సమయంలో కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుల పనితీరుపై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పలువురు నేతలు తీవ్రంగా విమర్శించారు. డీసీసీ అధ్యక్షులు విజిటింగ్ కార్డులపై ముద్రించుకుని పెత్తనం మినహా చేసిందేమీ లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో చర్యలు ప్రారంభమయ్యాయి. కానీ వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలకు మాత్రం నాయిని రాజేందర్‌రెడ్డినే అధ్యక్షునిగా నియమించారు.

ప్రజాప్రతినిధులు, మాజీలకు అవకాశం

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు ఎమ్మెల్యే ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), వికారాబాద్‌కు పైలెట్ రోహిత్‌రెడ్డి (తాండూరు), భద్రాద్రి కొత్తగూడేనికి వనమా వెంకటేశ్వరరావు (కొత్తగూడెం) ఎమ్మెల్యేలను అధ్యక్షులుగా నియమించారు. మాజీ ఎమ్మెల్యేలు కటకం మృత్యుంజయం (కరీంనగర్), తూంకుంట నర్సారెడ్డి (సిద్దిపేట), కూన శ్రీశైలం గౌడ్ (మేడ్చల్ మల్కాజ్‌గిరి), డాక్టర్ వంశీకృష్ణ (నాగర్ కర్నూలు), బూడిద భిక్షమయ్య గౌడ్‌లకు (యాదాద్రి భువనగిరి) జాబితాలో చోటు దక్కింది.

ఎమ్మెల్యేల సతీమణులకు చోటు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలిగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి గండ్ర జ్యోతి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలను నియమించారు. శాసనసభ ఎన్నికల సమయంలో జగ్గారెడ్డి అరెస్టు, గండ్ర వెంకటరమణారెడ్డిపై కేసుల సమయంలో చురుగ్గా వ్యవహరించిన నిర్మల, జ్యోతి.. జగ్గారెడ్డి, గండ్ర గెలుపులో కీలక పాత్ర పోషించడంతో అధిష్ఠానం వారి ఎంపికకు అంగీకారం తెలిపింది. మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలిగా మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు సతీమణి సురేఖను నియమించారు. గతంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రామారావు పటేల్ పవార్, కూన శ్రీశైలంగౌడ్, జంగా రాఘవరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, భార్గవ్ దేశ్‌పాండేలకు జిల్లాల అధ్యక్షులుగా అవకాశమిచ్చారు.

అంజన్‌కే అవకాశం

గ్రేటర్ హైదరాబాద్ నగర అధ్యక్షునిగా మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌కే మరోసారి అవకాశం ఇచ్చారు. ఖమ్మం నగర అధ్యక్షునిగా జావేద్, వరంగల్ నగర అధ్యక్షునిగా కేదారి (కట్ల) శ్రీనివాసరావు, నిజామాబాద్ నగర అధ్యక్షునిగా కేశ వేణు నియమితులయ్యారు. ఖమ్మం నగర కార్యనిర్వాహక అధ్యక్షునిగా కార్పొరేటర్ నాగండ్ల దీపక్ చౌదరికి అవకాశం కల్పించారు.

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో అసంతృప్తి


- పార్టీ పదవులకు పినపాక ఎమ్మెల్యే రాజీనామా

ఈనాడు, ఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో డీసీసీ అధ్యక్షుల నియామకం కాంగ్రెస్‌లో వర్గ విభేదాలను బట్టబయలు చేశాయి. గురువారం డీసీసీ అధ్యక్షుల నియామకం ప్రకటన వెలువడగానే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి, వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి పదవికి పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు రాజీనామా చేశారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డికి లేఖను పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తన సొంత ప్రాంతమని, స్థానికంగా డీసీసీ అధ్యక్షుని నియామకం విషయం తనతో చర్చించలేదని కాంతారావు వాపోయారు. డీసీసీ అధ్యక్ష పదవి కావాలని అభ్యర్థిస్తే రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఖమ్మం సిటీ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షునిగా తనను నియమించడంపై కార్పొరేటర్ నాగండ్ల దీపక్ చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు.

జిల్లా	అధ్యక్షుడు
ఆదిలాబాద్	భార్గవ్ దేశ్‌పాండే
మంచిర్యాల	కొక్కిరాల సురేఖ
నిర్మల్	రామారావు పటేల్ పవార్
కుమురం భీం	ఆత్రం సక్కు
కరీంనగర్	కటకం మృత్యుంజయం
జగిత్యాల	అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
పెద్దపల్లి	ఈర్ల కొమురయ్య యాదవ్
రాజన్న సిరిసిల్ల	ఎన్.సత్యనారాయణ గౌడ్
నిజామాబాద్	మానాల మోహన్‌రెడ్డి
కామారెడ్డి	కైలాస్ శ్రీనివాసరావు
వరంగల్ (అర్బన్, రూరల్)	నాయిని రాజేందర్‌రెడ్డి
భూపాలపల్లి	గండ్ర జ్యోతి
జనగామ	జంగా రాఘవరెడ్డి
మహబూబాబాద్	జెన్నారెడ్డి భరత్‌చంద్రారెడ్డి
సంగారెడ్డి	తూర్పు నిర్మలా గౌడ్
మెదక్	తిరుపతిరెడ్డి
సిద్దిపేట	టి.నర్సారెడ్డి
వికారాబాద్	పైలెట్ రోహిత్‌రెడ్డి
మేడ్చల్	కూన శ్రీశైలం గౌడ్
రంగారెడ్డి	చల్లా నరసింహారెడ్డి
మహబూబ్‌నగర్	ఒబెదుల్లా కొత్వాల్
వనపర్తి	శంకర్ ప్రసాద్
గద్వాల	పటేల్ ప్రభాకర్‌రెడ్డి
నాగర్‌కర్నూల్	డాక్టర్ సి. హెచ్.వంశీకృష్ణ
సూర్యాపేట	చెవిటి వెంకన్న యాదవ్
యాదాద్రి	బూడిద భిక్షమయ్యగౌడ్
నల్గొండ	కె.శంకర్ నాయక్
భద్రాద్రి కొత్తగూడెం	వనమా వెంకటేశ్వరరావు
ఖమ్మం	పువ్వాడ దుర్గాప్రసాద్

బందరుకు పూర్వవైభవం

- ఓడరేవు రాకతో మారనున్న దశ
- రెండేళ్లలో నేనే వచ్చి ప్రారంభిస్తా
- ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి



ఈనాడు, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సౌభాగ్యానికి ముఖద్వారంగా మచిలీపట్నం ఓడరేవు మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఓడరేవు పనులకు ఆయన గురువారం శంకుస్థాపన చేయడంతోపాటు పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం సభలో మాట్లాడుతూ.. మచిలీపట్నం దశ, దిశ తిరగరాసే రోజు ఇదేనని అన్నారు. ఓడరేవు రాకతో మచిలీపట్నానికి పూర్వవైభవం రానుందని పేర్కొన్నారు. పోర్టు కోసం ఏళ్లుగా ఈ ప్రాంతవాసులు ఉద్యమించారని, వారి కలను సాకారం చేస్తానని తానిచ్చిన మాట నిలబెట్టుకున్నానని వెల్లడించారు. ఓడరేవు రాకతో రైల్వేలైను, విమానాశ్రయం, పరిశ్రమలు తరలివస్తాయని.. పర్యాటకంగానూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు నవయుగ సంస్థల అధినేత విశ్వేశ్వరరావు పోర్టు నిర్మాణానికి ముందుకురావడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం పనులకు శంకుస్థాపన చేసిన తానే మళ్లీ వచ్చి ఓడరేవును ప్రారంభిస్తానని చెప్పారు.

దిల్లీ వేదికగా 11న పోరాటం

రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై దిల్లీ వేదికపై ఈనెల 11న తాను ఒక్కరోజు దీక్ష చేపడతానని, తద్వారా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మరోసారి అందరికీ తెలియజేస్తామని చంద్రబాబు తెలిపారు. 95 లక్షల డ్వాక్రా కుటుంబాలకు రూ.20వేల చొప్పున, 55 లక్షల మందికి నెలనెలా పింఛన్లను పదిరెట్లు పెంచి ఇస్తుంటే ప్రతిపక్షాలు కడుపుమంటతో రగిలిపోతున్నాయని ఆరోపించారు. వీళ్లను చూసి తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఆకాశం నుంచి ఊడిపడినట్టు మాట్లాడుతున్నారని, ఆయన ఎక్కడి నుంచి వచ్చారో అందరికీ తెలుసంటూ ఎద్దేవా చేశారు.

మైనారిటీలకు ప్రత్యేక ఉపప్రణాళిక

మైనారిటీల కోసం ప్రత్యేకంగా ఉపప్రణాళికను ప్రవేశపెడతామని చంద్రబాబు ప్రకటించారు. శాసనసభలో గురువారం 'మానవ వనరులు- సంక్షేమం అభివృద్ధి'పై స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనుల సంక్షేమానికి ఉపప్రణాళిక దోహదపడుతుందని వివరించారు.

కాపు రిజర్వేషన్లకు ఏపీ శాసనసభ ఆమోదం

విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కాపు, ఉప కులాలైన తెలగ, బలిజ, ఒంటరికి ఐదు శాతం; ఇతర ఆర్థికంగా వెనుకబడిన పేదలకు మరో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించే వేర్వేరు బిల్లులకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ గురువారం రాత్రి ఆమోదం తెలిపింది. కాపులకు కేటాయించిన 5 శాతం రిజర్వేషన్లలో 1/3వ వంతును మహిళలకు కేటాయించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో సరోత్తంరెడ్డి!

ఈనాడు, హైదరాబాద్: నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తంరెడ్డి బరిలో దిగనున్నారని తెలిసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం మందలూరిపల్లెకు చెందిన ఆయన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా ఉంటూ గత మూడేళ్లుగా రాష్ట్రంలో ప్రధాన ఉపాధ్యాయ సంఘమైన పంచాయతీ రాజ్ టీచర్స్ యూనియన్(పీఆర్‌టీయూ)-టీఎస్‌కు రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేయాలని భావిస్తున్న ఆయన 2 నెలల క్రితమే స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు విజయ్‌కుమార్ దరఖాస్తును ఆమోదించి తదుపరి చర్యలకోసం వరంగల్ ఆర్‌జేడీకి పంపినట్లు సమాచారం. నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రెండోసారి పూల రవీందర్‌ను బరిలోకి దింపాలని ఇంతకుముందే పీఆర్‌టీయూ-టీఎస్ నిర్ణయించింది. ఆయనకు తెరాస మద్దతుప్రకటించింది. కరీంనగర్ నియోజకవర్గానికి మళ్లీ ప్రస్తుత ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డిని నిలపాలని తెరాసభావిస్తుండగా పీఆర్‌టీయూ-టీఎస్ మాత్రం రఘోత్తంరెడ్డిని ప్రకటించింది. దీనిపై తెరాస, సరోత్తంరెడ్డిమధ్య విభేదాలు పొడచూపినట్లు ప్రచారం జరిగింది.

తెదేపాలో చేరిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు

ఈనాడు, విజయవాడ: సినీనటుడు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. గురువారం రాత్రి విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఆయనతోపాటు 13 జిల్లాలనుంచి వచ్చిన కృష్ణ, మహేష్‌బాబు అభిమాన సంఘాల జిల్లాల అధ్యక్షులు కూడా పార్టీలో చేరారు.

1,840 ఆలయాలకు ధూపదీప నైవేద్యం నిధులు

ఒక్కో ఆలయానికి రెండు నెలల మొత్తం రూ.12 వేలు అందజేత

ఈనాడు, హైదరాబాద్: : రాష్ట్రంలోని మరో 1,840 ఆలయాలకు ధూపదీప నైవేద్యం పథకం కింద నిధుల మంజూరీ ప్రక్రియ మొదలైంది. వీటికి 2018, అక్టోబరు, నవంబరు నెలలకు సంబంధించి మొత్తం రూ.12వేల చొప్పున దేవాదాయ శాఖ గురువారం ఆన్‌లైన్ ద్వారా చెల్లించింది. వీటితో కలిపితే ప్రస్తుతం ఈ పథకంలో చేరిన ఆలయాల సంఖ్య 3,645కు చేరింది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. ఈ పథకంలో మరో 1,160 ఆలయాలను అధికారులు ఎంపిక చేయాల్సి ఉంది. సరైన ఆదాయం లేని దేవాలయాలకు ధూపదీప నైవేద్యాల కోసం నెలకు రూ.2,500 చొప్పున అందజేసే పథకాన్ని తెలంగాణ సర్కారు 2015లో సంస్కరించింది. నెలవారీ ఇస్తున్న సాయాన్ని రూ.6వేలకు పెంచి.. ఆతర్వాత మరో మూడు వేల ఆలయాలను కొత్తగా ఈ పథకం పరిధిలోకి తేనున్నట్టు ప్రకటించింది. ఇలా ప్రకటించిన 3వేల ఆలయాల్లో 1,840 దేవాలయాలను 5 నెలల క్రితమే ఎంపిక చేసినప్పటికీ అప్పట్లో ఎన్నికల నిబంధనావళి అమల్లో ఉండటంతో నిధుల మంజూరీని దేవాదాయ శాఖ వాయిదా వేసి.. తాజాగా ఆ ప్రక్రియను మొదలు పెట్టింది. పలు ఆలయాలను పథకం పరిధిలోకి తేవటం పట్ల తెలంగాణ అర్చక సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ, ఇతర ప్రతినిధులు ఏటూరి ఆంజనేయాచారి, నవీన్, రాజేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు.


10 నుంచి విశాఖ శారదా పీఠంలో అష్టబంధన మహాకుంభాభిషేకం

హాజరుకానున్న తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: విశాఖలోని శ్రీశారదా పీఠంలో ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకూ అష్టబంధన మహా కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి తెలిపారు. పీఠం ఆవరణలో గురువారం విలేకరుల సమావేశంలో స్వామీజీ ఈ వివరాలను వెల్లడించారు. శారదాపీఠంలో నిర్మించిన నూతన దేవాలయం చుట్టూ ద్వాదశ సరస్వతులు, అంతరాలయంలో శారదామాత విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అష్టబంధన మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు వివరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 150మంది రుత్వికులు ఈ క్రతువులో పాల్గొంటారని తెలిపారు. 14న జరిగే మహాపూర్ణాహుతి కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు మరికొందరు ప్రముఖులు హాజరవుతారని స్వామీజీ వివరించారు.

మిస్టర్ పీఎం.. ఏపీ ప్రజల్ని మోసగించారు

- లోక్‌సభలో మరోసారి విరుచుకుపడిన గల్లా జయదేవ్
- విభజన హామీలపై శ్వేత పత్రానికి డిమాండ్
- పటేల్ స్ఫూర్తితో చంద్రబాబు పోరాడుతున్నారన్న గుంటూరు ఎంపీ



ఈనాడు, దిల్లీ: 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్..! మీరు ఏపీ ప్రజలను మోసగించారు. అంతేకాదు... అవిశ్వాస తీర్మాన సమయంలో నేను లేవనెత్తిన ప్రశ్నల్లో ఒక్కదానిక్కూడా బదులివ్వలేకపోయారు. మాకిచ్చిన హామీల గురించి చెబుతారేమోనని నిశ్శబ్దంగా వేచిచూసినా పట్టించుకోకుండా ముందస్తుగా తయారుచేసుకొచ్చిన ప్రసంగాన్ని చదివేసి ఆనాడు ఆంధ్రప్రదేశ్‌ను మరోసారి విస్మరించారు' అని లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్ విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంతోపాటు, రాజ్యసభా ముఖంగా నాటి ప్రధాని ఇచ్చిన హామీల అమలులో ఇంతవరకూ ఏం చేశారన్నదానిపై కేంద్రం తక్షణం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన తెదేపా తరఫున మాట్లాడారు. ప్రధాని మోదీ చేతుల్లో మరోసారి మోసపోవడానికి దేశ ప్రజలెవ్వరూ సిద్ధంగా లేరని స్పష్టంచేశారు. 'అహంకారం.. విజ్ఞత కోల్పోయేలా చేస్తుంది. అంతిమంగా అది అభద్రతకు దారి తీస్తుంది. భాజపా మొత్తం ఆ దారిలోనే సాగుతున్నట్లు అనిపిస్తోంది. ప్రభుత్వం అయిదేళ్లుగా ఏపీ ప్రజలతోపాటు, దేశం మొత్తాన్ని మోసగిస్తూ వస్తోంది. ఒకసారి మోసం చేస్తే అది మీకు సిగ్గుచేటు. రెండోసారి మోసపోతే మాకు సిగ్గుచేటు అవుతుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్‌ను ఈ ప్రభుత్వం మోసం చేసింది. మరోసారి నేను మోసపోను. నా తోటి భారతీయులు కూడా మోసపోతారని అనుకోను. ఎన్డీయే అధికారంలోకి వస్తే దిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన వాగ్దానం ప్రధానికి గుర్తులేదా? పదేళ్ల ప్రత్యేక హోదా ఇస్తామని గుంటూరు, నెల్లూరు సభల్లో చెప్పిన మాట వాస్తవం కాదా?' అని ప్రశ్నలు గుప్పించారు.

చంద్రబాబుకున్న విశ్వసనీయతను తక్కువగా అంచనా వేశారు

'ఆంధ్రప్రదేశ్‌లో భాజపాకు ఓట్లేమీలేవు. అక్కడున్న 25 ఎంపీ స్థానాలు మొత్తం లోక్‌సభలో 5 శాతమే కదా అని మీరు అనుకొని ఉండొచ్చు. చంద్రబాబుని తక్కువ అంచనా వేసి ఉండొచ్చు. ఆయన తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటి ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోవడాన్ని చూశారు. రాజకీయాలకు అతీతంగా ఆయనకున్న విశ్వసనీయతను మీరు తక్కువ అంచనా వేశారు. దాని ఫలితంగానే ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు మొదలై మొత్తం ప్రతిపక్షం ఏకమైంది. మీరు భారత ప్రజాస్వామ్య శక్తినీ తక్కువగా అంచనావేశారు. దేశంలో 5% జనాభా ఉన్న రాష్ట్రం మీ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పోరాడుతుందని మీరు అనుకొని ఉండకపోవచ్చు. మాకు జరిగిందే రేపు మీకూ జరగొచ్చని చంద్రబాబు చెబుతున్న మాటల్ని ఇప్పుడు జాతి యావత్తూ నమ్ముతోంది. ఆంధ్రప్రదేశ్ హక్కుల పరిరక్షణకు మొదలుపెట్టిన పోరాటం ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ స్థాయికి చేరింది' అని జయదేవ్ పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య విధ్వంసకారుడు మోదీ

'దశాబ్దాల తరబడి ఎంతో కష్టపడి నిర్మించిన ప్రజాస్వామ్య వ్యవస్థలను ఈ ప్రభుత్వం ధ్వంసం చేస్తోంది. పార్లమెంటు, సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం, ఆర్‌బీఐ, సీవీసీ, గవర్నర్ కార్యాలయం, సీబీఐ, ఈడీలను ఎలా దుర్వినియోగం చేసిందీ ఇప్పటికే చాలామంది సభ్యులు చెప్పారు. మోదీ-షా ద్వయం కొన్ని వ్యవస్థలను రాజకీయ ప్రత్యర్థులపైకి ఆయుధంలా ప్రయోగిస్తోంది. మీడియాను నియంత్రించాలని చూస్తోంది.ప్రధాని అయిదేళ్లలో తీసుకున్న చర్యల ద్వారా తనను ప్రజాస్వామ్య విధ్వంసకారకుడిగా నిరూపించుకున్నారు. 'నీ మంచితనమే నీ దారికి అడ్డంకిగా మారితే, ఎరుపెక్కిన కళ్లతో ఆగ్రహం వ్యక్తీకరించి, ఉక్కు సంకల్పంతో అన్యాయంపై పోరాడే ప్రయత్నం చేయాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పారు. చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరిగ్గా అదే పనిచేస్తున్నారు' అని జయదేవ్ స్పష్టంచేశారు.

బిల్లు కోసం గిల్లుడు

- ఆసుపత్రి నిర్లక్ష్యంతో బలైన నిండు ప్రాణం
- రూ. 12 లక్షల నష్టపరిహారం చెల్లించాలని వినియోగదారుల ఫోరం తీర్పు

ఈనాడు డిజిటల్, హైదరాబాద్: గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి అత్యవసరంగా చేయాల్సిన శస్త్రచికిత్సను డబ్బుల కోసం ఆలస్యం చేసిందొక ఆసుపత్రి. సకాలంలో చికిత్స అందకపోవడంతో అతడు చనిపోయాడు. మృతుడి భార్య న్యాయపోరాటం చేయడంతో ఆసుపత్రి యాజమాన్యం రూ. 12 లక్షలు నష్టపరిహారాన్ని చెల్లించాలని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరం-3 తీర్పునిచ్చింది. కాచిగూడకు చెందిన నర్సింగరావు గుండె సమస్యతో బాధపడుతూ 2013 మార్చి 13న విద్యానగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి శస్త్రచికిత్స చేయాలని తేల్చారు. కుటుంబసభ్యులు సరేనన్నారు. అయినా వారు శస్త్రచికిత్సను వాయిదా వేశారు. అదేమని బంధువులు అడగ్గా 'ఆరోగ్యశ్రీ' విభాగం నుంచి అనుమతి రావాలని.. అందుకే ఆలస్యమవుతోందని, రెండురోజులు ఆలస్యమైనా ప్రమాదమేమీ లేదని పేర్కొన్నారు. 2013 మార్చి 23న ఆరోగ్యశ్రీ నుంచి అనుమతులు లభించాయి. వైద్య ఖర్చులకు సంబంధించిన అన్ని బిల్లులూ మంజూరయ్యాయి. అదే నెల 28న శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. ఆ రోజు శస్త్రచికిత్స కోసం తీసుకువెళ్లి దాదాపు 15 గంటలు ఐసీయూలో ఉంచారు. అతడు ఎలా ఉన్నాడనే వివరాలు కూడా కుటుంబసభ్యులకు వెల్లడించలేదు. మార్చి 29న నర్సింగరావు మృతి చెందినట్లు అతని భార్యకు తెలిపారు. శస్త్రచికిత్స చేయడంలో ఆసుపత్రి వర్గాల ఆలస్యం, నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని మృతుడి భార్య ఆరోపించడంతో మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోవాలంటూ బెదిరించారు. తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మృతుడి డిశ్చార్జి వివరాలను తప్పుగా నమోదు చేశారు. డిశ్చార్జి సర్టిఫికెట్‌లో ఆసుపత్రిలో చేరిన తేదీని మార్చి 26గా చూపించారు. మరణ ధ్రువీకరణ పత్రంలో మాత్రం 23న చేరినట్లు రాశారు. తమకు జరిగిన అన్యాయంపై మృతుడి భార్య హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరం-3ను ఆశ్రయించారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రి యాజమాన్యం రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న ఫోరం ఆసుపత్రి రూ.12 లక్షల నష్టపరిహారం, ఖర్చుల నిమిత్తం రూ.15 వేలు చెల్లించాలని తీర్పునిచ్చింది.

అన్ని కేడర్ల పదోన్నతులు కల్పించాలి: ఎస్టీయూ

ఈనాడు, హైదరాబాద్: సుప్రీంకోర్టు స్టే వల్ల ఏకీకృత సర్వీసు నిబంధనలకు మార్గం సుగమమైనందున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అన్ని కేడర్ల పదోన్నతులపై చర్యలు చేపట్టాలని ఎస్టీయూ డిమాండ్ చేసింది. అందరికీ న్యాయం జరిగేలా ఎస్జీటీలకు కూడా స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భుజంగరావు, ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్‌లు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.

ఐసిస్ కేసులో అనుబంధ అభియోగపత్రం

ఈనాడు, హైదరాబాద్: యువతను ఉగ్రవాద సంస్థ ఐసిస్‌వైపు పురిగొల్పి తద్వారా దేశంలో విధ్వంసానికి ప్రయత్నిస్తున్న నేరంపై గతంలో అరెస్టయిన, హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్లా బాసిత్, అతని సహచరుడు మహ్మద్ అబ్దుల్ ఖదీర్‌లపై జాతీయ దర్యాప్తు సంస్థ గురువారం డిల్లీలో అనుబంధ అభియోగపత్రం దాఖలు చేసింది. ఐసిస్‌తో అంటకాగుతున్న షేక్ అజార్ ఉల్ అస్లాం, మహ్మద్ ఫర్హాన్ షేక్, అద్నాన్ హసన్ అనే యువకులు దేశంలో ఉగ్రవాద వ్యాప్తికి కుట్ర పన్నుతున్నారనే ఆరోపణలపై ఎన్ఐఏ అధికారులు 2016 జనవరి 18న దిల్లీలో వారిని అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. 2016 జులై 25న అభియోగపత్రాలు దాఖలు చేయగా, పాటియాలా ఎన్ఐఏ న్యాయస్థానం వీరిలో షేక్ అజార్ ఉల్ అస్లాం, మహ్మద్ ఫర్హాన్ షేక్‌లకు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. అద్నాన్ హసన్‌పై న్యాయవిచారణ కొనసాగుతోంది. అతను హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్లా బాసిత్ అనే యువకుడితో సంప్రదింపులు జరుపుతున్నట్లు, వీరిద్దరూ మళ్లీ ఐసిస్ కార్యకలాపాలు పెంచేందుకు కుట్ర పన్నుతున్నట్లు గుర్తించారు. అబ్దుల్లా బాసిత్‌ను విచారించినప్పుడు మహ్మద్ అబ్దుల్ ఖదీర్ (19)తోపాటు మరికొందరితో కలిసి భారతదేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. దిల్లీలో నమోదైన కేసులో భాగంగా వీరిని అరెస్టు చేసి, నాంపల్లి న్యాయస్థానం అనుమతితో డిల్లీకి తరలించి, అక్కడే జైల్లో ఉంచారు. ఈ మొత్తం వ్యవహారంలో వీరి ప్రమేయానికి సంబంధించి గురువారం అనుబంధ అభియోగపత్రం దాఖలు చేశారు.

పరిహారమా.. పరివేదనా!



రైతులు స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు, ఇతర సామగ్రి

వరంగల్ అర్బన్, న్యూస్‌టుడే: భూ పరిహారం పంపిణీ వివాదంలో ఓ గమ్మత్తయిన సంఘటన ఇది. ఉమ్మడి వరంగల్ జిల్లా జాఫర్‌గఢ్ మండలం రఘునాథపల్లిలో ఓ చెక్‌డ్యాం నిర్మాణం కోసం ప్రభుత్వం 1990లో కొందరు రైతులకు చెందిన 5 ఎకరాల 5 గుంటల భూమిని సేకరించి రూ.1.20 లక్షలు పరిహారం కింద చెల్లించింది. అది సరిపోదని, మార్కెట్ ధర ప్రకారం తమకు రూ. 27.81 లక్షల పరిహారం ఇవ్వాలని వారు కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికి కేసు తెమిలి.. వారడిగిన ప్రకారం పరిహారం చెల్లించాలంటూ కోర్టు ఏడాది కిందట ఆదేశాలు జారీ చేసింది. అయితే అధికారులు స్పందించలేదు. దీంతో రైతులు మళ్లీ వరంగల్ జిల్లా రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆశ్రయించగా, ఆర్డీవో కార్యాలయ సామగ్రిని స్వాధీనం చేసుకోవాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో గురువారం బాధిత రైతులు ముగ్గురూ తమ న్యాయవాదులతో కలిసి హన్మకొండలోని ఆర్డీవో కార్యాలయానికి వచ్చి అక్కడున్న కంప్యూటర్లు, సీపీయూలను స్వాధీనం చేసుకున్నారు. బిత్తరపోయిన ఉద్యోగులు సెలవులో ఉన్న ఆర్డీవో వెంకారెడ్డికి, ఇన్‌ఛార్జి ఆర్డీవో గణేష్‌కు ఫోన్ చేసి తెలియజేశారు. వారు న్యాయవాదులకు ఫోన్ చేసి మాట్లాడినా ఫలితం లేకపోయింది. ఈ విషయం తెలిసిన వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ పరిహారం సత్వరం అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు తాము స్వాధీనం చేసుకున్న సామగ్రిని తిరిగి అప్పగించి వెళ్లిపోయారు. దీంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.

పశు సంరక్షణ, గోశాలలకు రూ. 612 కోట్ల కేటాయింపు

- అయోధ్య అభివృద్ధికి నిధులు
- రూ. 4.79 లక్షల కోట్లతో యూపీ బడ్జెట్

లఖ్‌నవూ: పశు సంరక్షణ, గోశాలల ఏర్పాటుకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 612.6 కోట్లు కేటాయించింది. 2019-20 సంవత్సరానికిగాను రూ. 4.79 లక్షల కోట్లతో ప్రభుత్వం గురువారం బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయోధ్యకు ప్రత్యేకంగా రూ.301 కోట్లు కేటాయించింది. నగరంలో విమానాశ్రయం, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ఈ నిధులు వెచ్చిస్తారు. పశువులు తమ పంటలను పాడుచేస్తుండటంతో యూపీలో రైతులు వాటిని బడుల్లోనూ, ప్రజారోగ్య కేంద్రాల్లోనూ కట్టేస్తున్నట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం పశువుల కోసం నిధులు కేటాయించింది. ఇందులో రూ. 247.60 కోట్లను గ్రామీణ ప్రాంతాల్లో గోశాలల నిర్మాణం, నిర్వహణకు వినియోగించనున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి రాజేశ్ అగర్వాల్ తెలిపారు.

సభ్యులకు ప్రతులు పంచకుండానే బడ్జెట్ సమర్పణ!

కొత్త సంప్రదాయానికి తెరలేపనున్న కర్ణాటక సర్కారు

ఈనాడు డిజిటల్, బెంగళూరు: కర్ణాటక చట్టసభలో బడ్జెట్ సమావేశంలో కుమారస్వామి సర్కారుకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ముఖ్యమంత్రి కుమారస్వామి స్వయంగా బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దానికి అడ్డు తగలడానికి విపక్ష భాజపా సిద్ధమవగా.. నిలువరించేందుకు సర్కారు సరికొత్త సంప్రదాయానికి తెరలేపాలని నిర్ణయించింది. శాసనసభ్యుల చేతికి బడ్జెట్ ప్రతులు ఇవ్వరాదని నిర్ణయించింది. సాధారణంగా ఏ శాసనసభలోనైనా సభ్యులకు ప్రతులను పంపిణీ చేసిన తర్వాతే ఆర్థిక మంత్రి చదివి వినిపించడం ఆనవాయితీ. బడ్జెట్ ప్రతులతో విపక్షాలు గందరగోళం సృష్టించే అవకాశం ఉండటంతో ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకున్నారు. దీనికి స్పీకర్ రమేశ్‌కుమార్ సైతం అంగీకరించినట్లు తెలిసింది.

30 శాతం రైతులకు 'పూచీకత్తు' లబ్ధి



ఈనాడు, హైదరాబాద్: పూచీకత్తు అడగకుండా రైతులకివ్వాల్సిన రుణ పరిమితిని రిజర్వుబ్యాంకు పెంచడంతో తెలంగాణలో దాదాపు 30 శాతం మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. పంటల పెట్టుబడి కోసం అవసరమైన సొమ్మును బ్యాంకులు స్వల్పకాలిక రుణంగా ఇస్తాయి. దీన్ని ప్రతి పంట సాగు వ్యయం ఆధారంగా నిర్ణయించే 'రుణ పరిమితి' (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) ప్రకారం ఇస్తారు. ఈ పరిమితిని ఏటా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి నిర్ణయిస్తుంది. ఉదాహరణకు తెలంగాణలో ప్రస్తుతం ఎకరా విస్తీర్ణంలో వరి సాగుకు రూ.34 వేలను రుణంగా ఇవ్వాలని రుణపరిమితి ఉంది. దీని ప్రకారం మూడెకరాల్లో వరి వేస్తే గరిష్ఠంగా రూ.1.02 లక్షల రుణం వస్తుంది. పైగా ప్రతి రైతుకు రుణ పరిమితిలో గరిష్ఠంగా మొత్తం రూ.34 వేలు ఇవ్వరు. రైతుకున్న పాతబాకీలను లెక్కచూసి ఈ రుణ పరిమితిలో కొంతమేర ఇస్తుంటారు. 2010 నుంచి రూ. లక్ష వరకూ పూచీకత్తు అడగకూడదనే నిబంధన ఉన్నా ఏ బ్యాంకూ పాటించడం లేదు. కనీసం రూ.10,000 రుణం ఇవ్వాలన్నా రైతు పట్టాదారు పాసుపుస్తకం, భూమి యాజమాన్య హక్కు పత్రం పుస్తకం బ్యాంకులో అప్పచెబితేనే రుణం ఇస్తున్నారు. ఇక దీర్ఘకాలిక రుణంలో సైతం ఇంతకాలం రూ.లక్ష వరకూ పూచీకత్తు అడగకూడదు. కానీ రైతు పొలాన్ని బ్యాంకుకు తనఖా రిజిస్టర్ చేస్తే దీర్ఘకాలిక రుణం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ. లక్ష నుంచి రూ. లక్షా 60 వేల వరకూ పరిమితి పెంచినా బ్యాంకులు ఎంతమేర పాటిస్తాయనేదే కీలకప్రశ్నగా మారింది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 3 ఎకరాలకు మించి పంటలు సాగుచేసే రైతులకే రూ.లక్షకు పైగా పంటరుణం ఇస్తారు. తెలంగాణలో మూడెకరాలకు పైగా భూమి ఉన్న 14.81 లక్షల మంది రైతులు రూ.1.60 లక్షల రుణం పొందడానికి అవకాశముందని అంచనా.

రైతులకు ఎంతో ప్రయోజనం

పూచీకత్తు లేకుండా రూ.1.60 లక్షల వరకూ రుణం ఇవ్వాలని ఆర్‌బీఐ నిర్ణయించడం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం. కౌలురైతులు కూడా సంఘంగా ఏర్పడి పూచీకత్తు లేకుండా ఎక్కువ మొత్తంలో సొమ్మును రుణంగా తీసుకోవచ్చు. స్వేచ్ఛాయుత రుణ పరిమితి పెంపు పంటల సాగుకు బాగా ఉపయోగపడుతుంది.

–నేతి మురళీధర్, ఎండీ, తెలంగాణ సహకార అపెక్స్ బ్యాంకు (టీఎస్‌క్యాబ్)

పూచీకత్తు లేకుండా రైతులకు రూ.1.60 లక్షల రుణం

దిల్లీ: చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనం కోసం గురువారం రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకొంది. పూచీకత్తు లేకుండా రూ.1.60 లక్షల రుణాన్ని ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇంతవరకు రూ.లక్ష రుణం ఇస్తుండగా, ఆ పరిమితిని మరో రూ.60 లక్షలకు పెంచింది. 2010లో తీసుకున్న నిర్ణయం మేరకు ఇంతవరకు రైతులకు రూ.లక్ష వ్యవసాయ రుణం మంజూరు చేస్తోంది. ద్రవ్యోల్బణం, ఇతర ఖర్చులు పెరిగిన నేపథ్యంలో రుణ మొత్తాన్ని కూడా పెంచింది. ఈ మేరకు త్వరలో సర్క్యులర్ విడుదల కానుంది. వ్యవసాయ రుణాలను సమీక్షించి, అమలు చేయదగ్గ విధానాలు రూపొందించడం కోసం అంతర్గత కార్యాచరణ బృందం (ఇంటర్నల్ వర్కింగ్ గ్రూపు-ఐడబ్ల్యూజీ)ను ఏర్పాటుచేసింది. అన్ని ప్రాంతాల వారికీ రుణాలు అందేలా చూడడం, దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడం తదితర అంశాలను ఈ బృందం పరిశీలిస్తుంది. రైతులకు ఏటా రూ.6,000 ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా, ఇప్పుడు రిజర్వు బ్యాంకు రుణ పరిమితిని పెంచడం గమనార్హం.

సెన్సెక్స్ ▼ 04 **36971**

నిఫ్టీ ▲ 07 **11069**



డోజోన్స్ 25079 ▼ 311 | నాస్‌డాక్ 7267 ▼ 108 | రూపాయి 71.45 ▲ 11 పైసలు (ఒక అమెరికా డాలరుకు) | ముడి చమురు 61.04 ▼ (బ్రెంట్ ధర డాలర్లలో)

అమెరికా కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 1.00కు (భారత కాలమానం ప్రకారం రాత్రి 11:30 గంటలకు).

ఘనం (+)

నిఫ్టీ	7న	మార్పు%
ZEE ENTERTA ENT	408.75	5.35
SUN PHARMA	434.90	4.39
EICHER MOTORS	21904.20	3.79
BHARTI INFRATEL	305.85	3.21
BAJAJ AUTO	2853.60	3.01
GRASIM INDU	752.75	2.62
TATA MOTORS	182.85	2.44


గ్రహణం (-)

నిఫ్టీ	7న	మార్పు%
JSW STEEL	273.10	-2.22
RELIANCE INDUS	1290.40	-1.51
L&T	1296.05	-1.40
POWER GRID CORP	184.60	-1.18
HINDALCO IND	209.20	-1.04
HDFC	1969.65	-0.92
NTPC	135.95	-0.84

విదేశీ మారకపు రేట్లు

(థామస్ కుక్) (రూ.లలో)

కరెన్సీ	కొనుగోలు	అమ్మకం	కరెన్సీ	కొనుగోలు	అమ్మకం
అమెరికా డాలరు	65.26	75.67	బహ్రెయిన్ దీనార్	176.64	202.10
పౌండ్ స్టెర్లింగ్	84.38	97.85	కువైట్ దీనార్	195.52	243.39
యూరో	74.13	85.97	ఒమన్ రియాల్	172.85	198.00
జపనీస్ యెన్/100	59.39	6887	సౌదీ రియాల్	17.35	20.56
ఆస్ట్రేలియా డాలరు	46.38	53.66	యూఏఈ దిర్హమ్	17.76	20.75
సింగపూర్ డాలరు	48.13	57.00	మలేషియా రింగిట్	15.67	19.27
థాయ్ బాత్/100	208.51	249.37	చైనీస్ యువాన్	7.52	12.21



టాటా మోటార్స్ నష్టం రూ.26,961 కోట్లు

దిల్లీ

వాహన దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.26,960.8 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని ప్రకటించింది. తమ అనుబంధ బ్రిటీష్ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఆస్తుల్లో ఒకేసారి తలెత్తిన బలహీనత వల్లే ఈ స్థాయి నష్టం ప్రకటించాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది. అయితే గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ రూ.1,214.60 కోట్ల నికర లాభాన్ని ఆర్జించడం గమనార్హం. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.74,337.7 కోట్ల నుంచి రూ.77,582.71 కోట్లకు పెరిగింది. స్టాండలోన్ ప్రాతిపదికన చూస్తే పన్ను తర్వాత లాభం (ప్యాట్) మాత్రం 2017-18 మూడో త్రైమాసికంలో నమోదైన రూ.211.59 కోట్ల నుంచి రూ.617.62 కోట్లకు చేరింది. స్టాండలోన్ ఆదాయం రూ.16,186.15 కోట్ల నుంచి రూ.16,477.07 కోట్లకు పెరిగింది. జేఎల్ఆర్ ఆదాయం 1 శాతం తగ్గి 6.2 బిలియన్ పౌండ్లకు (సుమారు రూ.56,000 కోట్లు) చేరింది.



యూకేలో ప్లాంటు మూసివేత

ఎలాంటి బ్రెగ్జిట్ ఒప్పందం లేకుండా యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగాల్సి వస్తే యూకేలోని జేఎల్ఆర్ ప్లాంటను ఏప్రిల్‌లో 2-3 వారాలు మూసేస్తామని టాటా మోటార్స్ గురువారం వెల్లడించింది. అలా చేయకపోతే లాభదాయకతపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది.

లంబోర్గినీ హరికేన్ ఎవో

ధర రూ.3.73 కోట్లు

దిల్లీ: ఇటలీ స్పోర్ట్స్ కార్ల దిగ్గజం లంబోర్గినీ గురువారం భారత విపణిలోకి హరికేన్ ఎవో మోడల్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.3.73 కోట్లు (ఎక్స్- షోరూమ్ దిల్లీ)గా నిర్ణయించారు. గతేడాది భారత్‌లోకి లగ్జరీ ఎస్‌యూవీ ఉరుస్‌ను విడుదల చేసిన సంస్థ.. కొత్త మోడల్‌తో వినియోగదారుల సంఖ్య పెరుగుతారని ఆశిస్తోంది. '2018లో భారత్‌లోని సూపర్ లగ్జరీ విభాగంలో అగ్రగామిగా నిలిచాం. ఈ ఏడాది మా స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాం' అని లంబోర్గినీ ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ ఏడాది భారత్‌లో 60 శాతం అమ్మకాల వృద్ధి ఆశిస్తున్నామని తెలిపారు. బహ్రెయిన్‌లో ఎవోను విడుదల చేసిన తర్వాత.. అంతర్జాతీయంగా భారత్‌లోనే తీసుకొచ్చామని సంస్థ సీఈఓ (అపాక్ ప్రాంతం) మటియో ఆర్టెన్జీ పేర్కొన్నారు. 2017లో భారత్‌లో 26 కార్లను విక్రయించిన సంస్థ.. గతేడాది 45 కార్లను అమ్మింది. అంతర్జాతీయంగా లంబోర్గినీ అమ్మకాలు 2018లో 5,750గా ఉన్నాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అమ్మకాలు 1000 నుంచి 1301కి పెరిగాయి.



మెప్పించిన గ్రాసిమ్

దిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూపు సంస్థ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.1,144.44 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆర్జించిన నికర లాభం రూ.786.87 కోట్లతో పోలిస్తే ఇది 45.44 శాతం అధికం. మొత్తం ఆదాయం రూ.15,343.93 కోట్ల నుంచి రూ.18,591.13 కోట్లకు చేరింది. 'బినాని సిమెంట్‌ను కొనుగోలు చేసినందువల్ల ప్రస్తుత ఫలితాల్ని గత త్రైమాసికాల ఫలితాలతో పోల్చి చూడలేమని కంపెనీ పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.16,932.87 కోట్లుగా నమోదయ్యాయి.

నవభారత్ వెంచర్స్ ఆశాజనకం

ఈనాడు, హైదరాబాద్: నవభారత్ వెంచర్స్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.363.84 కోట్ల మొత్తం ఆదాయాన్ని, రూ.33.43 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో మొత్తం ఆదాయం రూ.320.70 కోట్లు, నికరలాభం రూ.31.56 కోట్లు ఉన్నాయి. కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ.847.17 కోట్ల మొత్తం ఆదాయాన్ని రూ.129.91 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో మొత్తం ఆదాయం రూ.595.96 కోట్లు, నికరలాభం రూ.19.79 కోట్లు మాత్రమే ఉన్నాయి.

బోర్డు డైరెక్టర్‌గా ఇంద్రకుమార్

నవభారత్ వెంచర్స్ బోర్డులో డైరెక్టర్‌గా ఇంద్ర కుమార్ అల్లూరి నియమితులయ్యారు. హైదరాబాద్‌కు చెందిన అవంతీ ఫీడ్స్ లిమిటెడ్‌కు ఆయన ఛైర్మన్ అండ్ ఎండీగా ఉన్నారు. విదేశీ వర్తకంలో ఆయనకు విశేష అనుభవం ఉన్నట్లు, ఎన్నో అవార్డులను ఆయన సొంతం చేసుకున్నట్లు నవభారత్ వెంచర్స్ వివరించింది.

అరబిందో ఫార్మా ఆకర్షణీయం

ఈనాడు, హైదరాబాద్: అరబిందో ఫార్మా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.5,269.70 కోట్ల ఆదాయాన్ని, రూ.712.20 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2017-18 ఇదేకాలంలో ఆదాయం రూ.4,336.10 కోట్లు, నికర లాభం రూ.595 కోట్లుగా ఉన్నాయి.

- ప్రస్తుత త్రైమాసికంలో ఆదాయం, నికరలాభం ఆకర్షణీయంగా పెరగటానికి అమెరికా మార్కెట్ దోహదపడింది. యూఎస్‌లో ఆదాయం 27.4% వృద్ధితో రూ.2,433.2 కోట్లు నమోదైంది.
- ఐరోపాలో తుది ఔషధాల (ఫార్ములేషన్లు) ఆదాయం 10.3% పెరిగి రూ.1,292.8 కోట్లు అయింది.
- అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంకా ఆకర్షణీయంగా అమ్మకాలు నమోదయ్యాయి.
- యాంటీ-రెట్రోవైరల్స్ విభాగంలో 17.8%, ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్) విభాగంలో 20.4% వృద్ధి కనిపించింది.
- సమీక్షా త్రైమాసికంలో పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలకు రూ.254 కోట్లు వెచ్చించారు.
- అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్‌డీఏ) నుంచి 14 కొత్త ఔషధాలకు తుది అనుమతులు, 1 ఔషధానికి తాత్కాలిక అనుమతి వచ్చినట్లు అరబిందో ఫార్మా వెల్లడించింది.

మధ్యంతర డివిడెండ్

వాటాదార్లకు 125% మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది. దీని ప్రకారం రూ.1 ముఖ విలువ కల ఒక్కో షేరుకు రూ.1.25 చొప్పున మధ్యంతర డివిడెండ్ లభిస్తుంది.

బిగ్ సిలో శామ్‌సంగ్ పశ్చిమాసియా అధ్యక్షుడు

ఈనాడు, హైదరాబాద్: శామ్‌సంగ్ మొబైళ్ల అమ్మకాల్లో దేశ వ్యాప్తంగా మూడో స్థానానికి చేరిన బిగ్ సి మొబైల్స్‌ను శామ్‌సంగ్ పశ్చిమాసియా అధ్యక్షుడు, సీఈఓ హెచ్.సి.హాంగ్ అభినందించారు. గత 16 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో శామ్‌సంగ్ మొబైళ్ల విక్రయాల్లో అగ్రస్థానంలో కొనసాగుతోందని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని బిగ్ సి మొబైల్స్‌ను ఆయన సందర్శించారు. బిగ్ సి వ్యవస్థాపకుడు, సీఎండీ ఎం.బాలు చౌదరి మాట్లాడుతూ శామ్‌సంగ్ ఇచ్చిన పూర్తి సహకారంతోనే ఈ ఘనత సాధించామని పేర్కొన్నారు. మరిన్ని కొత్త ఉత్పత్తుల అమ్మకాలతో ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బిగ్ సి డైరెక్టర్లు వై.స్వప్నకుమార్, జి.బాలాజీరెడ్డి, కైలాష్ లఖ్యాని పాల్గొన్నారు.

ఎక్కడి సూచీలు అక్కడే..

- ఆర్‌బీఐ పరపతి సమీక్ష నేపథ్యం
- రేట్ల ఆధారిత షేర్లకు హెచ్చుతగ్గులు

సమీక్ష

సూచీల ఆరంభ జోరుకు కళ్లెం పడింది. రిజర్వు బ్యాంక్ పావు శాతం మేర కీలక రేట్ల కోత మదుపర్లను మెప్పించలేకపోయింది. గరిష్ఠ స్థాయిల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. రేట్ల ఆధారిత స్థిరాస్తి, బ్యాంకింగ్, వాహన షేర్లు తీవ్ర హెచ్చుతగ్గులు ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయంగా చూస్తే.. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, ఐరోపా షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ ఉదయం 37,026.56 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. అనంతరం అదే జోరు కొనసాగిస్తూ.. ఇంట్రాడేలో 37,172.18 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. అయితే ఆర్‌బీఐ రేట్ల కోత తర్వాత నష్టాల్లోకి జారుకున్న సూచీ ఒడుదొడుకులు ఎదుర్కొంది. ఒకానొకదశలో 36,898.80 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరిన సూచీ.. చివరకు 4.14 పాయింట్ల నష్టంతో 36,971.09 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ మాత్రం 6.95 పాయింట్లు పెరిగి 11,069.40 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 11,043.60- 11,118.10 పాయింట్ల మధ్య కదలాడింది.

- ఆర్‌బీఐ రేట్ల కోత నేపథ్యంలో రేట్ల ఆధారిత షేర్లు మిశ్రమంగా ముగిశాయి. వాహన షేర్లలో అశోక్ లేలాండ్ 6.18%, అపోలో టైర్స్ 4.27%, ఐషర్ 3.35%, మదర్‌సన్ సుమీ 3.09%, బజాజ్ ఆటో 3.03%, టీవీఎస్ 2.83% చొప్పున రాణించాయి. బ్యాంకింగ్ షేర్లలో ఇండస్‌ఇండ్ బ్యాంక్ 0.82%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.28%, ఎస్‌బీఐ 0.21%, బీఓబీ 0.18%, ఐసీఐసీఐ బ్యాంక్ 0.04% మేర తగ్గాయి. స్థిరాస్తి షేర్లలో సన్‌టెక్ రియాల్టీ 1.17% పెరగ్గా, ఐబీ రియల్ ఎస్టేట్, శోభా, ఒమాక్సేలు డీలాపడ్డాయి.
- అడాగ్ షేర్ల పతనం కొనసాగింది. రిలయన్స్ ఇన్‌ఫ్రా 28.05 శాతం, రిలయన్స్ పవర్ 21.96 శాతం, రిలయన్స్ కేపిటల్ 19.17 శాతం, రిలయన్స్ నేవల్ 5.35 శాతం, ఆర్‌కామ్ 5.29 శాతం చొప్పున నష్టాలు చవిచూశాయి.

పెరిగిన పిట్టీ నికర లాభం

ఈనాడు, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో పిట్టీ ఇంజినీరింగ్ సొల్యూషన్స్ రూ.5.20 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.2.94 కోట్లతో పోలిస్తే ఇది 76.87% అధికం. మొత్తం ఆదాయం రూ.165.68 కోట్లు ఆర్జించింది. 2017-18 ఇదే కాలం నాటి రూ.77.23 కోట్లతో పోలిస్తే ఇది 114.53% అధికం.

అక్టోబరు-డిసెంబరు త్రైమాసిక ఫలితాలు

(రూ.కోట్లలో)

కంపెనీ	నికర లాభం/(నష్టం) 2018-19	నికర లాభం/(నష్టం) 2017-18	మొత్తం ఆదాయం 2018-19	మొత్తం ఆదాయం 2017-18
బ్రిటానియా ఇండస్ట్రీస్	300.07	263.65	2,902.44	2,603.42
సెయిల్	616.30	43.16	15,910.46	15,443.13
అదానీ ఎంటర్‌ప్రైజెస్	80.09	286.97	10,548.14	9,465.55
ఎంఆర్ఎఫ్	279.26	340.51	4,033.76	3,798.82
జిలెట్ ఇండియా	53.39	58.77	479.71	409.52
పీ అండ్ జీ హైజీన్	124.12	131.24	829.73	711.25
కేడిలా హెల్త్‌కేర్	510.7	543.3	3,608.9	3,285.6
అదానీ గ్రీన్ ఎనర్జీ	(118.74)	(13.98)	470.94	456.21
పీటీసీ ఇండియా	51.34	58.94	2,935.23	2,717.46
బజాజ్ ఎలక్ట్రికల్స్	63.92	36.83	2,161.83	1,145.13
సుజ్లాన్ ఎనర్జీ	(40.07)	(32.68)	1,112.34	2,220.25
హెచ్‌సీసీ	9.91	31.31	1,125.9	1,293.01

నేటి బోర్డు సమావేశాలు

★ ఎంఅండ్ఎం ★ టాటా స్టీల్ ★ బీపీసీఎల్ ★ అబాట్ ఇండియా ★ ఆర్ఈసీ ★ అవంతీ ఫీడ్స్ ★ కొచ్చిన్ షిప్‌యార్డ్ ★ ఇంజినీర్స్ ఇండియా ★ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ★ జేకే లక్ష్మి సిమెంట్ ★ లాల్‌పాథ్ ల్యాబ్స్ ★ మిధాని ★ నేషనల్ అల్యూమినియం ★ ఎన్‌డీటీవీ ★ ఎన్‌హెచ్‌పీసీ ★ ఓరియంట్ సిమెంట్ ★ ఎస్‌జేవీఎన్ ★ టీవీ టుడే ★ యూకో బ్యాంక్

మేధో హక్కుల సూచీలో 36వ స్థానానికి

- ఏడాదిలో 8 స్థానాలు మెరుగు

దిల్లీ: అంతర్జాతీయ మేధోహక్కుల (ఐపీ) సూచీలో మన దేశ స్థానం 8 స్థానాలు మెరుగై 36కు చేరింది. అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు చెందిన గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ (జీఐపీసీ), 50 దేశాల్లో ఐపీ స్థితి ఎలా ఉందో విశ్లేషించి, ఏటా ర్యాంకులను కేటాయిస్తుంటుంది. 2018లో 44వ స్థానంలో నిలిచిన భారత్, ఏడాది వ్యవధిలో 8 స్థానాలు పైకి చేరి 36కు చేరిందని పేర్కొంది.

- గత ఏడాది తరహాలోనే అమెరికా, బ్రిటన్, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు జాబితాలో తమ తొలి 5 స్థానాలు కాపాడుకున్నాయి. వినూత్నత ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు కీలకమైన 45 అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఈ ర్యాంకులు కేటాయిస్తున్నారు.
- దేశీయ ఔత్సాహికులకు, విదేశీ పెట్టుబడిదారులకు వినూత్న, సుస్థిర వ్యవస్థను సమకూర్చేందుకు, ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన సంస్కరణలే భారత ప్రగతికి ప్రధాన కారణాలని జాబితా రూపొందించిన సంస్థ పేర్కొంది. 'ఏ దేశమూ సాధించని పురోగతిని భారత్ వరుసగా రెండో ఏడాది కూడా ఈ సూచీలో నమోదు చేసింది. ఈ జాబితాలోని 50 దేశాల జీడీపీ, ప్రపంచంలో 90 శాతానికి పైగా సమానం' అని జీఐపీసీ సీనియర్ ఉపాధ్యక్షులు ప్యాట్రిక్ కిల్‌బ్రైడ్ తెలిపారు.

అమెరికాలో దిగ్గజ బ్యాంకుల విలీనం

ఒప్పందం విలువ రూ.4,70,000 కోట్లు

- బీబీఅండ్‌టీ, సన్‌ట్రస్ట్ ప్రకటన
- ఆరో అతిపెద్ద బ్యాంకుగా ఆవిష్కరణ

వాషింగ్టన్


అమెరికాలో రెండు దిగ్గజ బ్యాంకులు బీబీఅండ్‌టీ, సన్‌ట్రస్ట్ విలీనానికి ఒప్పందం చేసుకున్నాయి. 66 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.70 లక్షల కోట్ల) ఒప్పందం ద్వారా, అమెరికాలో ఆరోపెద్ద బ్యాంకుగా విలీన బ్యాంకు ఉంటుందని రెండు బ్యాంకులు ప్రకటించాయి. స్టాక్స్ ఒప్పందం ద్వారా విలీనానికి ఇరు బ్యాంకుల బోర్డులు అంగీకరించాయని తెలిపాయి. విలీన బ్యాంకుకు 442 బిలియన్ డాలర్ల (సుమారు రూ.31.38 లక్షల కోట్ల) ఆస్తులు, 301 బి.డా. (సుమారు రూ.21.37 లక్షల కోట్ల) రుణాలు, 324 బి.డా. (సుమారు రూ.23 లక్షల కోట్ల) డిపాజిట్లు ఉంటాయని, కోటి మందికి పైగా ఖాతాదార్లకు సేవలందిస్తుందని వెల్లడించాయి. 2019 నాలుగో త్రైమాసికంలో విలీన ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు ప్రకటించాయి.

- సన్‌ట్రస్ట్ బ్యాంక్ అట్లాంటా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తుండగా, బీబీఅండ్‌టీ నార్త్ కరోలినాలోని విన్‌స్టన్ సలెమ్ కేంద్రంగా నడుస్తోంది.
- విలీన బ్యాంక్ నార్త్ కరోలినాలోని చార్లొటే కేంద్రంగా, కొత్త పేరు, బ్రాండ్‌పై పనిచేయనుంది. ఇరు సంస్థలకు సమాన వాటా లభిస్తుంది. కార్యనిర్వాహక అధికారులు ఇరు సంస్థల నుంచి సమానంగా నియమితులవుతారు.



- 2000 సంవత్సరం తరవాత అమెరికాలో బ్యాంకుల సంఖ్య 40 శాతం తగ్గిపోయింది.

7న ఫారంగేటు అమ్మకం ధరలు (నెక్)



కోడిగుడ్లు (100కు రూపాయలలో)

హైదరాబాద్	409	వరంగల్	411
చిల్లరగా (ఒక గుడ్డు)	4.70	విశాఖపట్నం	420
బెంగళూరు	440	చెన్నై	455
8వ తేదీకి...		చిత్తూరు	448
విజయవాడ/గోదావరి	411	నమక్కల్	440

ఎన్ఎస్ఈ

గురువారం ముగింపు, క్రితం ముగింపు, ట్రేడింగ్ పరిమాణం (వరుసగా)

నిఫ్టీ 50

ADANI PORT & 332.35 (330.35) 4871712
ASIAN PAINTS 1472.45 (1469.40) 697412
AXIS BANK LT 730.15 (725.75) 7203465
BAJAJ AUTO L 2853.60 (2770.15) 983573
BAJAJ FINANC 2696.60 (2711.25) 1760580
BAJAJ FINSER 6253.10 (6208.65) 134879
BHARTI AIRTE 311.15 (308.75) 3472111
BHARTI INFRA 305.85 (296.35) 3137895
BPCL 339.40 (339.30) 1524023
CIPLA 532.90 (534.95) 4417618
COAL INDIA L 224.20 (219.95) 3111207
DR. REDDYS 2821.80 (2789.70) 561804
EICHER MOTOR 21904.20 (21104.25) 135294
GAIL 339.95 (339.80) 2113465
GRASIM IND 752.75 (733.50) 2848786
HCL TECH 1062.90 (1055.20) 1625544
HDFC 1969.65 (1987.95) 2722458
HDFC BANK 2117.25 (2122.65) 1804327
HERO MOTOCOR 2939.05 (2880.05) 546196
HINDALCO IND 209.20 (211.40) 6215565
HINDUSTAN UN 1839.05 (1829.95) 927434
HPCL 236.85 (233.90) 2838132
ICICI BANK 358.65 (359.30) 10247434
INDIABULLS H 652.35 (653.85) 7497063
INDIAN OIL 138.05 (137.85) 3429101
INDUSINDBANK 1514.95 (1526.05) 1602553
INFOSYS LTD 764.00 (763.30) 3961797
ITC 280.30 (277.70) 5947966
JSW STEEL LT 273.10 (279.30) 6252085
KOTAK MAHIND 1284.55 (1279.50) 1198410
LARSEN & TOU 1296.05 (1314.40) 1556295
M&M 700.90 (695.10) 2710457
MARUTI SUZIK 7302.55 (7183.40) 690174
NTPC LTD 135.95 (137.10) 4327928
ONGC 147.90 (146.70) 6080631
POWER GRID C 184.60 (186.80) 2423984
RELIANCE IND 1290.40 (1310.25) 9212227
SBI 287.40 (289.05) 19733315
SUN PHARMA 434.90 (416.60) 18187249
TATA CONSULT 2082.90 (2074.80) 1339945
TATA MOTORS 182.85 (178.50) 16152722
TATA STEEL L 489.05 (485.10) 7857338
TECH MAHINDR 805.00 (811.35) 4966655
TITAN IND 1056.80 (1059.05) 1293109
ULTRATECH 3570.55 (3510.35) 367134
UPL LIMITED 809.00 (805.25) 1667638
VEDANTA LIMI 163.45 (163.75) 9437018
WIPRO 373.60 (372.20) 2243431
YES BANK LTD 176.95 (176.45) 44494971
ZEE ENTERTAI 408.75 (388.00) 15012316

నిఫ్టీ నెక్స్ట్ 50

ABB 1266.50 (1259.90) 42006
ACC 1421.60 (1401.45) 829367
ADITYA BIRLA 83.55 (82.35) 2066108
AMBUJA CEMEN 214.95 (214.50) 1560735
ASHOK LEYLAN 87.75 (82.55) 42292682
AUROBIND PHA 778.45 (759.85) 2022287
AVENUE SUPER 1496.35 (1512.65) 266233
BANDHAN BANK 460.45 (440.40) 1862489
BANK OFBAROD 108.90 (109.20) 11079690
BEL 81.65 (81.90) 5396444
BHEL 62.20 (60.80) 8069603
BIOCON LTD 655.60 (634.55) 1614530
BOSCH LTD 19224.75 (19248.25) 8422
BRITANNIA 3214.10 (3181.40) 374133
CADILA HEALT 321.95 (317.95) 7512981
COLGATE PALM 1297.65 (1294.90) 286386
CONTAINER 513.50 (510.45) 258120
DABUR INDIA 459.80 (453.70) 2064428
DLF LIMITED 160.40 (160.35) 7154145
GENERAL INS 236.50 (241.45) 84226
GODREJ CONSU 700.55 (705.25) 1857501
HAVELLS INDI 748.15 (737.50) 1593897
HDFC STAND L 368.40 (369.60) 974999
HINDUSTAN ZI 255.70 (256.90) 598834
ICICI LOMBAR 888.95 (899.05) 344093
ICICI PRU LI 311.90 (288.35) 4919994
IDEA CELLULR 32.00 (30.00) 52968537
INTERGLOBE A 1203.95 (1197.05) 649804
L&TFIN.HOLD 135.50 (128.60) 7670540
LIC HOUS.FIN 466.50 (459.80) 1981346
LUPIN 822.80 (842.10) 3613894
MARICO LIMIT 368.45 (364.95) 1102826
MCDOWELL 573.40 (557.40) 2439820
MOTHERSON 141.90 (137.60) 8429384
MRF 59410.55 (59936.00) 22636
NHPC LTD 24.15 (24.20) 2185973
NMDC LTD 95.25 (95.10) 2498967
OIL INDIA 170.70 (171.35) 826798
ORACLE FIN S 3839.75 (3879.70) 21044
P&G HYG&HEAL 10002.65 (9977.90) 5845
PETRONET LNG 222.30 (219.45) 1253659
PIDILITE IND 1163.65 (1125.00) 683439
PIRAMAL ENTE 2237.35 (2171.30) 443006
SAIL 48.65 (47.30) 13951698
SBI LIFE INS 577.25 (579.40) 570245
SHREE CEMENT 16245.70 (16031.15) 15911
SHRIRAM TRAN 1100.85 (1068.10) 1530056
SIEMENS 1047.60 (1020.55) 2395193
SUN TV LTD 532.35 (543.55) 1745074
THE NEW INDI 174.10 (174.60) 41088

బీఎస్ఈలో రాష్ట్ర కంపెనీలు

ADITYA SPIN 5 (4.98) 11380
AISHWARYA TE 2.48 (2.38) 1440
ALPHAGEO 436.90 (434.95) 387
AMAR RAJA BA 781.10 (782.95) 11088
ANDHRA BANK 24.35 (24.40) 35343
ANDHRA CEMEN 4.04 (4.08) 15578
ANDHRA PAPER 455.90 (449.50) 5816
ANDHRA PETRO 56.15 (55.50) 37695
ANDHRA SUGAR 321.20 (318.95) 1773
ANJANI PORTL 110 (100.90) 574
ASTRA MICROW 75 (74.90) 3195
AUROBINDO PH 778.75 (760.65) 182438
AVANTEL SOFT 220.35 (225.10) 3068
AVANTI FEEDS 332.55 (317.55) 104964
AVON ORG 6.23 (6.55) 1
BALAJI AMIN 409.95 (391.30) 1685
BARTRONICS 5.88 (5.66) 4726
BHAGIRA CHEM 406.10 (416) 942
BHAGYA NAG 30.75 (31.30) 3295
BN RATHI SEC 23.50 (22.30) 1325
BRILLIANT SE 0.77 (0.74) 169077
CAMBRIDGE TE 41.85 (39.35) 7714
CIL SECURI 15 (15) 20
CONT COFFEE 272.45 (271.80) 982
COROMAN FERT 451 (445.40) 4538
CUBEX TUB 12.83 (13) 6207
CYBERMATE 1.72 (1.83) 27582
CYIENT LIMIT 605.15 (610.80) 5486
DIVI'S LAB 1665.75 (1654.10) 21918
DIVYA GRANIT 88.55 (89.25) 1439
DR REDDY 2825.80 (2791.85) 36411
FOUR SOFT 38.35 (39.60) 813
GATI CORPN 70.40 (69.25) 28438
GAYATRI PROJ 164.10 (163.15) 855
GMR INFRASTR 15.20 (15.10) 1073522
GOLDST INFRA 200.30 (197.80) 7822
GOLDSTONE EN 12.55 (12.96) 4350
GRANULES (I) 88 (85.50) 61796
GSS AMERICA 109.90 (109) 8027
GVK POWER 5.52 (5.71) 230153
HBL NIFE POW 24.50 (23.85) 8682
HERITAGE FOO 484.20 (482.05) 1539
HIL LTD 1819.40 (1763.60) 732
HIND FLUROCA 12.95 (13.30) 195
IDL INDUSTRS 240.80 (230) 30
ILFS ENGINEE 9.24 (9.69) 16793
INCAP 36.75 (35) 276
IVRCL INFRAS 0.83 (0.82) 69424
JEEVAN SCIEN 34.95 (33.20) 12
KAKATIYA CEM 169.70 (169.05) 633
KALLAM SPG 16.20 (16.10) 1070
KARAN WOO-SN 2.39 (2.39) 10
KAVERI SEED 571.55 (567.55) 14203
KCP LTD 84.50 (84.35) 1541
KERNEX MICRO 22.50 (23) 2266
KNR CONSTRUC 213.35 (205.85) 3752
KREBS BIO 88 (88.50) 1710
LANCO INDUS 171.30 (165.75) 7540
LAURUS LABS 347.25 (345.05) 745
LOKESH MACH 42.10 (40.25) 3653
MADHUCON PRO 4.49 (5.29) 8310
MEDINOVA DIA 16.50 (15.75) 1104
MEGA SOFT 6.12 (6.44) 4506
MIC ELECTRON 0.78 (0.81) 23640
MOLD-TEK.TEC 43.95 (42.85) 316
MOLDTK PLA 233.40 (230.80) 2436
MSR INDIA LT 9.07 (9.12) 5852
NAGARJAGRICH 33 (30.15) 105645
NATCO PHARMA 681.25 (673) 11529
NAVA BH VENT 110.90 (110.20) 15692
NCC 80.70 (79.75) 545365
NCL IND 110.80 (112.60) 670
NEHA INTER 4.20 (4.20) 1
NETTLINX 41.40 (41.80) 7822
NEULAND LAB 481 (490.75) 161
NIHAR INFO 11.79 (11.25) 1701
NILE 306 (297.30) 1734
NORTHGATE TE 0.53 (0.55) 7555
OIL COUNTRY 12.70 (12.13) 1828
PANYAM CEMEN 7.55 (7.79) 72659
PENNER IND 34.40 (34.55) 15841
PHYTOCHEM I 40.65 (38.90) 1151
PIONEER DIST 120.20 (114.50) 1298
PITTI LAMIN 52.65 (54.55) 3334
POKARNA 162.55 (166.60) 1294
PRAJAY ENGS 8 (7.30) 2598
PREMIER EXPL 218.25 (212.55) 2497
PRISM CEMENT 76.65 (75.15) 39333
PRUDENTL PHA 3 (2.80) 82525
RAGSAN PETRO 68 (67.20) 40
RAIN INDUSTR 112.70 (106.95) 240870
RAJ PACKAGIN 27.50 (27) 355
RAM INFORMAT 40.75 (42.45) 525
REG.CERAMIC 3.59 (3.50) 1
SAGAR CEM 605 (591.35) 57
SAMKRG PIST 170.15 (172.90) 1087
SAMPRE NUTRI 38.25 (40.25) 29
SATVAH. ISPA 8.50 (8.70) 6360
SMS PHARMA 67.10 (65.05) 1184
SOUTH BIO TE 1.85 (1.88) 102
SREE RAYAL A 33.50 (32.10) 65340
SRI KPR INDU 19.50 (19.50) 1
SRINIVASA SH 39 (38.90) 293
STARCHIK SP 31.50 (30) 345
STEEL EXCHAN 12.71 (13) 822
SUJANA METAL 0.39 (0.39) 1600
SUJANA UNIVE 0.27 (0.26) 1074
SURANA STRIP 1.93 (1.84) 398
SURANA TELE 4.40 (4.40) 10057
SURYALAKSH.C 36.55 (37.40) 90
SURYALATA SP 127.50 (127.55) 1081
SUVEN PHARMA 228.15 (220.30) 62517
TAJ GVK HOTE 174.20 (173.90) 2462
TANLA 34.50 (35.60) 12591
TERA SOFTWAR 46.85 (44.25) 2208
TRANS BIOTEK 4.85 (4.94) 17687
TRENDY KNIT 0.20 (0.20) 146141
VAMSHI RUBB 28 (28) 56
VICEROY HOTE 2.45 (2.57) 1761
VIJAY TEXTIL 35 (37.75) 1372
VIMTA LABS 227 (254.35) 33241
VISAKA IND 369.20 (362.95) 1778
VISTA PHARMA 24.50 (23.95) 9971
VIVIMED LABS 23.95 (20.30) 204985
VJIL CONSULT 34.50 (33.20) 1458
VST INDUS 3210 (3200) 3514
YBRANT DIGIT 2.86 (2.87) 1041415
ZENOTECH LAB 18.20 (19.55) 22832
ZENTECH 73.40 (71.05) 4999

- రెపో రేటు పావు శాతం తగ్గింపు. 6.25 శాతానికి పరిమితం.
- రివర్స్ రెపో రేటు, బ్యాంకు రేటు లోనూ పావు శాతం కోత. ఈ రెండు వరుసగా 6%, 6.5 శాతానికి సవరణ.
- నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) 4 శాతం వద్ద యథాతథం.
- మార్చి త్రైమాసికానికి ద్రవ్యోల్బణం అంచనా 2.8 శాతం. వచ్చే ఆర్థిక


పరపతి విధాన సమీక్ష ముఖ్యాంశాలు

సంవత్సరం (2019-20) తొలి అర్ధ భాగంలో 3.2- 3.4%.

- వచ్చే ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు అంచనా 7.4 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన 7.2 శాతం కంటే ఇది ఎక్కువ.
- ప్రపంచ వృద్ధిపై వాణిజ్య యుద్ధ భయాల ప్రభావం.
- ఇక నుంచి రూ.2 కోట్లు లేదా అంతకు మించితేనే వాటిని బల్క్ డిపాజిట్ అంటారు. ప్రస్తుతం ఇది రూ.కోటిగా ఉంది.
- ఆఫ్‌షోర్ రూపాయి మార్కెట్లపై ఒక కార్యాచరణ బృందం (టాస్క్‌ఫోర్స్) ఏర్పాటు
- కార్పొరేట్ డెట్ మార్కెట్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు పెట్టుబడులు పెట్టడంపై ఆంక్షలు తొలగింపు
- చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం ఉండేలా పూచీకత్తు రహిత వ్యవసాయ రుణాల పరిమితి ప్రస్తుతమున్న రూ.లక్ష నుంచి రూ.1.6 లక్షలకు పెంపు

తదుపరి విధాన సమీక్ష ఏప్రిల్ 2-4

అదిరిందయ్యా...



"ధరల్లో స్థిరీకరణ లక్ష్యాన్ని సాధించడం పూర్తయ్యాక, వృద్ధి లక్ష్యాన్ని సాధించేందుకు సమయానుకూల వైఖరితో వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. స్థూల ఆర్థిక పరిస్థితులు ప్రస్తుతం సానుకూలంగా ఉండటం కూడా ఆ దిశగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలు కల్పిస్తోంది. విధాన వైఖరిని తటస్థానికి మార్చడం ఇందులో భాగమే. రానున్న నెలల్లో వృద్ధిలో స్థిరత్వం కొనసాగేందుకు ఇది దోహదం చేస్తుంది. ద్రవ్యలభ్యత స్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాం. ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన ఏ రంగంలోనూ ప్రస్తుతం నిధుల కొరత లేదు."

- శక్తికాంత దాస్, ఆర్‌బీఐ గవర్నరు

అన్ని వర్గాలను మెప్పించిన ఆర్‌బీఐ పరపతి విధానం

ఈనాడు బిజినెస్

కీలక రేట్ల తగ్గింపు

ముంబయి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక రేట్లను పావు శాతం తగ్గించింది. ద్రవ్యోల్బణం నియంత్రిత స్థాయిలోనే ఉన్నందున, వృద్ధికి ఊతమిచ్చేందుకు వీలు కల్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. తాజా రేట్ల కోతతో రెపో రేటు 6.25 శాతానికి, రివర్స్ రెపో రేటు 6 శాతానికి దిగివచ్చాయి. దీంతో గృహ, వాహన ఇతర రుణాలు చౌక అవుతాయి. అయితే ఆర్‌బీఐ ప్రకటించిన రేట్ల కోత ప్రయోజనాన్ని బ్యాంకులు ఎంత మేర బదిలీ చేస్తాయనే విషయంపై ఇది ఆధారపడి ఉంటుంది. మరోవైపు నగదు నిల్వల నిష్పత్తిలో ఆర్‌బీఐ ఎలాంటి మార్పు చేయలేదు. 4 శాతం వద్ద దీనిని యథాతథంగానే ఉంచారు. కాగా.. 18 నెలల తర్వాత ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గించడం గమనార్హం. చివరిసారి 2017 ఆగస్టు 2న పావు శాతం తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6వ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గురువారం ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత దాస్ వెల్లడించారు. ద్రవ్యోల్బణం ముున్ముందు కూడా పరిమిత స్థాయిలో ఉంటే కీలక రేట్లను మరింత తగ్గిస్తామని ఆయన సంకేతాలిచ్చారు. మధ్యంతర డివిడెండ్ అడిగే హక్కు ప్రభుత్వానికి ఉందని అన్నారు. రుణాల వృద్ధికి ఊతమివ్వాలంటూ ప్రభుత్వం పదేపదే చేస్తూ వస్తున్న డిమాండుకు మునుపటి గవర్నరు ఉర్జిత్ పటేల్ మాదిరి కాకుండా దాస్ సానుకూల రీతిలో వ్యవహరించినట్లు పరపతి విధాన నిర్ణయాలు కనిపిస్తున్నాయి. విధాన వైఖరిని 'సమయానుకూల కఠినం' నుంచి తటస్థానికి మార్చడం కూడా ఇందులో ఒకటి. ఆర్‌బీఐ నిర్ణయాలపై పరిశ్రమ వర్గాలు, బ్యాంకర్లు హర్షం వ్యక్తచేశారు.

నలుగురు పావు శాతం వైపు: మూడు రోజుల పాటు పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఈ సమీక్షను నిర్వహించింది. ఎంపీసీలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు రేట్ల కోతకు ఓటేయగా.. డిప్యూటీ గవర్నరు విరాల్ ఆచార్య, మరో సభ్యుడు చేతన్ ఘటే రేట్ల యథాతథానికి మొగ్గుచూపారు. విధాన వైఖరిని తటస్థానికి మార్చేందుకు సభ్యులందరూ అంగీకరించడం విశేషం.

ఈసీబీ నిబంధనల సడలింపు

విదేశీ వాణిజ్య రుణాల(ఈసీబీ) నిబంధనలను సడలించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. దివాలా స్మృతి(ఐబీసీ) కింద పరిష్కారానికి వచ్చిన దరఖాస్తుదారులు రూపాయల్లో తీసుకున్న రుణాలను చెల్లించడానికి విదేశాల నుంచి రుణం తీసుకోవడానికి అంగీకరించేలా చేయాలన్నది ఉద్దేశం. భారత బ్యాంకులకు చెందిన విదేశీ శాఖలు, అనుబంధ సంస్థలు తప్ప మిగతా అర్హత గల రుణదాతల నుంచి ఈ రుణాలు తీసుకోవచ్చు.

ప్రామాణిక సూచీల పాలన మెరుగు

స్టాక్ మార్కెట్ ఉత్పత్తులు, మార్కెట్లకు సంబంధించి ఎన్నో ప్రామాణిక సూచీలున్నాయి. వీటి పాలనను మెరుగుపరచడం కోసం ఒక నియంత్రణాధికర వ్యవస్థను ఆర్‌బీఐ ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు తీసుకునే పలు ఇతర సంస్కరణల వల్ల రేట్ల కోతల బదిలీ మెరుగుపడతుంది. పారదర్శకత కూడా కనిపిస్తుంది.

ఎఫ్‌పీఐలకు నిబంధనల సడలింపు

ఏదైనా ఒక కంపెనీకి చెందిన కార్పొరేట్ బాండ్లలో 20 శాతానికి మించి విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు(ఎఫ్‌పీఐ) పెట్టుబడులు పెట్టరాదన్న నిబంధనను వెనక్కి తీసుకుంది. దీంతో ఎఫ్‌పీఐలకు ప్రోత్సాహం ఇచ్చినట్లయింది. ఇప్పటిదాకా ఈ నిబంధన వల్ల ఇబ్బంది పాలైన ఎఫ్‌పీఐల నుంచి మరిన్ని పెట్టుబడులు రావడానికి వీలవుతుంది.

బల్క్ డిపాజిట్ల పునర్‌నిర్వచనం

బల్క్ డిపాజిజిట్లను ఆర్‌బీఐ పునర్ నిర్వచించింది. అంతక్రితం రూ.కోటి లేదా అంతకంటే ఎక్కువ మొత్తం డిపాజిట్లను బల్క్ డిపాజిట్లుగా వ్యవహరించేవారు. ఇపుడు రూ.2 కోట్లు అంత కంటే ఎక్కువ డిపాజిట్లను అలా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో డిపాజిట్ల పెంపు విషయంలో బ్యాంకులకు స్వేచ్ఛ లభిస్తుంది.

చెల్లింపు గేట్‌వేల నియంత్రణ

చెల్లింపు గేట్‌వే సేవల అందజేతదార్ల, చెల్లింపుల మధ్యవర్తిత్వ సంస్థల నియంత్రణ అవసరాన్ని, సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ఈ విషయంలో విస్తృత మార్గదర్శకాలపై చర్చాపత్రాన్ని ప్రవేశపెట్టనుంది.

రంగ స్థలాన..

బ్యాంకింగ్, బ్యాంకింగేతర వ్యవస్థల బలోపేతానికి ఆర్‌బీఐ 'రంగం'లోకి దిగింది. గురువారం నాటి పరపతి విధాన సమీక్షలో పలు చర్యలు ప్రకటించింది. ఒకటి కాదు రెండు కాదు.. ఎన్నో నిర్ణయాలను ఈ సందర్భంగా వెలువరించింది. చెల్లింపుల రంగంలో నియంత్రణలను మెరుగుపరచడం; విదేశీ రుణాలు, పెట్టుబడులను ప్రోత్సహించడం, బ్యాంకింగ్ సేవలను మరింత చొచ్చుకుపోయేలా చేయడం.. తదితరాల కోసం పలు ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనల వల్ల ఏ రంగంపై ఎంత ప్రభావం ఉండవచ్చో చూద్దాం.

విదేశీ మారక డెరివేటివ్ సదుపాయాల విలీనం

దేశీయులు, ప్రవాసులకు అందజేసే విదేశీ మారక డెరివేటివ్ సదుపాయాలను విలీనం చేసి అందరు వినియోగదార్లకు ఒకే విశిష్ట సదుపాయంగా మార్చాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. దీని వల్ల వినియోగదార్లు తమకు నచ్చిన ఉత్పత్తులను ఉపయోగించి హెడ్జింగ్ చేసుకునే వీలుంటుంది. ఈ డెరివేటివ్‌లను అందించే అధీ కృత డీలర్లు సజావుగా కార్యకలాపాలు నిర్వహించే వీలుంటుంది.

ఎన్‌బీఎఫ్‌సీకు నిబంధనల సడలింపు

అన్ని ఎన్‌బీఎఫ్‌సీలకు రేటింగ్ ఆధారంగా రుణాలను ఇవ్వాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. గుర్తింపు పొందిన రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చే నష్టభయ రేటింగ్‌లను బట్టి బ్యాంకులు రుణాలు ఇస్తాయన్నమాట. ప్రస్తుతం ఈ విధానం కార్పొరేట్లకు అమల్లో ఉంది. ఈ సడలింపు వల్ల అంతక్రితం 100 శాతం నష్టభయం లేని ఎన్‌బీఎఫ్‌సీలకే రుణాలివ్వాలన్న నిబంధన నుంచి సడలింపు లభించినట్లయింది.

పట్టణ సహకార బ్యాంకులకో గొడుగు సంస్థ

పట్టణ సహకార బ్యాంకు(యూసీబీ)లకు ఒక గొడుగు సంస్థ(యూఓ)ను ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ భావిస్తోంది. డిపాజిటర్ల విశ్వాసాన్ని పెంచడంతో పాటు యూసీబీ రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం ఈ ప్రతిపాదన ఉద్దేశం. యూఓ అనేది ద్రవ్యలభ్యతను, మూలధన మద్దతును అందజేస్తుంది. సమాచార, సాంకేతిక మౌలిక సదుపాయాలను అందజేయడంతో పాటు.. ఇతర కన్సల్టెన్సీ సేవలనూ ఇస్తుంది.

ఎన్‌బీఎఫ్‌సీ విభాగాల విలీనం

రుణాల మధ్యవర్తిత్వంలో ఉన్న ఎన్‌బీఎఫ్‌సీల్లోని వివిధ విభాగాలను ఆర్‌బీఐ ఏకీకరణ చేయనుంది. అంటే అసెట్ ఫైనాన్స్ కంపెనీలు, రుణ కంపెనీలు, పెట్టుబడుల కంపెనీలు.. ఇలా ఉన్న వాటినన్నింటిని ఒకే విభాగం కిందకు తీసుకురానుంది. ఈ విలీనం వల్ల ఎక్కువ విభాగాల నుంచి వచ్చే సంక్లిష్టతను తప్పించినట్లయింది. కార్యకలాపాలు మరింత సాఫీగా జరిగే వీలుంటుంది.

వడ్డీ రేట్ల డెరివేటివ్ నిబంధనల సరళీకరణ

భారత ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లు మారుతూనే ఉంటాయి. వీటి నుంచి ఎదురయ్యే నష్టభయాన్ని అడ్డుకోవడం కోసం వడ్డీ రేట్ల డెరివేటివ్ నిబంధనలను సరళీకరించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది.

వీటన్నిటిపై ప్రజల స్పందన కోసం ముసాయిదా మార్గదర్శకాలను 2019 చివరకల్లా విడుదల చేయనున్నారు.

బ్యాంకులు బదిలీ చేస్తేనే చౌకగా రుణాలు



ఈనాడు, హైదరాబాద్: దాదాపు ఏడాదిన్నర తర్వాత రుణగ్రహీతలకు శుభవార్త వినిపించింది ఆర్‌బీఐ. ఆగస్టు 2, 2017న పావుశాతం కోత తర్వాత ఇప్పటి వరకూ రెండు సార్లు రెపో రేటు పావుశాతం చొప్పున పెంచింది. ఈసారి పావుశాతం తగ్గించి ఊరటనిచ్చింది. ఈ తగ్గిన వడ్డీ రేటు తమకు వర్తిస్తుందా? రుణ భారం ఎంత తగ్గుతుంది.. గృహ రుణంలాంటి దీర్ఘకాలిక అప్పులు తీసుకున్న వారికి ఇప్పుడొచ్చే సందేహాలివే.. ప్రస్తుత తగ్గింపును బ్యాంకులు తమ ఖాతాదారులకు వర్తింపజేస్తేనే లాభం.. లేకపోతే.. ఇప్పుడున్న భారం తప్పదు.

రెపో రేటు తగ్గగానే రుణాల రేటు కూడా తగ్గుతుందని భావించడం సహజమే. కానీ, బ్యాంకులు ముందుగా ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను తగ్గించేందుకే ప్రాధాన్యం ఇస్తాయి. రుణాలపై వడ్డీ రేట్ల విషయానికి వచ్చేసరికి కొంచెం వేచి చూసే ధోరణిలోనే ఉంటాయి. ముఖ్యంగా గృహ రుణాల విషయంలో కాస్త ఆలస్యంగానే స్పందిస్తుంటాయి. బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు (రెపో)ను 6.50శాతం నుంచి 6.25శాతానికి తగ్గించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుంది కూడా. ఈ తగ్గింపును బ్యాంకులు ఎప్పుడు తమ ఖాతాదారులకు బదిలీ చేస్తాయనేదే సందేహంగా ఉంది.

ఏప్రిల్ 1, 2016 నుంచి బ్యాంకులు ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెడింగ్ రేట్) విధానంలోనే గృహరుణాలను మంజూరు చేస్తున్నాయి. అంతకుముందు ఇది బేస్ రేటులో రుణం తీసుకున్న వారు ఈ విధానంలోకి మారేందుకు కొంత రుసుము వసూలు చేసి, ఎంసీఎల్ఆర్‌లోకి మార్చేశాయి. గతంలో బేస్ రేటులో ఉన్నప్పుడు అది మారినప్పుడల్లా రుణగ్రహీతలు ఉన్న అప్పుపై 0.5%వరకూ చెల్లించి, తగ్గిన వడ్డీ రేటులోకి మారాల్సి వచ్చేది. ఎంసీఎల్ఆర్ ఈ కష్టాన్ని తప్పించింది. ఈ పద్ధతిలోనూ కొన్ని చిక్కులు ఉన్నాయనీ ఆర్‌బీఐ తేల్చింది. రెపో రేటు పెరిగినప్పుడు నిధుల సమీకరణ భారం పెరిగిందని వడ్డీ పెంచే బ్యాంకులు, రేటు తగ్గినప్పుడు మాత్రం ఖాతాదారులకు ఆ ప్రయోజనాలను బదిలీ చేయడం లేదు. తమ ఎంసీఎల్ఆర్ మారలేదు కాబట్టి, వడ్డీ రేట్లు తగ్గించేది లేదనేవి. దీన్ని అధ్యయనం చేసిన రిజర్వ్ బ్యాంక్ ఏప్రిల్ 1, 2019 నుంచి ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ రేట్లను ప్రామాణికంగా తీసుకోవాలని గత సమీక్షలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈసారి వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో బ్యాంకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది స్పష్టత రావాల్సి ఉంది.

భారం ఎంత తగ్గుతుంది?: ఉదాహరణకు ఎస్‌బీఐనే పరిగణనలోనికి తీసుకుంటే.. ఏడాది ఎంసీఎల్ఆర్ 8.55% ఉండగా.. దీనిపై అదనంగా 25-35 బేసిస్ పాయింట్లను అదనంగా వసూలు చేస్తోంది. (రూ.30లక్షలలోపు గృహరుణాలపై, చలన వడ్డీ). చలన వడ్డీ రేటుకు తీసుకున్న గృహరుణాలపై వడ్డీ రేటు 8.80-8.90శాతం (మహిళలకు 8.75-8.85%)ని విధిస్తోంది.

బ్యాంకులు ఏం చేస్తాయో?

గతంలో రెపో రేటును తగ్గించినప్పుడు బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని రుణ గ్రహీతలకు బదిలీ చేయలేదు. కీలక వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు... ఆ తగ్గింపును బ్యాంకులు తమ రుణ గ్రహీతలకు బదిలీ చేసే విధంగా చూడాల్సిన బాధ్యత ఆర్‌బీఐపైనే ఉందని ఒక కేసులో సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పు తర్వాత ఇప్పుడే వడ్డీ రేటును తగ్గించింది ఆర్‌బీఐ. కొన్ని నిబందనలను సాకుగా చూపించి, బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించేందుకు ఇష్టపడవు. పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇబ్బడిముబ్బడిగా వచ్చిన డిపాజిట్ల నేపథ్యంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేట్లు తగ్గాయి. అదే సమయంలో రెపో రేటు తగ్గినా.. రుణం తీసుకునే వారు లేరనీ, వడ్డీ రేట్లు తగ్గిస్తే నష్టపోతామనీ బ్యాంకులు పేర్కొన్నాయి. ఇప్పుడూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభాల నేపథ్యంలో మళ్లీ బ్యాంకులకు డిపాజిట్లు వెల్లువెత్తుతున్నాయి. మరో పక్క రుణాలకు డిమాండు పెరిగిపోతోందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు తగ్గింపును వర్తింపచేసే విషయంలో వేచి చూసే ధోరణితోనే ఉండవచ్చని బ్యాంకింగ్ నిపుణుల అంచనా...

రుణం తీసుకుంటారా?


ఇప్పుడు సమస్యంతా కొత్తగా రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్న వారికే వస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎంసీఎల్ఆర్ విధానానికి బదులుగా ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ సూచీలను తీసుకురావాలని ఆర్‌బీఐ గత సమీక్షలో పేర్కొంది. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే, దీనికి సంబంధించిన మార్గదర్శకాలపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడే ఇల్లు కొనాలని ఆలోచిస్తున్న వారు పాత పద్ధతిలోనే రుణం తీసుకోవచ్చు. లేదా కొత్త విధానం వచ్చే వరకూ వేచి చూడొచ్చు. అయితే, మధ్యతరగతి వారు ఇల్లు కొనేలా ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకాన్ని మార్చి 31, 2020 వరకూ పొడిగించిన నేపథ్యంలో కొత్త రుణ విధానం అమల్లోకి వచ్చే వరకూ వేచిచూసినా ఇబ్బందేమీ లేదని నిపుణులంటున్నారు.

విషయం	ప్రస్తుతం	పావు శాతం వడ్డీ తగ్గితే..	
		వ్యవధి స్థిరంగా ఉంటే	ఈఎంఐ స్థిరంగా ఉంటే
రుణ మొత్తం	రూ.25,00,000	25,00,000	25,00,000
వడ్డీ రేటు	8.80%	8.55%	8.55%
ఈఎంఐ	రూ22,172.59	21,774.76	22,172.59
రుణ వ్యవధి	240 నెలలు	240 నెలలు	229 నెలలు
మొత్తం చెల్లించేది	రూ.53,21,422	52,25,942	50,79,161
వడ్డీ మొత్తం	రూ.28,21,422	27,25,942	25,79,161
వడ్డీ రేటు తగ్గితే కలిగే ప్రయోజనం		రూ.95,479.20	2,42,260.16



కీలక రేట్లను పావు శాతానికి తగ్గించడం, విధాన వైఖరిని తటస్థానికి మార్పు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుంది. చిన్న వ్యాపారులకు, గృహ కొనుగోలుదార్లకు సరసమైన వడ్డీ రేట్లకే రుణాలు లభిస్తాయి. మరిన్ని ఉద్యోగాల సృష్టికి కూడా ఆర్‌బీఐ నిర్ణయం దోహదం చేస్తుంది.

- పీయూష్ గోయల్, ఆర్థిక మంత్రి



ఆర్‌బీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. సమీక్ష నిర్ణయాల్లో సమతుల్యత ఉంది. వృద్ధి, ద్రవ్యోల్బణ అంచనాలు వాస్తవరీతిలో ఉన్నాయి. తటస్థ వైఖరికి మార్పు, విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లపై ఆంక్షలు తొలగింపు కూడా స్వాగతించదగినవే.

- సుభాష్ చంద్ర గార్గ్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి



ముున్ముందు కీలక రేట్లు మరింత తగ్గుతాయని తాజా పరపతి విధాన సమీక్ష సంకేతాలిచ్చింది. ఆర్‌బీఐ నిర్దేశించుకున్న లక్ష్యంలోపే ద్రవ్యోల్బణ గణాంకాలు కొనసాగుతుండటం, అంచనాలు తక్కువ స్థాయిలోనే ఉండం ఇందుకు నిదర్శనం.

- రజనీశ్ కుమార్, ఛైర్మన్, ఎస్‌బీఐ



ద్రవ్యోల్బణం మరికొంత కాలం పాటు పరిమిత స్థాయిలోనే ఉంటుందన్న అంచనాల వేసినందున పావు శాతం రేట్ల తగ్గింపును సరైన దిశలో తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నాను. విధాన వైఖరిని సమయానుకూల కఠినం నుంచి తటస్థానికి మార్చడంతో వ్యాపార వర్గాల సెంటిమెంటు బలపడేందుకు అవకాశం ఉంటుంది.

- రాకేశ్ భారతీ మిత్తల్, ప్రెసిడెంట్, సీఐఐ




ముంచెత్తిన మంచు

జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో పలు ప్రాంతాలను మంచు గజగజ వణికిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న హిమపాతం జన జీవనాన్ని స్తంభింపజేస్తోంది. హిమాచల్‌లోని లాహౌల్‌స్పీతిలో బుధవారం ఓ జీపును మంచు ఇలా ముంచెత్తింది. నంబరు ప్లేట్ మినహా మరేమీ కనిపించకపోవడంతో ఇది మంచు కుప్పను తలపించింది.



వడగళ్లే వడగళ్లు

దేశ రాజధానిలో ఉరుములు, మెరుపులతో గురువారం భారీ వడగళ్ల వాన కురిసింది. దిల్లీతో పాటు ఉత్తర్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్‌లలోని పరిసర ప్రాంతాల్లోనూ దీని ప్రభావం కనిపించింది. ఒక్క దిల్లీలోనే 38 విమానాలను దారి మళ్లించారు. నొయిడాలో అయితే రోడ్డు ఇలా వడగళ్ల మయమయ్యింది.



భళారే వి'చిత్రం'

ఇది చంద్రుడి రెండో వైపు చిత్రం. పక్కన చిన్న గోళంలా కనిపిస్తోంది భూమి. చైనా ఉపగ్రహం లాంగ్‌జియాంగ్-2 దీన్ని క్లిక్‌మనిపించింది. భూమితో పోలిస్తే జాబిలి భారీగా ఉన్నట్లు కనికట్టు చేస్తున్న ఈ ఫొటో ఆన్‌లైన్‌లో స్వైరవిహారం చేస్తోంది. చందమామ రెండో వైపును భూమి తోపాటుగా ఇలా ఫొటో తీయడం 2014 తర్వాత ఇదే తొలిసారి.

2018లోనూ మండిన భూమి

అత్యధిక భూతాపం నమోదైన సంవత్సరాల్లో గతేడాదికి నాలుగో స్థానం



న్యూయార్క్: భూమి గతేడాదీ భగ్గుమంది. 1880 తర్వాతి కాలంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక భూతాపం నమోదైన సంవత్సరాల జాబితాలో 2018 నాలుగో స్థానంలో నిలిచింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా), సముద్ర, వాతావరణ అధ్యయన విభాగం (ఎన్‌ఓఏఏ) జరిపిన విశ్లేషణల్లో ఈ విషయం వెల్లడైంది. ఐరాసలోని ప్రపంచ వాతావరణ సంస్థ కూడా దీన్ని ధ్రువీకరించింది. భూతాపాన్ని తగ్గించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరముందని నొక్కిచెప్పింది. సాధారణం (1951-1980 మధ్య కాలపు సగటు) కన్నా 2018లో 0.83 డిగ్రీ సెల్సియస్ అధికంగా వార్షిక ఉష్ణోగ్రత నమోదైనట్లు నాసాలోని గాడార్డ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ స్టడీస్ (జీఐఎస్ఎస్) వెల్లడించింది. అత్యధిక భూతాప సంవత్సరాల జాబితాలోని తొలి ఐదు స్థానాల్లో గత ఐదేళ్లే ఉండటం గమనార్హం. 2016, 2017, 2015 మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. 1880లతో పోలిస్తే ప్రస్తుతం సగటు భూ ఉపరితల ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెల్సియస్ అధికంగా ఉంది. కార్బన్ డై ఆక్సైడ్, గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలు పెరగడమే ఈ పరిస్థితికి కారణమని జీఐఎస్ఎస్ డైరెక్టర్ గావిన్ ష్మిడ్ట్ అన్నారు.

ప్రధాని, రాష్ట్రపతి విమానాలకు
'ఎయిర్ ఫోర్స్ వన్' భద్రత

- క్షిపణుల నుంచి రక్షణకు రెండు అధునాతన వ్యవస్థలు
- విక్రయానికి అమెరికా సమ్మతి



వాషింగ్టన్: ప్రధాన మంత్రి, రాష్ట్రపతి ప్రయాణించే 'ఎయిర్ ఇండియా వన్' విమానాలకు రెండు అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థల విక్రయానికి అమెరికా అంగీకరించింది. దీనివల్ల ఆ లోహ విహంగాల భద్రత మరింత కట్టుదిట్టమవుతుంది. ఈ విక్రయం వల్ల భారత్-అమెరికా వ్యూహాత్మక బంధం మరింత బలోపేతమవుతుందని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం 'పెంటగాన్' పేర్కొంది.

లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్‌ఫ్రారెడ్ కౌంటర్ మెజర్స్ (ఎల్ఏఐఆర్‌సీఎం), సెల్ఫ్ ప్రొటెక్షన్ స్వీట్స్ (ఎస్‌పీఎస్) అనే ఈ వ్యవస్థలను 19 కోట్ల డాలర్లతో భారత్ కొనుగోలు చేయనుంది. ఇందుకు ట్రంప్ సర్కారు ఆమోదం తెలిపిందని అమెరికా భద్రతా సహకార సంస్థ (డీఎస్‌సీఏ) ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. ప్రధాన మంత్రి, రాష్ట్రపతికి తీవ్రస్థాయిలో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ రెండు వ్యవస్థలను సరఫరా చేయాలని భారత ప్రభుత్వం ఇటీవల అమెరికాకు విజ్ఞప్తి చేసింది. వీటి వల్ల అమెరికా అధ్యక్షుడి అధికార విమానం 'ఎయిర్ ఫోర్స్ వన్' తరహా భద్రతా వ్యవస్థలు 'ఎయిర్ ఇండియా వన్'లోనూ సమకూరినట్లవుతుందని పెంటగాన్ వివరించింది. ఈ ఇద్దరు వీవీఐపీల ప్రయాణాల కోసం ప్రత్యేకంగా ఎయిర్ ఇండియా సంస్థ నుంచి రెండు బోయింగ్-777 విమానాలను కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. పర్యటనలు లేని సమయంలో ప్రముఖుల విమానాలను గతంలో వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించేవారు. ఇక నుంచి ఈ ఇద్దరు వీవీఐపీల ప్రయాణాల కోసమే వాటిని ప్రత్యేకిస్తారు.

భుజం మీద నుంచి పేల్చే క్షిపణుల నుంచి భారీ విమానాలను రక్షించడానికి 'ఎల్ఏఐఆర్‌సీఎం' ఉపయోగపడుతుంది. శత్రు దాడి సమయంలో సరిపడా ప్రతిస్పందన సమయాన్ని ఇది విమాన సిబ్బందికి ఇస్తుంది. తప్పుడు హెచ్చరికల తాకిడిని తగ్గిస్తుంది. అధునాతన మధ్యంతర శ్రేణి క్షిపణి వ్యవస్థలను కూడా తనంతట తానే తిప్పికొడుతుంది. ఇందుకోసం విమాన సిబ్బంది ప్రత్యేకంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదు. క్షిపణిని గుర్తించానని, దాన్ని 'జామ్' చేశానని సదరు వ్యవస్థ విమాన పైలట్‌కు తెలియజేస్తుంది. ఎస్‌పీఎస్ వ్యవస్థ వల్ల విమానాలకు మరింత మెరుగైన రక్షణ లభిస్తుంది. ప్రాంతీయంగా ఎదురయ్యే ముప్పులను తిప్పికొట్టడానికి ఈ వ్యవస్థలు భారత్‌కు సాయపడతాయని పెంటగాన్ వివరించింది. వీటి విక్రయం వల్ల ప్రాంతీయ సైనిక సమతౌల్యంలో ఎలాంటి మార్పు ఉండబోదని వివరించింది.

భారత్‌ను ప్రధాన రక్షణ భాగస్వామిగా అమెరికా గుర్తించింది. స్ట్రాటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్ (ఎస్‌టీఏ-1) హోదా కూడా ఇచ్చింది. రెండు దేశాలు 'కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్' (సీవోఎంసీఏఎస్ఏ) ఒప్పందంపై సంతకాలు చేశాయి. వీటివల్ల రెండు దేశాల సైన్యాల మధ్య మరింత సమన్వయం, అధునాతన పరిజ్ఞాన విక్రయానికి వీలు కలుగుతోంది.

ఆస్ట్రేలియాతో జరిగే చర్చలకు తెలుగు తేజం రాజా కార్తికేయ



హైదరాబాద్: ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు సిడ్నీ, మెల్‌బోర్న్‌లలో జరిగే 'ది ఆస్ట్రేలియా ఇండియా యూత్ డైలాగ్'(ఏఐవైడీ)-2019కు తెలుగు యువతేజం రాజా కార్తికేయ గుండు ఎంపికయ్యారు. భారత్ నుంచి ఎంపికైన పదకొండు మంది యువ ప్రతినిధుల్లో ఒకరైన రాజా కార్తికేయ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి సచివాలయంలో రాజకీయ వ్యవహారాల అధికారిగా పనిచేస్తున్నారు. దిల్లీలోని 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్‌ట్రేడ్' పూర్వవిద్యార్థి అయిన కార్తికేయ హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్, నిజాం కళాశాలల్లో చదువుకున్నారు. ఆస్ట్రేలియా, భారత్‌కు చెందిన 30 మంది యువప్రతిభావంతులు సిడ్నీ, మెల్‌బోర్న్‌లలో జరిగే సమ్మేళనంలో పాల్గొంటారు.

అయిదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య!

ముంబయి: అయిదేళ్ల చిన్నారిని అపహరించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసిన దారుణ ఘటన మధ్య ముంబయిలోని మహిం ప్రాంతంలో జరిగింది. వీధి వెంబడే ఉన్న చిన్న గుడిసెలో కుటుంబంతో కలిసి నిద్రపోతున్న పాపను గురువారం తెల్లవారుజామున ఎవరో గుర్తుతెలియని వ్యక్తి అపహరించాడు. దినసరి కూలీ అయిన పాప తండ్రి మధ్యలో నిద్రలేచినపుడు చిన్నారిలేని విషయాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం పదిగంటల ప్రాంతంలో పాప మృతదేహాన్ని కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు.

తండ్రి ఎదుటే కుమార్తెపై అత్యాచారం

పట్నా: 19ఏళ్ల యువతిపై ఆమె తండ్రి ఎదుటే ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన బిహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఓ గ్రామంలో బాధిత కుటుంబం ఇంటికి తాగేందుకు నీళ్లు ఇవ్వాలంటూ అదే గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు వెళ్లారు. నీళ్లు తెచ్చేలోగా.. ఇంట్లోకి ప్రవేశించి యువతిని, ఆమె తండ్రిని బయటకు లాక్కొచ్చారు. తండ్రిని నిర్మానుష్య ప్రాంతంలోని ఓ చెట్టుకు కట్టేశారు. ఆయన కళ్లెదుటే దారుణానికి ఒడిగట్టారు.



గురువారం దిల్లీలో ఈడీ కార్యాలయం ఎదుట విలేకరులతో మాట్లాడుతున్న కార్తీ చిదంబరం ★ ఈడీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న రాబర్ట్ వాద్రా

ఈడీ ముందు హాజరైన వాద్రా, కార్తీ

దిల్లీ: రాజకీయాలతో సంబంధాలు ఉన్న ఇద్దరు ప్రముఖులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఒకే రోజున విచారించింది. గురువారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాను, ఆ పార్టీ సీనియర్ నాయకుడు పి.చిదంబరం కుమారుడు కార్తీని అక్రమ నగదు నిరోధక చట్టం (పీఎల్ఎంఏ) కింద ఆ సంస్థ అధికారులు ప్రశ్నించారు.

వాద్రాకు 9 గంటల సేపు ప్రశ్నలు

అక్రమ నగదు చలామణి ద్వారా విదేశాల్లో ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై వాద్రాను రెండో రోజు కూడా ముగ్గురు అధికారులు మొత్తం తొమ్మిది గంటల సేపు విచారించారు. దాదాపు 24 ప్రశ్నలు వేశారని సమాచారం. దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న పత్రాలను ఆయనకు చూపించినట్లు తెలిసింది. వాద్రా కూడా కొన్ని పత్రాలను దర్యాప్తు అధికారులకు ఇచ్చారు. శనివారం కూడా ఆయనను విచారించే అవకాశం ఉంది.

సాయంత్రం వరకు కార్తీ విచారణ

కార్తీని కూడా ఆరుగంటల పాటు విచారించారు. మారిషస్ దేశం నుంచి ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు విదేశీ పెట్టుబడులు వచ్చేలా విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ)ని ప్రభావితం చేసి ముడుపులు అందుకున్నారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. విచారణ అనంతరం సాయంత్రం ఆరు గంటలకు తిరిగి వెళ్లారు. మధ్యలో ఓ గంట సేపు భోజనం కోసం విరామం ఇచ్చారు. ఈ కేసులో ఇతర నిందితులు, సాక్షులు చెప్పిన వివరాలు ఉన్న పత్రాలను ఆయనకు చూపించినట్లు తెలిసింది. ఆయనను మరోసారి విచారణకు పిలిపించే అవకాశాలు ఉన్నాయి.

ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు

- రాజ్యాంగబద్ధ సంస్థలను బలహీనపరుస్తున్నారు
- మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ధ్వజం



లోక్‌సభలో మాట్లాడుతున్న మల్లికార్జున్ ఖర్గే

దిల్లీ: అభివృద్ధి విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. పలు గణాంకాలను కేంద్రం ఎక్కువ చేసి చూపిస్తోందని ఆరోపించింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడారు. కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాజ్యాంగబద్ధ సంస్థలను కేంద్రం బలహీనపరుస్తోందంటూ ధ్వజమెత్తారు. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం ద్వారా ప్రత్యర్థుల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ప్రధాని మోదీ అహంకారంతో వ్యవహరిస్తున్నారని.. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా మంత్రివర్గ సహచరులను ఆయన సంప్రదించడం లేదని ఖర్గే ఆరోపించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు జనరల్ కోటాలో 10 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుపై మంత్రిమండలిలో చర్చ జరగలేదని పేర్కొన్నారు. ప్రధానికి బానిసలుగా ఉండొద్దంటూ భాజపా ఎంపీలకు చురకలంటించారు. మోదీ మది నిండా ద్వేషం ఉండటంతో గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పనులు ఆయనకు కనిపించడం లేదని విమర్శించారు. 2011 జనగణన లెక్కలను ఉటంకిస్తూ.. స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్, ఇతర ప్రభుత్వాల హయాంలో చోటుచేసుకున్న అభివృద్ధిని ఖర్గే వివరించారు. తమ పనితీరును కప్పిపుచ్చుకునేందుకుగాను దేశాభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం పలు గణాంకాలను ఎక్కువ చేసి చూపిస్తోందని ఆయన ఆరోపించారు. నిజంగా మోదీ ప్రభుత్వం చెప్పుకుంటున్నంత అధికంగా స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు ఉంటే నిరుద్యోగం ఎందుకు ఎక్కువగా ఉంటుందని ప్రశ్నించారు. రఫేల్ ఒప్పందంపై దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని ఏర్పాటుచేయాలన్న తమ డిమాండ్‌ను ఖర్గే పునరుద్ఘాటించారు.

శెభాష్ గడ్కరీ!

- కేంద్ర మంత్రికి సోనియా గాంధీ ప్రశంసలు
- లోక్‌సభలో బల్లలు చరిచి అభినందించిన కాంగ్రెస్ ఎంపీలు

దిల్లీ: పార్లమెంటు సమావేశాల సందర్భంగా లోక్‌సభలో గురువారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. అధికార భాజపాకు చెందిన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ప్రతిపక్ష కాంగ్రెస్ అగ్రనేత, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ ప్రశంసించారు. ఒకదశలో ఆమెతో పాటు కాంగ్రెస్ సభ్యులంతా ఆయనకు అభినందనపూర్వకంగా బల్లలపై చేతులతో చరిచారు. దేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి మంత్రి గడ్కరీ చేస్తున్న కృషి అద్భుతమంటూ సోనియాగాంధీ కితాబునిచ్చారు. శూన్యగంట సందర్భంగా గడ్కరీ తన మంత్రిత్వశాఖకు సంబంధించిన రెండు ప్రశ్నలకు సమాధానమిస్తూ దేశంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. తన శాఖ పనితీరుకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఎంపీలంతా తనను అభినందిస్తున్నారని అన్నారు. సభ్యులందరి నియోజకవర్గాల్లో అనేక పనులు చేపట్టినట్లు వివరించారు. గడ్కరీ సమాధానాలివ్వడం పూర్తిచేసిన వెంటనే అధికార భాజపా సభ్యులంతా బల్లలు చరిచారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆ పార్టీ ఎంపీ గణేశ్‌సింగ్ నిల్చొని గడ్కరీ కృషికి గాను సభ ఆయనను అభినందించాలని స్పీకర్ సుమిత్ర మహాజన్‌ను కోరారు. గడ్కరీ చెప్పిందంతా సావధానంగా ఆలకించిన సోనియాగాంధీ అప్పుడప్పుడూ ఆయన చెప్పిన అంశాలకు సమాధానంగా తల ఊపుతూ కనిపించారు. గణేశ్‌సింగ్ ప్రతిపాదన నేపథ్యంలో ఆమె చిరునవ్వుతో బల్లపై కొట్టడం ప్రారంభించారు. దీంతో కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే సహా ఆ పార్టీ ఎంపీలు కూడా బల్లలు చరిచారు.



కమలానెహ్రూ గుర్తుగానే రోజా!

నెహ్రూ కోటుపై గులాబీ ధరించిన కారణాన్ని వెల్లడించిన కాంగ్రెస్

దిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ.. ఈ పేరు వినగానే చక్కటి కోటుపై తాజా గులాబీ పువ్వు ధరించిన వ్యక్తి మనకు జ్ఞప్తికి వస్తారు కదా. అయితే కోటుపై గులాబీ ధరించడం వెనుకున్న కారణాన్ని తాజాగా కాంగ్రెస్ పార్టీ ఇన్‌స్టాగ్రాంలో వెల్లడించింది. నెహ్రూకు ఆయన సతీమణి కమల అంటే వల్లమాలిన ప్రేమ. చాన్నాళ్లు అనారోగ్యంతో పోరాడిన కమల 1938లో మరణించారు. దీంతో 'తన జీవితం తన భార్యతోనే ముడిపడి ఉంది' అన్న సంగతికి చిహ్నంగా రోజూ కోటుకు తాజా గులాబీ పువ్వు ధరించే వారట. గురువారం గులాబీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ ఈ విషయాన్ని వెల్లడించింది. నెహ్రూ ఫొటోను కూడా ఉంచింది. ఈ పోస్ట్ పెట్టిన క్షణాల్లో వేలల్లో లైకులు వెల్లువెత్తడం విశేషం.

16వేల మొక్కలు నాటండి!

2జీ కేసులో గడువు కోరినందుకు దిల్లీ హైకోర్టు జరిమానా

దిల్లీ: '2జీ స్పెక్ట్రం'కు సంబంధించి సీబీఐ, ఈడీలు దాఖలుచేసిన కేసుల్లో సమాధానం చెప్పేందుకు గడువు కోరిన వ్యక్తులు, సంస్థలకు దిల్లీ హైకోర్టు వినూత్న జరిమానా విధించింది. చివరి అవకాశమిస్తూనే... 16,000 మొక్కలను నాటాలని ఆదేశించింది.

ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి రాజా, కనిమొళి తదితర 17 మందికి ప్రత్యేక న్యాయస్థానాలు 2017 డిసెంబరులో విముక్తి కల్పించాయి. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీబీఐ, ఈడీలు హైకోర్టుకు వెళ్లాయి. విచారణ చేపట్టిన న్యాయస్థానం- వీటికి బదులిస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని సదరు వ్యక్తులను గతంలో ఆదేశించింది. వీరిలో కొందరు గురువారం విచారణ సందర్భంగా మరింత గడువు కోరారు. న్యాయమూర్తి జస్టిస్ నజ్మీ వాజిరి వారికి చివరి అవకాశమిస్తూ విచారణను మార్చి 26కి వాయిదావేశారు. కానీ గడువు కోరినందుకు జరిమానాగా మొక్కలు నాటాలని ఆదేశించారు.

భార్య హత్యకు కుట్రపన్నిన భర్త

- సహకరించిన మాజీ ప్రియురాలు
- అమెరికాలో భారతి సంతతి వ్యక్తుల అరెస్టు

వాషింగ్టన్: విభేదాలతో తన నుంచి దూరంగా ఉంటున్న భార్యను హత్యచేసేందుకు కుట్రపన్నిన భారత సంతతి అమెరికా పౌరుడు నర్సన్ లింగాల, ఆయన వెన్నంటి ఉన్న మాజీ ప్రియురాలు సంధ్యారెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. తన నుంచి విడిగా ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్న భార్యను చంపేసేందుకు లింగాల చేసిన కుట్ర సస్పెన్స్ థ్రిల్లర్ లాగా సాగింది. 2018 మే నెలలో అమెరికాలోని మిడిల్‌సెక్స్ కౌంటీ సుపీరియర్ కోర్టులో ఓ కేసు విచారణ నిమిత్తం అక్కడి 'హోల్డింగ్ సెల్'(నిందితులు వేచి ఉండేప్రాంతం)లో ఉన్న సమయంలో లింగాల పక్కనే ఉన్న మరో వ్యక్తితో సంభాషణ మొదలు పెట్టాడు. తన నుంచి దూరంగా ఉంటున్న భార్యను చంపేసేందుకు కిరాయిహంతకులు ఎవరైనా తెలుసా అంటూ ఆ వ్యక్తిని ప్రశ్నించాడు. అలాంటి వ్యక్తి తనకు తెలుసని అతడు చెప్పగానే...లింగాల అతడిని పరిచయం చేయించాలని అడిగాడు. ఆ వ్యక్తి విషయాన్ని నేరుగా ఉన్నతాధికారుల చెవిన వేశాడు. వారి ఆదేశాల మేరకు కిరాయి హంతకుడి ముసుగులో ఉన్న పోలీసును లింగాలకు పరిచయం చేశాడు.

లింగాలతో ఆ పోలీసు సుదీర్ఘంగా సంభాషించాడు. న్యూజెర్సీలోని ఓ షాపింగ్‌మాల్ వెలుపల కలుసుకోవాలని ఇద్దరూ నిర్ణయించారు. అనుకున్న సమయానికి లింగాల తన మాజీ ప్రియురాలు సంధ్యారెడ్డితో కలిసి అక్కడికి వచ్చాడు. తన భార్య ఇంటి చిరునామా, పనిచేస్తున్న కార్యాలయం, ఏయే వేళల్లో ఎక్కడ ఉంటారన్న వివరాలన్నిటినీ ఇద్దరూ కలిసి కిరాయి హంతకుడి ముసుగులో ఉన్న పోలీసుకు వివరించారు. ఈ వ్యవహారం మొత్తం రికార్డు అవుతోందన్న విషయం, లింగాల, ఆయన మాజీ ప్రియురాలికి తెలియదు. చివరకు పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు.

మంచుచరియల కింద పది మంది పోలీసులు!

శ్రీనగర్: జమ్ము-కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భారీ హిమపాతం చోటుచేసుకుంది. దీని కింద కనీసం పది మంది పోలీసులు కూరుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిలో ఉన్న జవహర్ సొరంగ ఉత్తర ద్వారం వద్ద గురువారం అకస్మాత్తుగా మంచు దిబ్బలు విరుచుకుపడ్డాయి. సమీపంలోని చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న వారిలో కొందరు సురక్షితంగా బయటపడ్డారు. అయితే పది మంది పోలీసుల ఆచూకీ మాత్రం ఇంకా తెలియరాలేదు. వారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను షిల్లాంగ్‌లో ప్రశ్నించనున్న సీబీఐ

దిల్లీ: శారదా గొలుసుకట్టు కుంభకోణంపై విచారణలో భాగంగా... కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్‌కుమార్‌ను సీబీఐ అధికారులు ఈ నెల 9న షిల్లాంగ్‌లో ప్రశ్నించనున్నారు.

మా ఆదేశాలతో ఆడుకున్నారు

- ఇక దేవుడే మీకు సహాయం చేయాలి
- సీబీఐ అధికారి బదిలీపై సుప్రీంకోర్టు కన్నెర్ర

దిల్లీ: ముజఫర్‌పుర్ వసతిగృహం అత్యాచారాల కేసులో విచారణ మందకొడిగా సాగుతుండటంపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న అధికారి శర్మను తమ అనుమతి లేకుండా సీబీఐ బదిలీ చేయడంపై కన్నెర్రజేసింది. ఆ బదిలీ కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందంటూ సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావుకు తాఖీదు జారీ చేసింది. బదిలీపై వివరణ ఇచ్చేందుకుగాను ఈ నెల 12న తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ముజఫర్‌పుర్ వసతిగృహం కేసు విచారణను బిహార్ నుంచి దిల్లీలోని సాకేత్ జిల్లా కోర్టు సముదాయంలోగల 'లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ(పోక్సో)' కోర్టుకు బదిలీ చేసింది. ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని పధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

శర్మ బదిలీతో సంబంధమున్న అధికారులందరిపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. బదిలీలో నాగేశ్వరరావు తోపాటు మరో అధికారి ప్రమేయముందని సీబీఐ తరఫు న్యాయవాది చెప్పడంతో ధర్మాసనం స్పందిస్తూ.. "ఈ విషయాన్ని మేం చాలా చాలా తీవ్రంగా పరిగణిస్తాం. మా ఆదేశాలతో మీరు ఆడుకున్నారు. ఇక దేవుడే మీకు సహాయం చేయాలి" అని వ్యాఖ్యానించింది. శర్మ బదిలీ దస్త్రం ముందుకు కదలడంలో ఎవరెవరి పాత్ర ఉందో వారందరి పేర్లను తమకు తెలియజేయాలని సీబీఐ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లాను ఆదేశించింది. నాగేశ్వరరావు సహా వారంతా ఈ నెల 12న తమ ఎదుట హాజరవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.

ఛాంపియన్



లెక్క సరిచేస్తారా?

న్యూజిలాండ్‌తో భారత్ రెండో టీ20 నేడు

ఫేవరెట్‌గా పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టిన టీమ్ ఇండియాకు తొలి టీ20లో ఓటమి పెద్ద షాకే. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నా పరుగుల వేటలో డీలాపడ్డ భారత్... ఇప్పుడు మలి సమరానికి సిద్ధమైపోయింది. నేడే రెండో టీ20. సిరీస్ ఆశలు నిలవాలంటే విజయం తప్పనిసరి. వన్డే సిరీస్‌లో భారీ ఓటమి తర్వాత బలంగా పుంజుకున్న భారత్.. అదే ప్రదర్శనను పునరావృతం చేస్తుందన్నది అభిమానుల ఆశ. మరోవైపు కివీస్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్‌కు స్వర్గధామంగా భావిస్తున్న పిచ్‌పై ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

ఉదయం 11.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో

ఆక్లాండ్

టీ20 సిరీస్‌లో బలంగా పుంజుకోవాలనుకుంటున్న భారత జట్టు కీలక పోరుకు సన్నద్ధమైపోయింది. శుక్రవారం జరిగే రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది. అన్ని రంగాల్లో విఫలమైన భారత్ తొలి మ్యాచ్‌లో చిత్తయిన సంగతి తెలిసిందే. బంతితో తేలిపోయి 219 పరుగులిచ్చిన టీమ్‌ఇండియా.. ఛేదనలో చతికిల పడి తన టీ20 చరిత్రలోనే పరుగుల పరంగా అత్యంత భారీ ఓటమిని చవిచూసింది. ఆఖరికి భువనేశ్వర్ కుమార్ కూడా కివీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయలేకపోయాడు. ఖలీల్ అహ్మద్, హార్దిక్ పాండ్యతో పాటు అతడూ ఓవర్‌కు 12కు పైగా పరుగులిచ్చాడు. ఖలీల్ స్థానంలో సిరాజ్, కృనాల్ స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. భారత్ నెగ్గాలంటే బ్యాటింగ్‌లోనూ గట్టిగా పుంజుకోవాల్సివుంది. జట్టులో ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్ ఉన్నప్పటికీ వెల్లింగ్టన్‌లో ఛేదనలో కనీస స్థాయిలో పోరాడలేక పోవడం నిరాశ కలిగించే అంశం. ఓపెనర్లు శుభారంభాన్నివ్వాల్సిన అవసరముంది. ముఖ్యంగా రోహిత్ ఫామ్‌ను అందుకోవాలి. ఈ పర్యటనలో అతడు గత మూడు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. వరుసగా 7, 2, 1 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతడు ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం. ప్రపంచకప్ జట్టులో స్థానం ఆశిస్తున్న రిషబ్ పంత్ కూడా బ్యాటు ఝుళిపించాలని జట్టు ఆశిస్తోంది. విజయ్ శంకర్ స్థానంలో యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ తుది జట్టులోకి రావొచ్చు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని భావిస్తున్న పిచ్‌పై కార్తీక్, ధోని, హార్దిక్ చెలరేగడం భారత్‌కు అవసరం. మరోవైపు తొలి టీ20లో విజయంతో ఈ ఫార్మాట్లో భారత్‌పై రికార్డును మరింత మెరుగుపర్చుకున్న న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసంతో సమరానికి సై అంటోంది. ఈ ఫార్మాట్‌కు బాగా సరిపోయే జట్టు కివీస్‌కు ఉంది. ప్రమాదకర ఓపెనర్లు మన్రో, సీఫెర్ట్ తొలి మ్యాచ్‌లో భారత పేసర్లను తీవ్ర ఒత్తిడికి గురిచేశారు. వాళ్లను త్వరగా ఔట్ చేయడం భారత్ అవకాశాలకు కీలకం.

పరుగుల వరదే..

మ్యాచ్ వేదిక ఈడెన్ పార్క్‌లో పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తుంది. పరుగుల వరద పారే అవకాశముంది. నిరుడు ఇదే వేదికలో ఆస్ట్రేలియా 244 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. 143 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 10 ఓవర్లలోనే ఛేదించింది. అయినా ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 9 సార్లు గెలిచాయి. ఛేదన జట్టు ఆరు మ్యాచ్‌లు నెగ్గాయి. మ్యాచ్‌కు వాతావరణం పరంగా ఎలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం లేదు.



భారత్ ఇద్దరు స్పిన్నర్లతో ఆడాలి

ముంబయి: న్యూజిలాండ్‌తో మిగిలిన రెండు టీ20ల్లో భారత జట్టు ఇద్దరు రెగ్యులర్ స్పిన్నర్లు కుల్‌దీప్, చాహల్‌లతో ఆడాలని అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. "భారత్ తన బౌలింగ్ బలాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. తొలి టీ20లో అలా జరగలేదు. మిగతా మ్యాచ్‌ల్లోనైనా ఇద్దరు రెగ్యులర్ స్పిన్నర్లు కుల్‌దీప్, చాహల్‌లతో న్యూజిలాండ్‌ను పరీక్షించాలి" అని అన్నాడు.

ఆఖరి టీ20 పాకిస్థాన్‌ది

సెంచూరియన్: దక్షిణాఫ్రికా పర్యటనను పాకిస్థాన్ విజయంతో ముగించింది. ముందే సిరీస్ కోల్పోయిన ఆ జట్టు ఆఖరి మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో గెలిచి ఊరట పొందింది. సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-1తో గెలుచుకుంది. మహ్మద్ రిజ్వాన్ (26), ఆసిఫ్ అలీ (25), బాబర్ అజామ్ (23) రాణించడంతో మొదట పాకిస్థాన్ 9 వికెట్లకు 168 పరుగులు చేసింది. మహ్మద్ అమీర్ (3/27) విజృంభించడంతో లక్ష్య ఛేదనలో తడబడిన సఫారీ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులే చేసింది. క్రిస్ మోరిస్ (55 నాటౌట్) విజయం కోసం పోరాడాడు. టెస్టు, వన్డే సిరీస్‌లనూ దక్షిణాఫ్రికానే గెలిచిన సంగతి తెలిసిందే.

స్వర్ణ చాను

దిల్లీ

ప్రపంచ ఛాంపియన్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను గాయం నుంచి కోలుకొని తిరిగి సత్తాచాటింది. వెన్నునొప్పి కారణంగా గతేడాది దాదాపు ఆర్నెళ్లు ఆటకు దూరంగా ఉన్న ఆమె దాని నుంచి కోలుకొని బరిలో దిగిన తొలి ఛాంపియన్‌షిప్‌లోనే స్వర్ణంతో మెరిసింది. థాయ్‌లాండ్‌లో జరిగిన ఈజీఏటీ కప్ మహిళల 49 కేజీల విభాగంలో 192 కిలోల బరువెత్తిన చాను అగ్రస్థానంలో నిలిచింది. జపాన్ వెయిట్‌లిఫ్టర్ హిరోమి (183 కేజీలు), పపువా న్యూ గునియాకు చెందిన



లో డికా (179 కేజీలు) వరుసగా రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత టోర్నీగా దీన్ని పరిగణిస్తారు. "గాయం తర్వాత తొలి టోర్నీ కావడంతో నా అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోయా. నా వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన (196 కేజీలు) కంటే నాలుగు కిలోలు తక్కువ బరువులే లేపా. అయితే 2017లో 194 కేజీల బరువెత్తి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచా" అని చాను తెలిపింది.

అంకిత.. గెలిపించింది

ఫెడ్‌కప్‌లో భారత్ విజయం

అస్తానా (కజకిస్థాన్): టెన్నిస్ సింగిల్స్ క్రీడాకారిణి అంకిత రైనా భారత్‌ను గట్టెక్కించింది. ఫెడ్‌కప్ తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్ చేతిలో ఓడిపోయే ప్రమాదాన్ని తప్పించింది. సింగిల్స్‌తో పాటు డబుల్స్‌లోనూ గెలిచి భారత్‌కు 2-1తో విజయాన్ని అందించింది. గురువారం తొలి మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 211 ర్యాంకర్ కర్మన్ కౌర్ 2-6, 6-3, 3-6తో 712వ ర్యాంకు క్రీడాకారిణి నుడిండా చేతిలో పరాజయం పాలైంది. ఆ తర్వాత జరిగిన మరో సింగిల్స్‌లో అంకిత 6-7 (3-7), 6-2, 6-4తో పెంగ్టార్న్‌పై గెలుపొంది భారత్‌ను పోటీలోకి తెచ్చింది. తొలి సెట్ కోల్పోయినా కూడా తిరిగి పుంజుకొని ఆడిన ఆమె తర్వాతి రెండు సెట్లను గెల్చుకొని మ్యాచ్ సొంతం చేసుకుంది. మహిళల డబుల్స్‌లో అంకిత- కర్మన్ జోడీ 6-4, 6-7 (6-7), 7-5తో పెంగ్టార్న్- నుడిండా జంటపై పోరాడి గెలిచింది.



ఉదయం 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో

నేడే కివీస్‌తో రెండో టీ20

సిరీస్ నిలిచేనా?

ఆక్లాండ్: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టు మరో కీలక సమరానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం రెండో మ్యాచ్‌లో కివీస్‌తో తలపడనుంది. సులభంగా గెలిచేలా కనిపించి చివరకు బ్యాటింగ్‌లో విఫలమై తొలి టీ20లో ఓడిన భారత్ సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో నెగ్గాల్సిందే. రెండో టీ20లోనైనా అగ్రశ్రేణి బ్యాటర్ మిథాలీ రాజ్‌ను ఆడిస్తారేమో చూడాలి. తొలి మ్యాచ్‌లో 160 పరుగుల ఛేదనలో ఓ దశలో 102/1తో నిలిచిన భారత జట్టు ఆ తర్వాత 136 పరుగులకే కుప్పకూలింది. అనుభవజ్ఞురాలు మిథాలీని ఆ మ్యాచ్‌లో ఆడించి ఉంటే ఫలితం మరోలా ఉండేదనే మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో కీలకమైన రెండో టీ20లో ఆమెకు జట్టులో చోటు కల్పించాల్సిన అవసరం ఉంది. మరోవైపు జట్టు బ్యాటింగ్ భారం మొత్తం ఓపెనర్ స్మృతి మంధానపైనే ఉంది. తొలి టీ20లో ఆమె క్రీజులో ఉన్నంతసేపు గెలిచేలా కనిపించిన భారత్ స్మృతి పెవిలియన్ చేరగానే కుప్పకూలింది. జెమీమా రోడ్రిగ్స్ ఫర్వాలేదనిపిస్తోంది. కెప్టెన్ హర్మన్ తిరిగి ఫామ్‌లోకి రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఆమె పరుగులు చేసి జట్టుకు విజయాలు అందించాలి. మరోవైపు న్యూజిలాండ్ అన్ని రంగాల్లో పటిష్ఠంగా కనిపిస్తోంది. భారత అమ్మాయిలపై చివరి రెండు మ్యాచ్‌లు (వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్, టీ20) గెలిచిన ఆ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనుంది. ముఖ్యంగా ఆ జట్టు పేసర్ తహుహును ఎదుర్కోవడం భారత అమ్మాయిలకు సవాలే. భారత జట్టు పోరాట పటిమ ప్రదర్శించి సిరీస్‌ను సమం చేస్తుందో? ప్రత్యర్థికి తలొగ్గి ఓటమి పాలవుతుందో చూడాలి.

ఏడాది క్రితం ఆ జట్టు ఛాంపియన్‌గా నిలిస్తే.. గాలివాటమన్నారు. మరోసారి గెలిస్తే గొప్పే అన్నారు. ఈసారి ఛాంపియన్‌షిప్ ఆరంభానికి ముందు కూడా అందరి చర్చ ముంబయి మళ్లీ టైటిల్ గెలుస్తుందా.. లేదా కర్ణాటక కప్పును కొట్టుకుపోతుందా అన్న దానిపైనే. విదర్భ వరుసగా రెండోసారి టైటిల్ గెలుస్తుందన్న నమ్మకం ఎవరికీ లేదు.. ఆ జట్టుకు తప్ప! అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సీజన్‌లో సమష్టి పోరాటంతో, అసాధారణ విజయాలతో ఆకట్టుకున్న విదర్భనే మళ్లీ ఛాంపియన్‌షిప్ సొంతం చేసుకుని.. దిగ్గజ జట్ల సరసన చేరింది.



రూ. 3 కోట్ల నజరానా

వరుసగా రెండోసారి రంజీ టైటిల్ గెలిచిన విదర్భపై కోట్ల వర్షం కురిసింది. విదర్భ క్రికెట్ సంఘం (వీసీఏ) విజేత జట్టుకు రూ. 3 కోట్ల నజరానా ప్రకటించింది. బీసీసీఐ ఇచ్చే రూ. 2 కోట్ల ప్రైజ్‌మనీకి ఇది అదనమని వీసీఏ అధ్యక్షుడు ఆనంద్ జయస్‌వాల్ చెప్పాడు.

విదర్భకే మళ్లీ పట్టం



- **వరుసగా రెండోసారి టైటిల్ సొంతం**
- **ఫైనల్లో సౌరాష్ట్ర పరాజయం**

నాగ్‌పుర్

సౌరాష్ట్ర కల చెదిరింది. మళ్లీ రంజీ ట్రోఫీని విదర్భనే పట్టుకుపోయింది. నువ్వానేనా అన్నట్టుగా సాగిన ఫైనల్లో బంతి, బ్యాటుతో ఆకట్టుకున్న ఈ జట్టు 78 పరుగుల తేడాతో సౌరాష్ట్రను ఓడించి విజేతగా నిలిచింది. మ్యాచ్ తొలి మూడు రోజుల్లో పట్టుకోసం పోరాడిన సౌరాష్ట్ర ప్రతికూల పరిస్థితుల్లో ఆఖరి రోజు గెలుపు కోసం తీవ్రంగానే ప్రయత్నించింది. ఐతే.. ఆదిత్య సర్వాతె (6/59) లెఫ్టార్మ్ స్పిన్ ఉచ్చు నుంచి బయట పడటంలో విఫలమైంది. మరోవైపు ఆఫ్‌స్పిన్నర్ అక్షయ్ (3/37) కూడా ఒత్తిడి పెంచడంతో.. 206 పరుగుల లక్ష్యఛేదనలో ఆ జట్టు 58.4 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్‌లో మొత్తం 11 వికెట్లు పడగొట్టడంతో పాటు.. రెండో ఇన్నింగ్స్‌లో కీలక 49 పరుగులు చేసిన ఆదిత్య 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు గెలుచుకున్నాడు.

అతడొక్కడే: ఓవర్‌నైట్ స్కోరు 58/5తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర 30.4 ఓవర్ల పాటు క్రీజులో ఉంది. ఉదయం విశ్వరాజ్ జడేజా (52), కమ్లేశ్ (14) మక్వానా విదర్భ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. స్పిన్నర్లు బంతిని అనూహ్యంగా తిప్పుతున్నా వాళ్లిద్దరూ ఆచితూచి ఆడారు. కమ్లేశ్‌ను బౌల్డ్ చేసి వారిద్దరి భాగస్వామ్యానికి తెరదించాడు ఆదిత్య. అర్ధసెంచరీతో జట్టు విజయం కోసం ఒంటరి పోరాటం చేసిన విశ్వరాజ్ కూడా ఆదిత్య బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత సౌరాష్ట్ర ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతోసేపు పట్టలేదు. ధర్మేంద్ర సింగ్ జడేజా (17) కాసేపు పోరాడి ఓటమి అంతరాన్ని తగ్గించాడు. అక్షయ్ అతడి వికెట్‌ను తీయడంతో విదర్భ ఆనందంలో మునిగిపోయింది. ఇప్పటివరకు మూడు సార్లు ఫైనల్ చేరిన సౌరాష్ట్రకు టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలిపోగా.. విదర్భ ఫైనల్ చేరిన రెండుసార్లూ ఛాంపియన్‌షిప్ సొంతం చేసుకోవడం విశేషం.

సంక్షిప్త స్కోర్లు: విదర్భ తొలి ఇన్నింగ్స్ **312;** సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ **307;** విదర్భ రెండో ఇన్నింగ్స్ **200;** సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్ **127** (విశ్వరాజ్ జడేజా 52, కమ్లేశ్ మక్వానా 14, ధర్మేంద్ర సింగ్ జడేజా 17; ఆదిత్య సర్వాతె 6/59, అక్షయ్ వఖారె 3/37)



"నిరుడు మా జట్టు రంజీ సాధిస్తే అంతా గాలివాటం అని తేలిగ్గా తీసుకున్నారు. దీంతో మళ్లీ టైటిల్ నిలబెట్టుకోవాలన్న ఒత్తిడి మాపై పెరిగింది. ప్రణాళికబద్ధంగా ఆడి మళ్లీ విజయం సాధించాం" – చంద్రకాంత్ పండిట్, విదర్భ కోచ్

పదికి పది

విదర్భ వరుసగా రెండుసార్లు రంజీ టైటిల్ సొంతం చేసుకోవడంలో వసీం జాఫర్‌ది కీలకపాత్ర. నాలుగేళ్ల కిందట ముంబయిని వీడిన అతడు అనామక ఆటగాళ్లతో నిండిన విదర్భను ఛాంపియన్ జట్టుగా మార్చేశాడు. నిజానికి ముంబయిని వీడటంతోనే అతడి కథ ముగిసిందనే అనుకున్నారంతా! అప్పటికే అతడి వయసు 36 ఏళ్లు. అలాంటి దశలో విదర్భ నుంచి పిలుపొచ్చింది అతడికి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దశలో మోకాలి గాయం వేధించడంతో అతడి క్రికెట్ కెరీర్ ముగిసిపోయిందనుకున్న వారే ఎక్కువ. 2016-17 సీజన్‌లో దాదాపుగా చాలా మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. జాఫర్ ఉన్నాడన్న సంగతినే అంతా మరిచిపోయారు. మళ్లీ ఫిట్‌గా మారి 2017-18లో బలంగా తిరిగొచ్చాడు. కుర్రాళ్లతో పోటీపడుతూ పరుగులు సాధించిన అతడు.. జట్టులో పెద్దన్న పాత్ర పోషిస్తూ మార్గదర్శిగా నిలిచాడు. ఆ సీజన్‌లో కీలక మ్యాచ్‌ల్లో రాణించిన అతడు మొత్తం 595 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈసారి మరింత రెచ్చిపోయాడు. 11 మ్యాచ్‌ల్లో 69.13 సగటుతో 1037 పరుగులు..! ఇదీ అతడి ఘనత. ఒక డబుల్ సెంచరీతో సహా మొత్తం నాలుగు సెంచరీలు చేశాడతడు. సిక్కిం ఆటగాడు మిలింద్ (1331) తర్వాత సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించింది అతడే. ఫైనల్లో విఫలమైవుండొచ్చు. కానీ ఆ జట్టు టైటిల్ పోరాటం వరకు వచ్చిందంటే అతడే కారణం. మొత్తంమీద జాఫర్ పది రంజీ ఫైనల్స్ ఆడగా అన్నింట్లో అతడి జట్టు విజేతగా నిలిచింది.

1 — రంజీల్లో రెండు సీజన్లలో వెయ్యికిపైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడు జాఫరే.

3 — సౌరాష్ట్ర రన్నరప్‌తో సరిపెట్టుకోవడం ఇది మూడోసారి. ఆ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. 2012-13, 2015-16లో కూడా ఆ జట్టు ఫైనల్లో ఓడిపోయింది.

6 — రంజీల్లో టైటిల్ నిలబెట్టుకున్న ఆరో జట్టు విదర్భ. గతంలో ముంబయి, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, దిల్లీ ఈ ఘనత అందుకున్నాయి.

10 — వసీం జాఫర్ ఆడిన రంజీ ఫైనల్స్. అందులో ఎనిమిదిసార్లు ముంబయి తరఫున ఆడగా.. రెండుసార్లు విదర్భకు ప్రాతినిధ్యం వహించాడు. అన్ని సందర్భాల్లో అతడి జట్టే విజయం సాధించడం విశేషం.

స్టార్క్ ఔట్

భారత పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు



మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ భారత పర్యటనకు దూరమయ్యాడు. భుజం గాయంతో బాధపడుతున్న అతడిని జట్టులోకి ఎంపిక చేయలేదు. ఫామ్‌లో లేని మిచెల్ మార్ష్‌పై వేటు పడింది. సీనియర్ పేసర్ పీటర్ సిడిల్‌కు కూడా చోటు దక్కలేదు. రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌ల కోసం ఎంపిక చేసిన 16 మంది సభ్యుల జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం ప్రకటించింది. అందులో 11 మంది ఇటీవలే భారత్‌తో సిరీస్‌లో ఆడిన జట్టులో ఉన్నారు. ఆరోన్ ఫించ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఫిబ్రవరి 24న వైజాగ్‌లో మ్యాచ్‌తో టీ20 సిరీస్.. మార్చి 2న హైదరాబాద్‌లో మ్యాచ్‌తో వన్డే సిరీస్ ఆరంభమవుతుంది.

ఆస్ట్రేలియా టీ20/వన్డే జట్టు: ఫించ్ (కెప్టెన్), ప్యాట్ కమిన్స్, అలెక్స్ కారీ, జాసన్ బెరెన్‌డార్ఫ్, నాథన్ కౌల్టర్‌నైల్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, ఉస్మాన్ ఖవాజా, నాథన్ లైయన్, షాన్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, జై రిచర్డ్‌సన్, కేన్ రిచర్డ్‌సన్, డార్సి షార్ట్, మార్కస్ స్టాయినిస్, ఆష్టన్ టర్నర్, ఆడమ్ జంపా.

హైదరాబాద్ ఓటమి



కోచి: ప్రో వాలీబాల్ లీగ్‌లో హైదరాబాద్‌కు ఓటమి ఎదురైంది. గురువారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై స్పార్టన్స్ 4-1 (15-12, 15-12, 15-11, 15-10, 13-15)తో బ్లాక్ హాక్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. కాలికట్ హీరోస్ 2 విజయాలతో అగ్రస్థానంలో ఉండగా.. ఒక మ్యాచ్ నెగ్గిన హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది.

ఆయిల్‌ఫెడ్ సమాచారం తస్కరణ

- హ్యాకింగ్‌కు గురైన సంస్థ వెబ్‌సైట్
- బిట్‌కాయిన్లు ఇవ్వాలని సైబర్ నేరగాళ్ల డిమాండ్
- మూడు రోజులైనా ఫిర్యాదు చేయని అధికారులు
- నిలిచిపోయిన జనవరి బిల్లుల చెల్లింపులు

ఈనాడు - హైదరాబాద్

తెలంగాణ నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య (ఆయిల్‌ఫెడ్) వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి జరిగిన లావాదేవీల సమాచారమంతటినీ హ్యాకర్లు తస్కరించారు. వెంటనే 4.8 బిట్‌కాయిన్లు (విలువ రూ.11.56 లక్షలు) పంపించాలంటూ మెయిల్ పంపించారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా రక్షణ కల్పించేందుకు అదనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. మూడు రోజుల క్రితం ఈ సంఘటన జరిగినప్పటికీ పోలీసులకు ఆయిల్‌ఫెడ్ అధికారులు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.

చెల్లింపులు నిలిపివేత

ఆయిల్‌ఫెడ్ సంస్థ ప్రతి నెలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేస్తోంది. ఎప్పటికప్పుడు లావాదేవీలను సరిచూసుకుని బిల్లులు చెల్లిస్తుంది. ఈ సంస్థ వెబ్‌సైట్ ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వెబ్‌సైట్‌కు రక్షణ చర్యలు లేకపోవడంతో తేలికగా హ్యాకింగ్‌కు గురైంది. మూడు సర్వర్లు ఉన్నప్పటికీ అవన్నీ హ్యాకర్ల ఆధీనంలోకి వెళ్లాయి. సంస్థ సమాచారం బ్యాకప్ లేకపోవడంతో బిల్లుల చెల్లింపులకు ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. ప్రస్తుతానికి చెల్లింపులను నిలిపివేశారు. డిసెంబరు 31 వరకు ఉన్న సమాచారంతో సంస్థ వెబ్‌సైట్‌ను తాత్కాలికంగా పునరుద్ధరించారు.

డబ్బిస్తే రక్షణ కల్పిస్తారట!

వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు సంస్థతో బేరసారాలకూ దిగారు. డబ్బులు చెల్లిస్తే భవిష్యత్తులో హ్యాకింగ్‌కు అవకాశం లేకుండా రక్షణ కల్పిస్తామంటూ ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు. బిట్‌కాయిన్లు ఇవ్వాలని, వీటి కొనుగోలు, బదిలీకి అవసరమైన సమాచారాన్ని గూగుల్‌లో తెలుసుకోవాలంటూ సలహా కూడా ఇచ్చారు. డాక్యుమెంట్, ఎక్సెల్, పీడీఎఫ్, జేపీజీ, బీఎంపీ, టెక్స్ట్ ఫైళ్లను మాత్రమే ఉచితంగా ఇస్తామని, ఇతరత్రా ఫార్మాట్లలో ఉచితంగా ఇవ్వలేమని స్పష్టం చేశారు. డబ్బులు ఇవ్వకుంటే సమాచారం ఇవ్వలేమని తేల్చిచెప్పారు.

నిబంధనలు పాటించని ప్రభుత్వ విభాగాలు

వెబ్‌సైట్లు, ఈ-మెయిళ్ల నిర్వహణలో ప్రభుత్వ విభాగాలు ఐటీశాఖ నిబంధనలు పాటించడం లేదు. వెబ్‌సైట్లను ప్రభుత్వ ఆధీనంలో కొనసాగించాలని, వెబ్‌సైట్లకు చివరన ప్రభుత్వమన్న విషయం తెలిసేలా జీవోవీ.ఇన్ ఎక్స్‌టెన్షన్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ అధికారులు లావాదేవీలను నిర్వహించేపుడు ప్రైవేటు మెయిల్ ఐడీలు కాకుండా, ప్రభుత్వ అధీకృత ఐడీలు వినియోగించాలని సూచించినా పలు శాఖలు పట్టించుకోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని సర్వర్లకు బ్యాకప్, హ్యాకర్లు చొరబడకుండా రక్షణ వలయాలు ఉంటాయి. ఆయిల్‌ఫెడ్ వెబ్‌సైట్‌కు చివర్లో కేవలం డాట్.కామ్ మాత్రమే ఉండటం, రక్షణ వలయాలు లేకపోవడంతో హ్యాకర్లు చొరబడేందుకు అవకాశం లభించింది.

వెబ్‌సైట్ హ్యాకింగ్ నిజమే

తెలంగాణ ఆయిల్‌ఫెడ్ వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైన మాట వాస్తవమే. అందులో కొంత సమాచారం పోయింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నాం.

– నిర్మల, ఎండీ, తెలంగాణ ఆయిల్‌ఫెడ్



వనపర్తి మార్కెట్ యార్డుకు వెల్లువెత్తిన వేరుశనగ

వనపర్తి యార్డుకు పోటెత్తిన వేరుశనగ

వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం వేరుశనగ రాశులు పోటెత్తాయి. బస్తాలున్న ట్రాక్టర్లు ఒకదాని వెనుక యార్డుకు వరుస కట్టాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ట్రాక్టర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చాయి. ఇప్పటికే యార్డు నిండా వేరుశనగ రాశులు ఉండడంతో తాజాగా సరకు తెచ్చిన వాహనాలు రోడ్డుపైనే నిలిచాయి. మార్కెట్‌కు గురువారం ఒక్కరోజే 28051 వేరుశనగ బస్తాలను తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో ఇదే అత్యధికమన్నారు. – న్యూస్‌టుడే, వనపర్తి

ఎస్పీఎంలో కాగితం ఉత్పత్తి ప్రారంభం



ఏడో కాగితం ఉత్పత్తి యంత్రాన్ని ప్రారంభిస్తున్న ఎస్పీఎం వైస్ ప్రెసిడెంట్ పవన్‌కుమార్ సూరి, ఎమ్మెల్యే కోనప్ప, మెషిన్ ఇన్‌ఛార్జి షిండే, జీఎం జిందల్

కాగజ్‌నగర్, న్యూస్‌టుడే: నాలుగేళ్ల కింద మూతపడిన సిర్పూర్ కాగజ్‌నగర్ మిల్లు(ఎస్పీఎం)లో తెలంగాణ ప్రభుత్వ చొరవతో గురువారం మళ్లీ ఉత్పత్తి ప్రారంభమైంది. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎస్పీఎం వైస్ ప్రెసిడెంట్ పవన్‌కుమార్ సూరి, ఎస్పీఎం ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించి మిల్లులోని ఏడో కాగితం ఉత్పత్తి చేసే యంత్రాన్ని ప్రారంభించారు. ఉత్పత్తి ప్రారంభంతో యాజమాన్యంతోపాటు కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. నిజాం హయాంలో 1932లో కుమురం భీం జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లో స్థాపించిన మిల్లు నాలుగేళ్ల క్రితం మిల్లు యాజమాన్య వైఖరి, ఆర్థిక సంక్షోభం తదితర కారణాలతో మూతపడింది. మిల్లును ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్, మంత్రులు అప్పటి అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన హామీలివ్వగా తాజాగా కార్యరూపం దాల్చింది.

విషమంగానే బాలిక ఆరోగ్యం

- సాధారణ స్థితికి చేరుకుంటున్న రక్తపోటు
- 15 యూనిట్ల రక్తం ఎక్కించాం: వైద్యులు
- నిందితుణ్ని జైలుకు తరలించిన పోలీసులు

ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్‌లోని బర్కత్‌పురాలో బుధవారం ప్రేమోన్మాది జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక (17) ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆమె రెండురోజులుగా అపస్మారక స్థితిలోనే ఉంది. వెంటిలేటర్‌పై ఉంచి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. గాయాలతో తీవ్ర రక్తస్రావం కావడం వల్ల ఇప్పటివరకు 15 యూనిట్ల వరకు రక్తం ఎక్కించారు. ఆసుపత్రి వైద్యులు గురువారం ఆమె ఆరోగ్య పరిస్థితి వివరాలను వెల్లడించారు. బుధవారంతో పోల్చితే రక్తపోటు కొంచెం సాధారణ స్థాయికి చేరుకుంటోందని పేర్కొన్నారు. అయినా ఇంకా కొంత సమయం గడిస్తేకాని చెప్పలేమని తెలిపారు. ‘పదునైన కత్తితో దాడి చేయడం వల్ల శరీరంపై 15 చోట్ల తీవ్రంగా తెగింది. తలపై నాలుగైదు సార్లు నరకడం వల్ల మెదడు లోపల తీవ్ర గాయాలయ్యాయి. దాడి నుంచి రక్షించుకునేందుకు బాలిక చేతులు అడ్డుపెట్టడంతో బలమైన కత్తిగాట్లు తగిలాయి. బీపీ సాధారణ స్థితికి వచ్చిన తర్వాత శస్త్ర చికిత్సలు చేయాలని భావిస్తున్నాం. మరికొన్ని గంటలు గడిస్తే తప్ప కచ్చితమైన అంచనాకు రాలేం’ అని వివరించారు. ఆసుపత్రికి చెందిన న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాస్, వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ ప్రకాశ్, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ చంద్రమౌళి తదితర వైద్యులతో కూడిన ప్రత్యేక బృందం ఆమె ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.

ప్రేమోన్మాది భరత్‌కు 14 రోజుల రిమాండ్

కాచిగూడ, న్యూస్‌టుడే: బర్కత్‌పురాలో బాలికపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది భరత్‌ను కాచిగూడ పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిందితుణ్ని గురువారం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. పథకం ప్రకారమే అతడు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. ఆమెపై దాడి చేయాలని ముందే నిర్ణయించుకుని రెండురోజుల క్రితం కొబ్బరి బొండాల కత్తిని దొంగిలించి ఇంట్లో భద్రపరిచాడని పోలీసులు తెలిపారు.



తోట హర్షిత

ప్రేమ పేరిట వేధింపులు.. యువతి బలి

కథలాపూర్, న్యూస్‌టుడే: ప్రేమ, పెళ్లి పేరిట ఓ ఆకతాయి వేధించడంతో అవమానాన్ని భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం జరిగింది. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. కథలాపూర్ మండలం దుంపెటకు చెందిన తోట నరేశ్, భూలక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె హర్షిత (22)ను అదే గ్రామానికి చెందిన అల్లె దినేష్ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వెంటపడి వేధించసాగాడు. ఇటీవల దినేష్ కుటుంబసభ్యులు హర్షిత ఇంటికి వెళ్లి తమ కుమారుడికి మీ అమ్మాయిని పెళ్లి చేయాలని అడిగారు. దీంతో మనస్తాపానికి గురైన హర్షిత గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. యువతి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ. నాగేశ్వర్‌రావు తెలిపారు.

తెలుగులో శాసనసభ నిబంధనలు

న్యాయశాఖ ఆమోదానికి పంపాలని ప్రభుత్వ నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ కార్యకలాపాల నియమ నిబంధనల (బిజినెస్ రూల్స్)ను తెలుగులో రూపొందిస్తున్న ముసాయిదా ప్రతులను న్యాయశాఖ ఆమోదానికి పంపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆంగ్లంలో ఉన్న సచివాలయ కార్యకలాపాల నిబంధనలు, ప్రభుత్వ, శాసనసభ కార్యకలాపాల నిబంధనలను తెలుగులోకి అనువదించాలని సీఎం ఆదేశించారు. సీఎం ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సచివాలయ కార్యకలాపాల నిబంధనల అనువాద ప్రక్రియ తుది దశకు చేరింది. ఆంగ్ల పదాలను తెలుగులోకి అనువదించిన తర్వాత అందులోని పదాలపై న్యాయపరమైన సమస్యలు రాకుండా న్యాయశాఖ ద్వారా పరిశీలన చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఆర్థిక సంఘ కొత్త భవనం ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక సంఘం నూతన కార్యాలయ భవనాన్ని గురువారం సంఘం ఛైర్మన్ రాజేశంగౌడ్ ప్రారంభించారు. ఎర్రమంజిల్‌లోని రోడ్లు-భవనాల విభాగం మొదటి అంతస్తులో దీన్ని ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో సంఘం సభ్యుడు ఎం.చెన్నయ్య, సభ్య కార్యదర్శి సురేష్ చందా పాల్గొన్నారు.

నాగఝాన్సీ సెల్‌ఫోన్ల డేటా విశ్లేషణ

- సైబర్ విభాగంతో కలిసి ప్రయత్నిస్తున్న పోలీసులు

పంజాగుట్ట, న్యూస్‌టుడే: ఆత్మహత్యకు పాల్పడిన బుల్లితెర నటి నాగఝాన్సీకి చెందిన మొబైల్ ఫోన్లను అన్‌లాక్ చేసేందుకు పంజాగుట్ట పోలీసులు సైబర్‌విభాగం సాయంతో ప్రయత్నిస్తున్నారు. నాగఝాన్సీకి యాపిల్, శాంసంగ్ కంపెనీల ఫోన్లు ఉన్నాయి. ఇందులో ఒకటే ఓపెన్ అయిందని తెలిసింది. దాంట్లోని 40జీబీల డేటా స్వాధీనం చేసుకున్నారు. దాన్ని సరైన అప్లికేషన్‌తోవిశ్లేషిస్తున్నారు. అందులో వాట్సాప్‌సందేశాలు ఉన్నట్లు గుర్తించారు. ఝాన్సీతో ఆమె ప్రియుడు సూర్యతేజ చౌదరి పలుసందర్భాల్లో ప్రేమగా, ఆగ్రహంగా సంభాషించిన డేటాను పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. కొంతడేటాను ఝాన్సీ తొలగించినట్లు తెలిసింది. 14సందేశాలను సూర్య తొలగించినట్లు గుర్తించి, విశ్లేషించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈవిచారణ పూర్తయ్యాక సూర్యను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఝాన్సీ తల్లి సంపూర్ణ, సోదరుడు దుర్గాప్రసాద్.. సూర్య వేధింపుల వల్లనే నాగఝాన్సీ చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

‘అగ్రి’ బాధితులకు రూ.250 కోట్లు

ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం


ఈనాడు, అమరావతి: అగ్రిగోల్డ్ బాధితులకు తీపికబురు. వారిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం రూ.250 కోట్లు మంజూరు చేసింది. రూ.10 వేలు, అంతకంటే తక్కువ మొత్తాల్లో డిపాజిట్లు చేసిన వారికి డిపాజిట్ సొమ్మును తిరిగి చెల్లించేందుకు వీలుగా ఈ మొత్తాన్ని మంజూరు చేసింది. ఇటీవల జరిగినమంత్రి మండలి తీసుకున్న నిర్ణయంమేరకు నిధులు మంజూరుచేస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఏఆర్‌అనూరాధ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

2,461 గ్రామీణ ప్రాంతాలకు రహదారి అనుసంధానం

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా 2,461 వామపక్ష తీవ్రవాద ప్రభావిత గ్రామీణ ప్రాంతాలకు రహదారి అనుసంధానం కల్పించామని కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి గ్రామీణసడక్ యోజనలో భాగంగా ఏపీలోని 42, తెలంగాణలోని 9 ప్రాంతాల్లో అనుసంధానం చేశామని పేర్కొంది. ఏపీకి రూ.138కోట్లు, తెలంగాణకు రూ.136.47కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది. తెరాస ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రగ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి రాంకృపాల్‌యాదవ్ గురువారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

పోలీసు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆత్మహత్య

వెంకటాద్రిపేట (చిల్పూర్), న్యూస్‌టుడే: తనతో పాటు కుటుంబసభ్యులపైనా పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ, బాలరాజు (38) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్వగ్రామమైన జనగామ జిల్లా చిల్పూర్ మండలం వెంకటాద్రిపేటలో గురువారం నీటి ట్యాంకుపైకి ఎక్కి ముందుగా పురుగు మందు తాగాడు. ఆపై ఒంటిమీద పెట్రోలు పోసుకొని నిప్పంటించుకొని ప్రాణం తీసుకున్నాడు. అదే గ్రామవాసి మొదటి భార్య, కుమారుడు గతంలో ఆత్మహత్యకు పాల్పడిన కేసుకు సంబంధించి.. బాలరాజుతో పాటు అతడి తల్లిదండ్రులు, సోదరుడు కొంతకాలం జైలుశిక్ష అనుభవించారు. అనంతర పరిణామాల్లో బాలరాజు భార్య తన కుమారుడితో సహా వ్యవసాయ బావిలోకి దూకి చనిపోయింది. ఆ కేసులోనూ అతడి కుటుంబసభ్యులకు కొంతకాలం జైలుశిక్ష పడింది. తీవ్ర మానసిక క్షోభతో బాలరాజు ముఖ్యంగా తన సోదరుడిపై ఉన్న కేసును ఎత్తివేయాలంటూ, ట్యాంకుపైకి ఎక్కి పోలీసులకు ఫోన్ చేశాడు. చిల్పూర్ ఎస్సై శ్రీనివాస్ అక్కడికి చేరి ఎంత నచ్చచెప్పినా వినలేదు. ట్యాంకు దిగి రావాలని కోరినా రాలేదు. కాసేపటికే సజీవదహనమైన బాలరాజు మృతదేహాన్ని అతడి కుటుంబసభ్యులే కిందికి తీసుకొచ్చారు. సంఘటన స్థలాన్ని ఏసీపీ వెంకటేశ్వరబాబు, సీఐ రాజిరెడ్డి పరిశీలించారు.



బాలరాజు నిప్పంటించుకోవడంతో ట్యాంకుపైన పొగలు



చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో హీరా గోల్డ్‌కు చెందిన మెడికల్ సిటీ

నౌహీరా స్థిరాస్తులపై సీసీఎస్ ఆరా

- చేవెళ్ల మండలంలో మెడికల్ సిటీ
- రాజేంద్రనగర్‌లో రూ.2 కోట్ల విల్లా

ఈనాడు- హైదరాబాద్, న్యూస్‌టుడే- చేవెళ్ల గ్రామీణం: హీరా గోల్డ్ సంస్థలకు చెందిన స్థిరాస్తులపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీస్ అధికారులు దృష్టిసారించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధుల్లో స్థిరాస్తుల వివరాలను రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల సహకారంతో గుర్తిస్తున్నారు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో రూ.2 కోట్ల విలువైన విల్లా, చేవెళ్ల మండలం ఆలూరు గ్రామ శివారులో రూ.50 కోట్ల విలువైన 80 ఎకరాల భూమి, హీరా మెడికల్ సిటీ భవనాల వివరాలను సేకరించారు. వీటిని జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. టోలీచౌకీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో 14 ఫ్లాట్లు ఉన్నట్లు తెలియడంతో వివరాలను సేకరిస్తున్నారు. వీటి విలువ రూ.15 కోట్లు ఉంటుందని సీసీఎస్ పోలీసులు తెలిపారు. హీరా గోల్డ్ సంస్థ పేరుతో అక్రమాలకు పాల్పడిన నౌహీరా షేక్‌ను విచారణకు అప్పగించాలంటూ సీసీఎస్ పోలీస్ అధికారులు నాంపల్లి కోర్టులో గురువారం కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. విదేశీ మారకద్రవ్య చట్టం ఉల్లంఘన, ఖాతాదారుల వివరాలు, బ్యాంకు ఖాతాలకు సంబంధించి సందేహాలు నివృత్తి చేసుకునేందుకు వారం రోజులు అవసరమని పేర్కొన్నారు. మరోవైపు సైబరాబాద్ పోలీసుల విచారణ ముగియడంతో నౌహీరాను గురువారం రంగారెడ్డి జిల్లా కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ నెల 23 వరకూ జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేయడంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ప్రారంభం కాని వైద్య కళాశాల

నౌహీరా కొనుగోలు చేసిన మెడికల్ సిటీని అప్పట్లో ప్రారంభించలేదు. ఆలూరు గ్రామశివారులోని 226, 227, 230 సర్వే సంఖ్యల్లో 80 ఎకరాల భూమి, అందులో భవనాలను అయిదారేళ్ల క్రితం రూ.13 కోట్లకు కొనుగోలు చేశారు. అంతకు ముందు ఇక్కడ మైనార్టీ ఇంజినీరింగ్ కళాశాల ఉంది. దీనికి రూ.5 కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ సిటీని ఏర్పాటు చేశారు. ఇందులో 25 ఎకరాలు వైద్య కళాశాలకు కేటాయించగా.. మిగతా స్థలంలో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రచారం జరిగింది.

Editor: Ramoji Rao, Printed and Published by him on behalf of Ushodaya Publications, a division of Ushodaya Enterprises Private Limited, and printed at Eenadu Press, Alugunoor, Karimnagar - 505 527, Telangana. Cell: 99590 21802, 99590 21803 RNI No. 52793/92, Regd. No. G/RN/KAR/48/2018-20 Eenadu, Karimnagar. Air surcharge extra. Mumbai, Kolkata, Goa. Re.1-00, Portblair Rs.10.00